Registered No. M 1118. విడి పత్రిక ౧కి ౧ అణా.

ఆంధ్రపత్రిక

ప్రతిదినము ప్రకటింపఁబడును

VOL. 5. సంపుటము ౫ | చెన్నపట్టణము 1918 సం॥ సెప్టెంబరునెల 3 వ తేది మంగళవారము | శాలివాహన శకము ... కాళయుక్తి నామ సంవత్సర శ్రావణ మాస బహుళ త్రయోదశి ౧౩. | No 129 సంచిక ౧౨౯

ఇండియాగవర్న మెంటుయొక్క ఫైనాన్సు డిపార్టుమెంటు.

నం. 1250 - ఎఫ్. ప్రకటన సిమ్లా, 1918 వ సం॥ మే 11 వ తేది.

ఇండియాదేశపు రెండవ యుద్ధఋణము

రొక్క-రూపముగా వచ్చిన యావత్తు మొత్తమును, ఇండియా దేశము ఇచ్చే పది కోట్ల పౌనుల (సవరనుల) మొత్తముక్రింద, (తద్భాగముగా) యుద్ధమును సాగించుటకుగాను హిజ్ మెజెస్టీవారి దొరతనమున కియ్యబడును.

వచ్చుబడి పన్ను లేని 1921 వ సం॥ నూటికి 5½ వడ్డి యుద్ధపత్రములు

నూటికి రూ॥. 100 చొప్పున 1921 వ సం॥ సెప్టెంబరు 15-వ తేదిని తిరిగి చెల్లింపబడునవి

వచ్చుబడి పన్ను లేని 1923 వ సం॥ నూటికి 5½ వడ్డి యుద్ధపత్రములు

నూటికి రూ॥. 100 చొప్పున 1923 వ సం॥ సెప్టెంబరు 15-వ తేదిని తిరిగి చెల్లింపబడునవి

వచ్చుబడి పన్ను లేని 1925 వ సం॥ నూటికి 5½ వడ్డి యుద్ధపత్రములు

నూటికి రూ॥. 103 చొప్పున 1925 వ సం॥ సెప్టెంబరు 15-వ తేదిని తిరిగి చెల్లింపబడునవి

వచ్చుబడి పన్ను లేని 1928 వ సం॥ నూటికి 5½ వడ్డి యుద్ధపత్రములు

నూటికి రూ॥. 105 చొప్పున 1928 వ సం॥ సెప్టెంబరు 15-వ తేదిని తిరిగి చెల్లింపబడునవి

ఇవిన్ని,

వచ్చుబడి పన్ను లేకుండ

పోస్టాఫీసు 5 సంవత్సరముల రొక్క-పు సర్టిఫికెట్లున్ను

జారీచేయడమును.

అసలుకున్ను వడ్డీకిన్ని ఇండియా గవర్న మెంటువారి రివిన్యూలున్ను ఆస్తిన్ని హామీగా ఉండును.

1921 వ, 1923 వ, 1925 వ 1928 వ సం॥ పు యుద్ధ పత్రములు

జారీ వెల:—దరఖాస్తు చేసికొనబడిన ప్రతి రూ॥ 100 కి రూ॥. 100.

వడ్డి:—సంవత్సరమునకు నూటికి 5½ చొప్పున అరేసి నెలలకొకసారి మార్చి 15 వ తారీకునను సెప్టెంబరు 15 వ తారీకునను చెల్లింపబడును.

కొనిన తారీకునుండి 1918 వ సం॥ సెప్టెంబరు 14 వ తేదివరకు వడ్డి, పత్రములు కొనిన కాలమందు ముందుగా [illegible] బడును.

1918 వ సం॥ సెప్టెంబరు 14 వ తారీకుకు తరువాత పోస్టాఫీసు ద్వారా కొనబడు పత్రములమీద, కొనిన తారీకునుండి 1919 వ సం॥ మార్చి 14 వ తారీకు వరకు వడ్డి, కొనిన కాలమందు ముందుగా చెల్లింపబడును.

విశేషమైన హక్కులు:—ఇకమీదట ఇండియా గవర్న మెంటువారు జారీచేయు ఏదేని దీర్ఘకాలపు ఋణమునకు [illegible] లేటు ఎంత హెచ్చుగానుండినప్పటికిని, సదరు ఋణమునకు [illegible] కొనుట కొరకు రొక్కముగా [illegible] 1921 వ, 1923 వ, 1925 వ, 1928 వ సం॥ యుద్ధపత్రములు, కాలే [illegible] చెల్లింపబడును.

1921 వ, 1923 వ, 1925 వ, 1928 వ సం॥ యుద్ధపత్రములమీద వడ్డికి వచ్చుబడి పన్ను లేదు. కాని అది, యితర వచ్చుబడిమీద ఆపన్ను కట్టవలసిన రేటును నిర్ణయించడము లో గణియింపబడును, మరియు దానికి అధికపన్ను (సూపర్ టాక్సు) కట్టవలసి యుండును.

సెక్యూరిటీల విధరూపములు:—యుద్ధపత్రము లు (ఏ) ఇన్స్క్రైబ్డు (రిజిస్టరైన) స్టాకు సర్టిఫికేట్ల రూపముగానో (బి) ప్రామిసరీ నోట్లరూపముగానో జారీచేయబడును. కొనదలచినవారు ఇష్టమైనయెడల, ఇవి యిచ్చి వీనికి బదులు, తీరవ (హామీ పెట్టువానికి చెల్లుబడిగల) పత్రములు ఉన్న [illegible] అపత్రములను, ఖర్చులేకుండ పుచ్చుకోవచ్చును.

యుద్ధపత్రములు కొనువారు ఫలానిరూపముగా జారీ [illegible] ప్రత్యేకముగా ఉదాహరించి [illegible] యెడల, అవి, ఇన్స్క్రైబ్డు (రిజిస్టరైన) [illegible] సర్టిఫికేటు రూపమున జారీచేయబడును.

ప్రామిసరీనోట్లు, అలస్యము కా[illegible] మొదట, సాధ్యమైనంత కొద్దిసంఖ్య వేస వేసు నో[illegible] జారీచేయబడును; అయితే అటువంటివి, ఇవి యిచ్చి [illegible] బదులుగా ఎక్కువ విలువగల నోట్లకు దరఖాస్తు పెట్టుకోబడును [illegible]

ఖర్చులేకుండ, పుచ్చుకోవచ్చును. కావలసిన మొత్తమునకు ఒక్కటే స్టాకు సర్టిఫికేటు జారీచేయబడును.

ప్రామిసరీ నోట్ల రూపముగా [illegible] బ్యాంకులలోను గవర్న మెంటు ఆఫీసు [illegible] కొనుట

1. రూ॥. 100 గాని [illegible] గుణించిన (పూరా నూర్లుగా నుండు) మొత్తములుగాని విలువగాగల ప్రామిసరీ నోట్ల రూపమున యుద్ధపత్రములు, [illegible] చవలసిన మొత్తము చెల్లించినమీదట,

(ఏ) బెంగాలు, బొంబాయి మదరాసు బ్యాంకుల యొక్క హెడ్ ఆఫీసులలోగాని యెదని ఇండియా బ్రాంచి లోగాని విధ్యుక్తముగా దరఖాస్తు పెట్టుకొనుండను,

(బి) కలకత్తా కరెన్సీ కంట్రోలరు ఆఫీసువద్దగాని యే అకౌంటెంటు జెనరలుయొక్కయైన లేదా కంట్రోలరు యొక్కయైన ఆఫీసువద్దగాని యేదేని గవర్న మెంటు ట్రెజరీవద్ద గాని సబ్ ట్రెజరీవద్దగాని దరఖాస్తు పెట్టుకొనినమీదటను

1918 వ సం॥ జూను 8 వ తారీకునుండి 1918 వ సం॥ సెప్టెంబరు 14 వ తారీకువరకు కొనవచ్చును.

దరఖాస్తులు నిర్దేశింపబడిన నమూనాప్రకారము [illegible] వచ్చును, లేదా, కావలసిన పత్రముల మొత్తమును వివరమును, కొనువాని యొక్క పూర్తిపేరును పై విలాసమును, వడ్డి యే ట్రెజరీవద్ద చెల్లింపబడవలెనో అని తాను కోరునో అదియును స్పష్టముగా ఉదాహరించు వేరే యే నమూనాప్రకారమైనను దరఖాస్తులు ఉండవచ్చును. నిర్దేశింపబడిన నమూనా, మదరాసు అకౌంటెంటు జెనరలు ఆఫీసునుండి గాని యే గవర్న మెంటు ట్రెజరీనుండియైన గాని సబ్ ట్రెజరీనుండియైన గాని తెప్పించుకోవచ్చును.

గవర్న మెంటు ఆఫీసులవద్దను బ్యాంకులవద్దను

ఇన్స్క్రైబ్డ్ స్టాకు రూపముగా పత్రములు కొనడము.

2. ఇన్స్క్రైబ్డ్ స్టాకు రూపముగా యుద్ధపత్రములు, రూ 100 ల లేదా దానితో గుణించిన (పూర్తినూర్ల) మొత్తముల విలువగలవి, 1918-వ సం॥ జూను 8-వ తారీకునుండి 1918 వ సం॥ సెప్టెంబరు 14-వ తారీకువరకును, చెల్లించవలసిన మొత్తము చెల్లించిన మీదటను దరఖాస్తు పెట్టుకొనిన మీదటను, సరాసరి కలకత్తా పబ్లికు ఋణము ఆఫీసునుండిగాని ఈ క్రింది ఆఫీసులలో దేనిద్వారాగాని, తీసికొనవచ్చును.

(ఏ) కలకత్తా కరెన్సీ కంట్రోలరు ఆఫీసు, లేదా యే అకౌంటెంటు జెనరలుయొక్కయైన కంట్రోలరు యొక్కయైన ఆఫీసు;

(బి) బెంగాలు, బొంబాయి లేదా మదరాసు బ్యాంకుల యొక్క హెడ్ ఆఫీసులు లేదా [illegible] యొక్క [illegible] ఇండియా బ్రాంచి;

(సి) ఏదేని గవర్న మెంటు ట్రెజరీ లేదా సబ్ ట్రెజరీ.

దరఖాస్తులు ప్రామిసరీ నోట్లవిషయములో [illegible] అటే నిర్దేశింపబడిన నమూనాప్రకారము ఉండవచ్చును, లేదా, కావలసిన పత్రముల మొత్తమును వివరమును, దరఖాస్తుదారుని యొక్క పూర్తిపేరును పైవిలాసమును, వడ్డి యే ట్రెజరీవద్ద చెల్లింపబడవలెనని తాను కోరునో అదియును స్పష్టముగా [illegible] వేరే యే నమూనా ప్రకారమైనను దరఖాస్తులు ఉండవచ్చును.

పోస్టాఫీసులవద్ద పత్రములు కొనుట.

3. ఇన్స్క్రైబ్డ్ స్టాకు రూపముగా గాని ప్రామిసరీనోట్ల రూపముగా గాని యుద్ధపత్రములు రూ 25 విలువ [illegible] పైనను దానితో గుణించిన (పూర్తి రూ 25 ల) మొత్తపు విలు

వకలవిగా నైనను, రూ॥ 10,000 ల మొత్తమునకు మించ కుండ, చెల్లించవలసిన మొత్తము చెల్లించినమీదటను దరఖాస్తు పెట్టుకొనిన మీదటను, సేవింగ్సుబ్యాంకి పనిచేయు ఏపోస్టాఫీసు వద్దనైనను, 1918-వ సం॥ జూను 3 వ తేదినుండి 1918-వ సం॥ డిసంబరు 21 వ తేది వరకు, కొనవచ్చును. దరఖాస్తులు నిర్దేశింపబడిన నమూనా ప్రకారము ఉండవచ్చును లేదా, కావలసిన పత్రముల మొత్తమును వివరమును, దరఖాస్తు దారునియొక్క పూర్తి పేరును పైవిలాసమును, వడ్డీ యే ట్రెజరీ వద్ద చెల్లింపబడవలయునని తాను కోరునో అదియును స్పష్టముగా ఉదాహరించు వేరే యే నమూనా ప్రకార మైనను ఉండవచ్చును. నిర్దేశింపబడిన నమూనా యే పోస్టాఫీసువలననైనను పుచ్చుకోవచ్చును.

పోస్టాఫీసు ద్వారా కొనినపత్రములు, పోస్టుల టెలిగ్రాఫుల అకౌంటెంటు జనరలుయొక్క స్వాధీనములో ఉంచబడుటకు కోరబడే యెడల అట్లు చేయవచ్చును.

చెల్లించడము

4. (కావలసిన పత్రపు మొత్తమును) రొక్కముగాగాని చెక్కుమూలముగాగాని చెల్లింపవచ్చును. బ్యాంకులలో పత్రములను కొను సందర్భములో, ప్రెసిడెన్సీ బ్యాంకు యొక్క హెడ్ ఆఫీసువద్ద కొనినపుడు ప్రెసిడెన్సీ బ్యాంకు సెక్రెటరీ అండు ట్రెజరరు పేరటను, ప్రెసిడెన్సీ బ్యాంకుయొక్క ఒక బ్రాంచివద్ద కొనినపుడు సదరు బ్యాంకు ఏజెంటు పేరటను, చెక్కులు వ్రాయబడవలెను. ఒక గవర్నమెంటు ఆఫీసులో గాని ఒక పోస్టాఫీసులోగాని పత్రములు కొను సందర్భములో చెక్కును దరఖాస్తు ఏయాఫీసరులకు పెట్టుకోబడునో ఆయన పేరట వ్రాయవలెను.

పోస్టాఫీసు సేవింగ్సుబ్యాంకిలో దరఖాస్తు దారుని పేరట జమయైయున్న మొత్తములను తీయడము (విత్డ్రా చేయడము) మూలముగా గూడ పోస్టాఫీసులలో (పత్రములకు పైకము) చెల్లించవచ్చును.

ప్రెసిడెన్సీ బ్యాంకుల హెడ్ ఆఫీసులలో, ఇండియా ట్రెజరీ బిల్లులుకూడ, (యుద్ధ పత్రముల క్రయమునకు పైకముగా) చెల్లించవచ్చును; బిల్లుయొక్క చెల్లుబడి కాలములో ఇంకను నిలిచియున్న భాగముమీద ఆ బిల్లులమీద ఉండే విలువలో సంవత్సరమునకు నూటికి 4 వంతున లెక్కకట్టి డిస్కౌంటు తగ్గించి అవి రొక్కముగా అంగీకరింపబడును.

బ్రోకరేజి

5. ప్రసిద్ధులైన బ్యాంకర్ల ద్వారాగాని బ్రోకర్లద్వారాగాని యుద్ధపత్రములు కొనుటకొఱకై రొక్కముగానో చెక్కు మూలముగానో చెల్లింపబడిన యేదేని మొత్తము విషయములో అట్టివారికి నూటికి రూ॥ 0-2-0 చొప్పున బ్రోకరేజిని ప్రెసిడెన్సీ బ్యాంకులు చెల్లించకలయును.

ప్రసిద్ధులైన బ్యాంకర్ల యొక్కయు బ్రోకర్లయొక్కయు స్టాంపు (ముద్ర) వేయబడియుండి కరెన్సీ కంట్రోలరునకు గాని యే అకౌంటెంటు జెనరలునకైనగాని కంట్రోలరునకు గాని యేదేని గవర్నమెంటు ట్రెజరీవద్దగాని సబ్ ట్రెజరీవద్దగాని దాఖలు చేయబడు యుద్ధపత్రముల కొరకైన దరఖాస్తుమీద అట్టి బ్యాంకర్లకును బ్రోకర్లకును నూటికి రూ॥ 0-2-0 ల చొప్పున బ్రోకరేజి యీయబడును.

ప్రసిద్ధులైన బ్యాంకర్ల ద్వారాగాని బ్రోకర్ల ద్వారాగాని యుద్ధపత్రములు కొనుటకొఱకై ఇండియా ట్రెజరీబిల్సు రూపముగా చెల్లింపబడు ఏదేని మొత్తముమీద ప్రెసిడెన్సీ బ్యాంకులచే నూటికి రూ 0-1-0 చొప్పున బ్రోకరేజి అట్టి బ్యాంకర్లకుగాని బ్రోకర్లకుగాని చెల్లింపబడును.

పోస్టుఆఫీసు 5 సంవత్సరముల రొక్కపు సర్టిఫికేట్లు

(వచ్చుబడి పన్ను మినహాయింపబడినవి.)

జారీచేయబడిన 5 సంవత్సరములకు తరువాత చెల్లింపబడవలసినవి.

జారీ వెల రూ॥ 7-12, రూ॥ 15-8, రూ 38-12, రూ॥ 76-8, రూ॥ 387-8.

6. పోస్టాఫీసు 5 సంవత్సరముల రొక్కపు సర్టిఫికేట్లు సేవింగ్సు బ్యాంకి పనిచేసే యేపోస్టాఫీసులో నైనను ఎప్పుడైనను కొనవచ్చును. ఏ ఒక మనిషియైనను రూ॥ 10,000 ల గరిష్ట మొత్తమునకు మించి ఉంచుకొని యుండగూడదు.

7 ఆ 5 సంవత్సరముల కాలములో ఎప్పుడైనను జారీ చేయు పోస్టాఫీసువద్ద ఈ సర్టిఫికేట్లు, వాటికి మొదట చెల్లించియున్న మొత్తమునకు ఏసందర్భములోగాని తక్కువ గాకుండు రేట్లప్రకారము రొక్కముగా మార్చుకోవచ్చును. ఈ వివరములును ఇతర వివరములును ఏ పోస్టాఫీసు వద్దనైనను రూ॥ 10, రూ॥ 20, రూ॥ 50, రూ॥ 100, రూ॥ 500, [illegible] తెలిసికో వచ్చును.

ఎల్. డేవిడ్సన్,

ఆక్టింగు చీఫుసెక్రటరి.

(1181)

సమకాలికాభిప్రాయములు.

కాంగ్రెసు.

బొంబాయిలో నీనెల 28 వ తేదీని కూడ వలసిన కాంగ్రెసు 29 వ తేది మధ్యాహ్నము సమావేశమైనది. కాంగ్రెసుకు రాకుండ భీష్మించుకొనిన పెద్దల నెట్ులనైన సమ్మతి పఱచి కాంగ్రెసుకు రప్పించుటకై పండిత మదనమోహన మాలవ్యగారు ఒకదినము గడువుకోరిరి. ఇందుకు కాంగ్రెసు కమిటీవారును, సభ్యానసభవారును అంగీకరించిరి. మాలవ్యగారి యుద్దేశము ఘనమైనదనుటకు సందియము లేదు. కాని వారిప్రయత్నము సంపూర్ణముగ విఫలమైనది. బొంబాయిలోనున్న వాచా, సమర్థ శ్రీనివాసశాస్త్రి, మొదలగు మాడరేట్లు సమాధానపడలేదు. వంగదేశపు మాడరేట్లు అక్కడలేరు. ఏ కారణము చేతనైనను మాడరేట్లను సమాధానపఱచుట యసంభవమని తేలినది. ఒకరోజు గడువు అడుగుట దోషమే యనియు దానికి తామే బాధ్యులమనియు మాలవ్యగారు ప్రకటించుచున్నారు. కాని మాలవ్యగారిని ఎవరును ఆక్షేపింపజాలరు. కాంగ్రెసును బుట్టిన నాటినుండి యు పెక్కువమక్కువతో పెంచిన వాచా, బ్యానర్జీ మొదలగు వృద్ధులు విడిపోవుటను సహింపజాలక ఎటులనైనను ఐకమత్యము సంఘటిల్లునను తలంపుతో మాలవ్యగారు ప్రయత్నించిరి. వారిప్రయత్నము విఫలమైనందుకు దేశీయులెల్లరు చింతిల్లెదరు. కాని ఆంగ్లో ఇండియనులుమాత్రము చాల సంతసించుచున్నారు. దేశీయులలో నైకమత్యము కుదురకుండుటయే వారి యభీష్టము. రాజద్రోహులతో సంధియేమిటని "మదరాసు మైలు" పత్రిక ప్రశ్నించుచున్నది. రోజు మిత్రులను దిటుచుండిన అతివాదులతో మీకేల సాంగత్యమని బొంబాయి టైమ్సు పత్రిక మాడరేట్లకు సలహానిచ్చుచున్నది. ఐకమత్యము కుదురనందుకు మదరాసు టైమ్సు పత్రికయైనను విచారించుచున్నది కాని "జస్టిసు" పత్రికమాత్రము ఇయ్యది దేశాభ్యుదయసూచకమని ఆనందమును వెలిగ్రక్కుచున్నది.

ఐనను ఇంతటితో కాంగ్రెసునకు వచ్చిన చెరుపులేదు. కాంగ్రెసు ఒకరి సొత్తుకాదు. చిరకాలమునుండి దానితో సంబంధ మున్నంత మాత్రముచేతనే వారియొక్కరి మాటయె సాగవలెననుట హాస్యాస్పదము. కాంగ్రెసు నిజముగ దేశీయ మహాజనసభయైనచో ప్రజాబాహుళ్యముయొక్క భావము లందు ప్రతిబింబితము లగుచుండును. అధిక సంఖ్యాకుల యభిప్రాయములతో నొకరేకీభవించవచ్చును. మరియొకరేకీభవించక పోవచ్చును. కాని జనుల భావస్రోతమును వశపఱుపలేని అసమర్థులు బయటనుండి విలపించిన లాభమేమి? చేతనయినచో, లోకమును వశపఱచుకొనవలెను. లేదా తొలగిపోవలెను. తమ ప్రతిష్ఠకొఱకు దేశీయ సంస్థను సంకుచిత పరుపజూచుటమాత్రము అక్రమము. దేశీయమహాజనసభను స్థాపించినవారు వంద్యులు. దానిని పెంచి పోషించినవారును వంద్యులు. దాని లోపములను గనుపఱచి సంస్కరించినవారును వంద్యులే. కాని దాని పాలనాధికారము స్వాయత్తమైయుండవలెనని పెనగులాడుటమాత్రము దేశద్రోహము. అట్టివారు భారతవర్షమును స్వాతంత్ర్య పదవి నందింపజాలరు. వారు తుదకు తమ యపయశస్సుకే కారకులగుదురు.

నేడు కాంగ్రెసుసభామండపమున సురేంద్రనాథ బ్యానర్జీగారి మేఘగంభీరనిస్వనములు ప్రతిధ్వనింపకపోవును గాక! కాని దేశీయుల హృదయాంతరాళమునందు తీవ్రముగ బ్రజ్వలించుచున్న స్వరాజ్యకాంక్ష, వియుక్తకంఠముతో బ్రతిధ్వనించును. కాంగ్రెసెంతకాలము వాగ్విలసనమున కాలహరణంబొనర్చును? ఎంతకాలము రాజనీతి చమత్కారముతో ఆత్మవంచనము గావించుకొనుచుండును? ఇయ్యది సంధ్యాకాలము. పశ్చిమఖండమున మిన్నుముట్టి దహించుకొనిపోవుచున్న యుద్ధజ్వాలాశిఖలఛాయలు విచిత్రరూపముల భారతావనిపై బడుచున్నవి. యజ్ఞధూమములతోవలె, నల్దిక్కులనల్లబాతీ, జీవన మహాస్రవంతి తొణుకులాడ దొడగుచున్నది. ఎవని హృదయమునుండి ఈ మహాసంధ్యాసమయమున అల్పత్వము, కువక్రత్వము తొలగిపోదు! దృఢనిశ్చయము, వజ్రసంకల్పము, అకుంఠిత దీక్ష, నిర్మలత్వము, చిత్తస్థైర్యము ప్రదర్శింప బడవలసి యు[illegible]మాటలపట్టింపులకు సమయముకాదు. భారతవర్షము గోరుచున్న[illegible]? ఆసందేశమును — సందేశముకాదు — ఆ యాదేశము నెవరు ప్రకటింపగలరు? ఇయ్యది పరీక్షా సమయము. హృదయము[illegible]రపడవచ్చును. సంశయములు బాధింపవచ్చును. [illegible]భిమానము లడ్డుపడవచ్చును. కాని ఆ యాదేశమును బ్రకటింపకతీరదు. దానిని బ్రిటిషుసామ్రాజ్యము — బ్రిటిషుసామ్రాజ్యమే కాదు జాగరితమైనయున్న ప్రపంచమంతయు ఆలకింపవలసి యున్నది. ఆయాదేశమును కాంగ్రెసు ప్రకటించునా? దానిని ప్రకటింపగల ఆత్మవీర్యము, ధర్మజ్వాల, నిజదీప్తి, కాంగ్రెసునకుగలదా? సభ్యానసభాధ్యక్షుడు పలుకలేడు. సభాధ్యక్షుడును బ్రకటించలేడు. ఇక నెవరు? ఎవరని హిమాచలము ప్రతిధ్వనించుచున్నది?—(కృష్ణాపత్రిక)

ప్రకటన

పెనుగొండ డిస్ట్రిక్టు మునసబుకోర్టు . O 25/18

వాది నేసే పెద్దప్ప న్యూ, (హిందూపురం తాలూకా కో[illegible] నేసే ఆదెప్పపయిన దావా వేసి యున్నాడు. సదరు దావా ప్రతివాదిసమున జారీకానందున 10-9-18 లు వాయిదా వేయబడినది. ఆనాడు ప్రతివాది కోర్టులో హాజరు కాకపోయినట్టయితే యెక్సపార్టీ డిక్రీ చేయబడును.

పెనుగొండ యం. నారాయణరావు.

(1302) వాదివకీలు.

చెన్నపురి సివిలుకోర్టులో

1918 సం॥ ఒ. ఎస్. నెం 115 రు.

జి. కుప్పయ్యశెట్టి వాది

ఎట్టా చక్రపాణి నాయుడువగైరా ప్రతివాదులు.

3-వ ప్రతివాదియగు చూడామణిఅమ్మాళ్ గారికి. మీరు సకలతాలూకు బాకీయున్న రు 1800-0-0 మొత్తమును వసూలు చేసుకొనుటకుగాను పై ప్రతివాదివగైరాలచే వ్యాజ్యము వేయబడినకేసు 10-9-1918 తేదీని మధ్యాహ్నము 11 గంటలకు హియరింగు వేయబడునని యిందుమూలముగా తెలిసికొనవలయును.

(Sd) వెంకటసుబ్బారావు,

రాధాకృష్ణయ్య,

(1295) వాదితరఫున వకీళ్లు.

డాక్టర్. జె. కె. రావుగారి సుఖప్రదాయిని.

(1209) పురుషులకు శుక్లనష్టమును, స్త్రీలకు కుసుమరోగమును, గుండెజబ్బు, ఒంటితలనొప్పి, తలపోటును, పోగొట్టును. రక్తమును శుద్ధిపఱచి, నరములకు మెదడుకు బలము జేయును. నెలకు సరిపోవు డబ్బా 1-కి వెల రు 5-0-0 మాత్రము. ధన్వంత్రి ఆశ్రమము, 45 బిగ్‌స్ట్రీటు ట్రిప్లికేనీ, మదరాసు.

126 **అద్భుతనివారిణి.**

ప్రొఫెసర్ జేమ్సుగారి ఎలెక్ట్రో టానిక్ పెరల్సు



ఇది బలహీనులకును నీరసులకును మందు. నిద్ర లేకుండుట, జ్ఞాపకము తక్కువగను మెదడు నిస్సారముగా నుండుట, పనియందెంతమాత్ర మిచ్ఛ లేకుండుట, నిస్సత్తువ, బలహీనము, ఆయాసము, శుక్లనష్టముపోగొట్టును. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గుమస్తాలకు వర్తకులకు, మనోవ్యాధులకు, మొదలగు వారికి ప్రశస్తమైనమందు; బలమును గలిగించును. అనేకులమంది ఇందువలన బాగుపడినవారు. నీవుకూడ నేటిదినమే ఒక బుడ్డిని కొని దానిమోస్తరు ఒకమారు పరీక్షింపుము.

25 మాత్రల బుడ్డి 1-కి రూ. 1—4—0

40 ,, ,, ,, 2—0—0

నవీనము! పరిమళద్రవ్యముల రాజు నవీనము!

ఆటో దిల్ బహార్

మనోరమ్యముగాను కొంతకాల ముండునట్టి అపూర్వ వాసనయును కలదు. ఆల్కహాల్ సారాయి మొదలగువాటి యొక్క సంబంధము బొత్తిగాలేదు. చేతిగుడ్డలో గాని చొక్కాయి పైనగాని 2-3 చుక్కలు విడిచినంతట ఒక నందనవనము మధ్యలోనుంటే యెంత సుఖమయిన వాసనను అనుభవించ వచ్చునో అంత అనుభవింతురు. ఇతర వాసనలు యేమి వేసియుండినా యీ ఆటోదిల్ బహార్ యొక్క వాసన ప్రాధాన్యముగా నిలుచును. ఈదినమే ఒకబుడ్డికి వ్రాసి పంపుడు.

వెల ½ డ్రాము బుడ్డి 1-కి రూ. 0-8-0		వి.పి. చార్జి
,, 1 డ్రాము బుడ్డి 1-కి ,, 0-12-0	}	రూ. 0-4-0
,, ½ ఔన్సుబుడ్డి 1-కి ,, 2-0-0		ప్రత్యేకము.

ఆంగ్లోయిండియన్ డ్రగ్ అండు కెమికల్ కంపెనీ.

నెం 155, జుమ్మామసీదు వీధి. బొంబాయి.

అవసర గంజాముమండలసభ

మాంటేగు-చెమ్సుఫర్డు నివేదికావిమర్శనార్థము ప్రత్యేకముగా నాహూతమైన, గంజాముమండల అవసరసభ గతనెల 31-వ తేదీని బరంపురమందలి కల్లికోట హైస్కూలు జ్యూబిలీ ప్రాంగణమున యత్యంత జయప్రదముగా జరిగెను. సభకు గంజాము జిల్లాబోర్డు ఉపాధ్యక్షులును, స్థానిక స్వపరిపాలనా కార్యనిర్వాహకమునకు గాను భారతీయ జీవితము పై సమర్పించిన రావుబహద్దరు తాడేపల్లి వేంకట కృష్ణయ్య పంతులు బి. ఏ. బి. ఎల్ గారు అగ్రాసనాధిపత్యము వహించిరి.

ఉదయము 7 ఘంటలకు సభ సమావేశమయ్యెను. ఛత్రపురము, అస్కా, బారువ, టెక్కలి, శ్రీకాకుళమునుండి ప్రతినిధు లనేకులు విచ్చేసిరి. సభ్యుల యుత్సాహ మపరిమితముగా నుండెను. తొలుత నాహ్వానసంఘాధ్యక్షులగు మల్లాది కృష్ణమూర్తిపంతులు బి. ఏ. బి. ఎల్. గారు తమ స్వాగతోపన్యాసమును ఆంగ్లమున జదివిరి. వీరు లక్నో కాంగ్రెసునాటినుండి దేశములో గలిగిన నూతన జాతీయ ప్రబోధమును గూర్చియు, కాంగ్రెసు లీగు సంస్కరణములు, ఆగస్టు 20 వ తేది ప్రకటనము మున్నగువానిని గూర్చియు జెప్పి నేటి మాంటేగు సంస్కరణముల యందలి ..... సభ నియోజకవర్గములు, పలుసరాజ్యాంగ పద్ధతి, స్టేటు సెక్రటరి జీతము మున్నగు సకలవిషయములను గూర్చి విపులముగా జర్చించిరి. వీరు సంపూర్ణనిరాకరణవాదులు. వీరు మాంటేగ్యూ సంస్కరణముల విఫులముగా జర్చించి తుదకు నిరాకరణమే కర్తవ్యమని నుడివిరి.

పిమ్మట రావుబహద్దరు పాతల గోపాలరావు పాణిగ్రహి గారు ఉపపాదించ పోతాప్రగడ వేంకటేశ్వర్లు పంతులు గారును, మధుసూదనదాస్ బహిదంగా (బారిస్టరు) గారును ఆమోదించినమీదట కర్నూలమాలాంక్రుతులైన అగ్రాసనాధిపతి గారాసన మలంకరించిరి.

వారి యుపన్యాసమునుండి క్రింది భాగముల నుదహరించుచున్నాము.

వాఙ్మయగుణాధిక్యమును బట్టి మాడ మన సామాన్య జనులలో ననేకులు విద్యావిహీనులుగ నున్నారనుటకు సందేహము లేదు. అయిన నాకారణముచే వారు "ఓటులు" నిచ్చుట కనర్హులని చెప్పిన నే నొప్పుకొనజాలను. వారు బుద్ధిహీనులగుటయు, ప్రాపంచికానుభవశూన్యులగుటయు ఇతరదేశములందలి తమలోటి ప్రజల కంటె తక్కువ. తమ సంఘములవ్యవహారములందును, పంచాయతీ సభలయందును వారు చూపించుచున్న నేర్పరితనమును జూచి నేనేల, వారు మాంద్యులు కారనియు తమ లాభములను తెలిసికొనుటయును, క్రమమైన అభిప్రాయములను పొందగలుగుటయును వారికి తగిన శక్తిసామర్థ్యములు కలవనియు వివేకము కలదు. పరిపాలనా కార్యములందు హిందూదేశమున చాల అభివృద్ధినొందియుండెననియు, గ్రామపంచాయతులు, వర్తకసంఘములు మొదలగువానియందు ఎట్టి కోటికిని గానవలెను. ప్రజాస్వామ్యతత్వము హిందూదేశమునకు క్రొత్తది కాదనియు మన నిరంకుశాధికారమిత్రులు సాధారణముగ మఱచుచుందురు.

మఱియు, నియోజకవర్గ వ్యాప్తివిషయమున, చాల కాలమునుండియు నట్టియేర్పాటుల గలదేశముల ప్రస్తుతస్థితిగతులతో నీదేశపు స్థితిగతులను బోల్చుట న్యాయము కాదు, ఇంగ్లండు కెనడా దేశములు స్వపరిపాలనము ప్రారంభించినప్పుడు ఆ దేశములందప్పటివుండెడి నియోజకవర్గములకంటె నిప్పుడీదేశమున నెక్కుడు నియోజకవర్గముల నేర్పరుపవచ్చునని మాననీయులగు శర్మ, మాళవ్యగార్లు నిశదీకరించియున్నారు. కెనడాదేశమునకు స్వపరిపాలనము నొసగుటనుగూర్చి దర్హాము ప్రభువుగారు వ్రాసిన నివేదిక నొక్కమారు చదివి చూచిన నప్పటి కెనడాదేశపు స్థితిగతులకంటె నిప్పటి హిందూదేశపు స్థితిగతులు చాలకాల కధికానుకూల్యములుగ నున్నవని, ఏనిష్పాక్షికునకైనను బోధపడగలదు.

ప్రజల నిస్సహాయస్థితి కంతటికిని విదేశీయపరిపాలనపై నాధారపడి యుండుటయే కారణము. ప్రభుత్వమును సాధ్యమగునంత త్వరలో యథార్థముగ ప్రజాస్వామికము జేయుటలో నించుకయు నాలసింపగూడ దనుటకు ఇదియె ప్రబలతరమగువాదన యని నాయభిప్రాయము.

మనదేశమువంటి దాని పరిపాలనపు సాంకేతికము వీలయినంత వఱకు చిక్కులేకుండ సులభకరముగ నుండవలయును. ఈ కారణమును బట్టిచూడ మాంటేగు-చెమ్సుఫర్డువిధానము, కాంగ్రెసు-లీగువిధానమునకు 'తీసికట్టని' చెప్పక తప్పదు. సంస్కరణ సూచనలు చాల క్రొత్తవిగను, క్లిష్టములుగను ఉన్నవి. గవ్యవస్థాపనముచేయుట కేర్పాటుపబడిన సూచనలు ప్రపంచమందే దేశపు రాజ్యాంగచరిత్రమునందును గానము.

పైనిరు పారిశ్రామిక ఆర్థికవిషయములందు 'హిందూదేశము స్వాధీనముగనే యుండుటావశ్యక' మని ఐరోపా మహాసంగ్రామము బాగుగ బోధించినది. ఈ యంశము నివేదికలో చేర్కొనబడెను. కాని ఇప్పుడేర్పరచిన పాలకయంత్రమువలన, దేశలాభములను బ్రిటిష్‌సామ్రాజ్యలాభములను గాపాడుటకట్టి గట్టిమార్గములు నేర్పరుపబడలేదు. ఈ విషయములందును, హిందూదేశపు సుంకములవిషయమునను, దృఢ్యోత్పాదనము పూర్తిగ స్వాతంత్ర్యముండవలెనని గ్రంథకర్త లంగీకరించిరి. కాని తనకంటునుగూర్చి యెట్టిసూచనలును తోచకున్నవనుచు వారు కొంచెము కొచ్చితక్కువగ నెట్టివాని నట్లువిడిచిరి. ఎట్టిసంస్కరణములైన యథార్థములు కావలెనన్న భారతసేనను గూర్చి దేశరక్షణకత్వమును జాతీయము చేయవలయును; పరిశ్రమలను జాతీయాధారములుగ జేసి వానివృద్ధి నొందింపవలయును. పిమ్మట తక్కిన సంస్కరణములను జూడవలయును.

ప్రస్తుతపు రాష్ట్రీయులను మరల భాషాప్రయుక్తముగ విభజింపవలయునని సంస్కరణనిర్మాతల యభిప్రాయమును నే నాదరించుచున్నాను. (246-వ పేరాలో) వారిట్లు చెప్పియున్నారు: "శాసనసభా కార్యక్రమమును దేశభాషామూలమున జరుపవచ్చునెడల ఆంగ్లభాష నెఱుంగని ప్రజలకు గూడ రాజకీయపరిజ్ఞానము గలుగుట కెంతేనియు సహకరించును. అందుచే భాషాప్రయుక్తములుగనో జాతీయ ప్రయుక్తములుగనో రాష్ట్రముల విభజించు టుపకరమను వాదన బలవత్తరమైనదియేయగును." "ఎచ్చటెచ్చట నాచరణ సాధ్యమో యచ్చోటుల నెల్ల ప్రజల యనుమతిని క్రమక్రమముగ నట్టి పునర్విభజనము జేయవలయు" ననియె వారి నిస్సందేహాభిప్రాయము.

హిందూదేశపు ప్రభుత్వమునకు వివిధరాష్ట్రము లీయవలయు కప్పములనుగూర్చి నే నొక్కమాట చెప్పవలసియున్నది. ఆకప్పములకట్టుట క్రిందిమార్గమనుసరింపబడుచున్నది. రాష్ట్రీయాదాయమునుండి ఇప్పటికి సాధారణముగ నగుచుండు వ్యయమును (1917-18 సంవత్సరపు సంఖ్యల ప్రకారము) నిర్ణయించి తీసివేయగా మిగులునది రాష్ట్రీయాధికాదాయము. ఇందుండి హిందూదేశప్రభుత్వమువారి కగు అధికవ్యయమును తీసివేయగా రాష్ట్రాదాయమున నూటికి 18 వంతుల చొప్పున సొమ్ము మిగిలియుండెను.

ఈ లెక్క ననుసరించి రాష్ట్రీయవ్యయము పోగా మిగిలియుండు సైకమున నూటికి 87 చొప్పున నది హిందూదేశ ప్రభుత్వమునకు చెల్లింపవలయునని నిశ్చయింపబడినది. దీనిని బట్టి అన్ని రాష్ట్రములందును చెన్నరాజధానియే మిగుల దూరదృష్టిగంత నష్టపడనుండగలదు.

ఎక్కలి అన్యాయకరమును భారకరమునగుపంతు నది చెల్లింపవలసియుండును. దానియాదాయము 1868 లక్షలు కాగా, అందుండి పైలెక్కప్రకారము దది 428 లక్షలను చెల్లింపవలసియుండును. బొంబాయి 88 లక్షలును, వంగదేశము 69 లక్షలును కప్పము కట్టవలసివచ్చును. రాష్ట్రీయపరిష్కారములందనేకసారులు హిందూదేశ ప్రభుత్వము వారు చెన్నరాజధాని కన్యాయము చేసిన సంగతి అందఱికిని తేటతెల్లము. అట్టి అన్యాయమును తొలగించుటకు మాఱుగ ప్రస్తుతపు సూచనలు దాని నుస్థిరము చేయుచున్నవి. దీనికి మన యసమ్మతిని తెలుపవలయునని నాయభిప్రాయము. చెన్నపురి ప్రభుత్వ వారట్టి యేర్పాటున కొప్పుకొనక తమయసమ్మతిని దృఢముగ తెలిపెదరని ఆశించుచున్నాను. వివిధశాఖల కుపక్రింపవలయుచు దేశాభివృద్ధి కెంతయో యావశ్యకముగనుండు శాఖలకు లభ్యద్రవ్యమును జూపించుచు ధనమును విశేషముగ ఖర్చు పెట్టవలయు ననెడిసదవకాశమునే ఇట్టిఫలితము సమకూడెను.

ఆర్యులారా, నేను చెప్పదలచినది ముగిసెను. ఎట్టిగా కీ సంస్కరణవిధానవిషయము లైనను నాలుముఖ్యము లైవియే యగును. కాని నివరములను చర్చింపవలయునను తొందరలో మనమభివృద్ధి నొందుటకుతగినంత అవకాశమును స్వేచ్ఛయు నావశ్యకమనెడి ప్రధానాంశమును మఱవగూడదు. ఆంగ్లేయులను వలసదేశీయులను తమతమ దేశములం దెట్లున్నారో మనము మన దేశమున నట్లుండవలయునని మనకోరిక. మనము స్వతంత్రులము కాగోరుచున్నాము. ఎప్పుడైనను గవ్యవస్థాపనము చేయుటకు వలయు సాధనములు గవ్యవస్థాపనమంతటి అమూల్యవంతములు కావు. బాధ్యతాయుతపాలన మను మాటలు మనల మోహింప చేయజాలవు. బాధ్యతాయుత పరిపాలనము, ఆంగ్ల రాజకీయ అనూనుపశక్తికి ప్రత్యేకఫలితములు. ఈ పరిపాలన విధానము హిందూదేశమున నిజమయినదగునో కాదో యెవ్వరును జెప్పజాలరు. అయిన మనకు తెలిసిన విషయ మొకటి గలదు. తగిన స్వాతంత్ర్యములను అవకాశములను ఇచ్చిన మన దేశము మన స్వంత మార్గమున ప్రజలకనుకూలముగ నుండు భారత ప్రజాప్రభుత్వము ను మనము నెలకొల్పుకొనగలుగుదుము. ఈప్రజాప్రభుత్వము లెట్టి ప్రత్యేకపాలనమును ప్రపంచమున కల్పింపగలదో అట్టి ప్రభుత్వము నదియె యేర్పరచుకొనగలదు. మనమట్టి పరిపాలన నొందుటకు, స్వాతంత్ర్యజాతు లన్నిటికి తల్లియగు బ్రిటను పరాత్పరుని సాధనముగ నెంచుకొనియెను. హిందూదేశాదృష్టమును, బ్రిటిషుదేశాదృష్టమును, చరాచర సకలప్రపంచమంతటి యదృష్టమును ఎవ్వని హస్తగతములుగ నున్నవో అట్టి పరమేశ్వరునియం దచలితవిశ్వాసము నుంచిన మనము మనస్సులందు మహోత్కృష్టమగు శ్రేయస్సు సమకూడగలదు.

వీరి యుపన్యాసము ముగిసిన పిమ్మట పగాంకుశ శ్రీరామమూర్తిగారి యుపపాదనానుసారము ప్రతినిధులెల్లరు విషయనిర్ధారణసభగా సమావేశమైరి. కార్యక్రమము ముగిసినది.

తిరిగి సభ మధ్యాహ్నము 4 ఘంటలకు గూడెను. ఉదయమునకంటె నెక్కుడుగా ప్రతినిధులును ప్రేక్షకులును సభాకార్యక్రమము నవలోకింప వచ్చియుండిరి. తీరానములయనంతరము సభ ముగిసెను.

కృష్ణాజిల్లా బందరునందు ఆగస్టు 26-వ తేదీ రాత్రి యిల్లు అంటుకొనగా బాలధటులు చాలసాహసము జేసిరి. రామపేటయందు ఆంధ్రజాతీయకళాశాల సమీపమునందు ఇల్లంటుకొనెను. ఆకబురు విని బాలభటులు పరుగెత్తుకొనిపోయి కుండలతో నీళుపోసి వారికిచేతనైనంతవఱకు పోడ్పాటు గావించిరి. పశువుల పాకయందొక యెద్దు తగులబడిపోయెనట. బాలభటుల కిది ప్రథమప్రయత్నమే యైనను వారత్యంతధైర్యముగ ప్రవర్తించిరని తెలియుచున్నది.

కర్నూలులోని పేటయందలి శ్రీరామ భజన సమాజ వార్షికోత్సవము సెప్టెంబరు 10-వ తేదిని ఇంద్రకంటి వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగారి యాజమాన్యముక్రింద జరుగును.

ప్లేగుభయములేదు.

వైద్యరత్న పండిత డి. గోపాలాచార్యులవారి

ప్లేగు ప్లేగు (1045)

నివారకౌషధములు

మా మందులు గనిచిన యిరువది వత్సరములుగ ఇండియా, బర్మా, సిలోను దేశములయందును, స్వదేశసంస్థానములయందును అనేక ప్లేగు రోగులను కాపాడుట లోకవిదితము. మేము తెలుపు విధానముల ననుసరించిన

ప్లేగుసోకదు.

ప్లేగుమారిపోషక ము 6 పొట్లముల బుడ్డి 1-కి రు 1-0-0	శతధౌతఘృతం 1 పొట్లపు బుడ్డి 1-కి రు 0-12-0
డిటో 3 ,, ,, 0-10-0	డిటో ½ ,, ,, 0-8-0

ప్యాకింగు పోస్టేజి వేఱు. కోరువారికి మా పెద్ద క్యాటలాగు ఉచితముగ పంపబడును.

తంతి విలాసము:- "పండిట్" మదరాస్.

ఆయుర్వేదాశ్రమం, 155, ఆచారప్పన్‌వీథి, జి.టి. మదరాసు.

యావద్భారత మహమ్మదీయ మహాజనసభ

ఈనెల 31వ తేదీ మధ్యాహ్నము బొంబాయి నగరమున సమావేశము ఎంపైరునాటకశాలయందు జరిగినది. కాంగ్రెసు నేడు నిలుపబడుటచే సభకు హెచ్చుమంది రాగలిగిరి. మధ్యాహ్నము గం 2-15 నిముషములకు అధ్యక్షుని వాహ్యాళి సభాస్థలిని చేరెను. కరతాళధ్వనులు చెలగినవి. ప్రారంభమున కొరానులోని వచనములు చదువబడెను. సభాధ్యక్షులు మహమ్మదాబాదు రాజా, సన్మానసంఘాధ్యక్షులు సర్ ఫజుల్భాయి కరీంభాయి, ఎం. ఏ. జిన్నా దంపతులు, కాంగ్రెసు అధ్యక్షులు హాసన్ ఇమాం, కాంగ్రెసు సన్మానసంఘాధ్యక్షులు. గా॥ వి. జే. పటేలు, నబీబుల్లా, డాక్టరు అన్సారీ, గా॥ ఖూర్షీద్, గా॥ ఫజలు హకు, గా॥ ఏ. కాశిం, గా॥ వజీరు హుస్సేను, మీర్జా మహమ్మదాలీ ఖాను, నవాబుసర్ఫరాజహుస్సేనుఖాను, ఆనిబిసెంటమ్మ, మోతీలాలు ఘోషు, సి. ఆర్. దాసు, పండిత మోతీలాలు నెహ్రూ, వి. జి. హార్నిమను, విజయరాఘవాచారి, పండిత మదనమోహన మాలవ్యాగార్లు మున్నగు ప్రముఖులు పలువురు సభనలంకరించిరి. కొందరు స్త్రీలుకూడ సభయందుండిరి. రెండు సభల ప్రముఖులకును సభ్యులు మనముగు స్వాగతమును కరతాళపురస్సరముగా నొసగిరి. రెండు సభల అధ్యక్షులును సన్మాన సంఘాధ్యక్షులును అధికోత్సాహ స్వాగతమునకు పాత్రులైరి. పిమ్మట కరీంభాయిగారు స్వాగతోపన్యాసమును చదివిరి. మనము కోరిన ఏర్పాటులను చేయుట కిది అదను కాదనుట సరిగాదు. మనకు సామర్థ్యము లేకపోలేదు. ఈ భారమును వహింపవలసి వచ్చినప్పుడు మనవారు తమ విధులను సమగ్రముగ నిర్వర్తింపగలుగుదురని నేను సధైర్యముగా సూచింప గలుగుదును. అందులకు తగిన సద్భావ సహన, సామర్థ్యములు కలవు. వారియందుంచబడిన విశ్వాసమును వారు వృథచేయరు. బొంబాయి రాష్ట్రవాసులకు మహమ్మదీయులకును ఇతరులకును సామరస్యము సమగ్రముగానున్నది. ఎట్టి వైరుధ్యమును లేదు. అట్లున్నను కొంతకాలము వరకును రాష్ట్రీయ సామ్రాజ్యశాసన సభలలోను స్థైటు కౌన్సిలులలోను మనము ప్రత్యేకప్రాతినిధ్యమును కోరుట అవసరము. పారిశ్రామికసంఘమువారి సూచనలను నే నిప్పుడు వెల్లడింపగూడదుగాని అవి ప్రకటింపబడి వానిని ఇండియా దొరతనమువారు సమగ్రముగ ననుసరించుట చేకూరునేని ప్రజలకు సంతృప్తి కలుగగలదని కరీంభాయిగారు నుడివిరి. పిమ్మట కరతాళధ్వనులు మ్రోగుచుండ మహమ్మదాబాదు రాజాగా రగ్రాసన మధిష్ఠించి అధ్యక్షోపన్యాసము నొసంగిరి. (అది శనివారమునాటి పత్రికయందు ప్రకటింపబడినది) సభ్యు లధికోత్సాహమును వెల్లడించిరి. మహమ్మదాలీ షౌకతాలీగార్లు మున్నగువారిని వదలవలెనని అధ్యక్షులు నుడివినపుడును మహమ్మదీయ ప్రత్యేకప్రాతినిధ్యము భారతీయులే నిర్ధారణ చేసెదరు. అందునుగూర్చి ఇతరులు పనిచేయ బనిలేదని కరీంభాయిగారు నుడివినపుడును అధికోత్సాహము విదితమైనది. రాజాగా రుపన్యాసమును పూర్తిగా చదువలేకపోయిరి. సయ్యదు హుస్సేనుగారు చదివిరి.

ఎలిమెంటరీస్కూలు ఉపాధ్యాయులొకరిట్లు వ్రాయుచున్నారు:—ప్రస్తుతము మన వేతనములు వృద్ధిజేయవలసినదని ప్రార్థించుట సమంజసము గాన నోయుపాధ్యాయ సోదరులారా! మీమీ రేంజీలలో సెంటరుస్కూలు (మీటింగు)లు జరుగుచున్నవి గదా? ప్రతి సెంటరులోను మీటింగునకు సమావేశమయిన యుపాధ్యాయులందరు కలసి జీతముల వృద్ధికొరకై యొక మహజరునామాను దొరతనమువారికి పంపుకొనినగాని మన కోర్కె తీరక నేరదు గాన యట్లు చేయుదురని నమ్ముచున్నాను.

ఆగస్టు 21-వ తేదీని సాలిమారులోని ఆంధ్రభాషాసమాజపుసభ జరిగినది. గొబ్బూరి వేంకటరావు పంతులు గారు అగ్రాసనాధిపత్యము వహించిరి. పిదప ఆంగ్లమున "గ్రామనివాసము" అను నంశముపైని ఉపన్యాసములు చదువబడెను. పిమ్మట ఆంధ్రమునను కూడ "అహింసాపరమోధర్మః" అను విషయముపై వ్యాసములు చదువబడెను. సభాధ్యక్షులు వారి యుద్దేశములను విపులముగా వెల్లడించి రాబోవు వారసభయందు "అహింసాపరమోధర్మః" అను నంశముమీదనే చర్చించుటకు నిర్ణయించిరి.

చెన్నపురి ట్రాముకంపెనీ పనివాండ్ర సమ్మెకట్టు.

—(౦)—

(గత యాదివారపు సమాచారము.)

సమ్మెకట్టు జరుగుచున్నది. పనివాండ్రు తమ పనులను తిరిగి మొదలిడని యెడల తాము వేరే ఉద్యోగులను కూలి నాలి పనులను చూచుకొనవచ్చునని పవెల్లుగారు చెప్పిరి. పనివాండ్ర సభలు చాల జరిగినవి. కొద్దిమంది మాత్రమే తిరుగ తమ పనులయందు ప్రవేశించిరి. తమ జీతములు మూడు రూపాయల చొప్పున నైన వృద్ధిచేయబడవలెనని వారు పవెల్లుగారికి పంపిన లేఖకు సరియైన ఉత్తరువు వచ్చువఱకు పనిలో ప్రవేశించుటకు తక్కినవారు నిశ్చయించుకొనలేదు. తమకోర్కెలను తత్క్షణమే నెరవేర్చుటకు కంపెనీవా రసమర్థులుగ నున్నారని పనివాండ్రు తెలిసికొని యుండుటచే దాము పని మానివేసిన కాలమునకు బత్యములును జీతములును ఇవ్వబడుటకు మాట పొందినయెడల తాము పనిలో జేరుదుమని పనివాండ్రు పవెల్లు, సిమ్సను గార్లకు నీలకంఠఅయ్యరు ద్వారా వార్త పంపిరి. కంపెనీవారికి 3-4 వేల రూపాయలు నష్టము వచ్చుటచే పని మానిన కాలమునకు జీతములను బత్యములు ఇమ్మని పనివాండ్రు కోరుట భావ్యము కాదని సిమ్సనుగారు నుడివిరి. కంపెనీ యధికారులలో నమ్మకము నుంచి పనివాండ్రు పనులను ప్రారంభించినయెడల వారల సుఖదుఃఖములు విచారింపబడునని ఆయన నీలకంఠఅయ్యరు ద్వారా పనివాండ్రకు కబురు పంపిరి. సిమ్సనుగారు నీలకంఠఅయ్యరు మూలమున పనివాండ్రకు పంపిన వార్తను వారు చర్చించిరి. మా సుఖదుఃఖములు విచారింపబడి తగిన సదుపాయము చేయబడినవరకు మేము సమ్మెకట్టు విడువమనియు, మేము పని మానిన కాలమునకు మాకు జీతములు బత్యములు మొదలగునవి కూడ కంపెనీవా రిచ్చుటకు అంగీకరించనియెడల వారు మముగూర్చి శ్రమపొంద నక్కఱలేదనియు ఎచ్చటనో ఒకచోట మేమే ఏవో పనులు చూచుకొనెద మనియు పనివాండ్రు నీలకంఠ అయ్యరుగారితో నిశ్చయముగ ఒకేమాట చెప్పిరి.

కడపటి విన్నపము.

నిన్నటిదినము మధ్యాహ్నము ఒంటిగంటకు నీలకంఠ అయ్యరు పనివాండ్ర తరఫున పవెల్లుగారియొద్దకుబోయి షరతులను దెల్పెను. షరతులకొరకుండ పనివాండ్రు తమ పనులను ప్రారంభింపవలయును. వాగ్దానములు చేయబడవు. ఈషరతులపైని వారు తమపనులను ప్రారంభించినయెడల వారిస్థితిగతులు సానుభూతితో నాలోచింపబడును. కంపెనీవారు రేపని వారిని గాని కఠినముగ జూడరని కూడ వారు తెలిసికొనవలయును అని పవెల్లుగారు అయ్యరుతో జెప్పిరి. ఆ మనుష్యులనందఱిని తమయొద్దకే తీసుకువచ్చెదననియు మీరే స్వయముగ వారితో నీమాటలన్నియు నుడువవచ్చుననియు అయ్యరు చెప్పి వెడలిపోయెను. తమవాయిదా నివర్తికొఱకు తాము స్వయముగ పవెల్లుగారియొద్దకు బోవుట ఉచితమా అనుచితమా యని తీర్మానించుటకు నిన్నటిమధ్యాహ్నము ఇ. ఎల్. అయ్యరుగారి గృహమందు పనివాండ్రు సమావేశమయిరి. వారిలో నధికసంఖ్యాకులు సమావేశమునందు లేకపోవుటవలన ఏతీర్మానమును తీర్మానింపబడలేదు. నేండుదయము 7 గంటలకు తిరిగి వారిసమావేశము జరిగియుండును.

పూర్వము కంపెనీలో బనిచేసి ప్రస్తుతము మానివేసిన వారు ఈలోపున పనిచేయుటకు నంగీకరించిరి. వీరి సహాయముతో గొన్ని బండ్లను నడుపుటకు కంపెనీవారు ఆలోచించుచున్నారు. నడపబడుచున్న బండ్లసంఖ్య అనుదినము హెచ్చుచున్నవి. ఈ సమ్మెకట్టు ఇంకను కొంతకాలము జరిగినను కొద్దికాలములోనే కంపెనీవారు అన్నిట్రాముబండ్లను నడుపగలుగుదురని తెలియుచున్నది.

ఆయుర్వేదాభివృద్ధి కొక మార్గము. శీర్షికక్రింద విశేషకు లొకరిట్లు వ్రాయుచున్నారు:—ప్రస్తుత స్థితిగతులను బట్టి దేశము వైద్యులందరు నొక విశ్వవిద్యాలయముక్రింద తమ యభిమత శాస్త్రము నభ్యసింప గలుగుటయు విశ్వవిద్యాలయములు స్థాపించుటయు కష్టసాధ్యమని చెప్పుటకు సందియ ముండదు. కాని వైద్యరత్న పండిత. డి. గోపాలాచార్యులవారి వంటి మహనీయులు లభించిన యీరోజులలో నిట్టి కష్టములు తొలగించుటకు ప్రయత్నములు జరుగకున్న నికముందు జరుగునని ఆశయు బొడసూపకున్నది.

వంగదేశ భూస్వాముల సమావేశము

శుక్రవారమునాడు సాయంకాలము భూస్వాములు మున్నగువారు కలకత్తానగరమున డాల్ హౌసీ మందిరమున సమావేశమైరి. సభకు చాలమంది వచ్చిరి. వంగదేశమునందలి జమీందారులు, గొప్పవర్తకులు, వైశ్యులు, న్యాయవాదులు మున్నగువారు సభకు వచ్చిరి. హిందువులు, మహమ్మదీయులు, మార్వాడీలు, పార్సీలు, మున్నగువా రందరును వచ్చిరి. రాజా ప్యారీమోహన ముఖర్జీగా రుపన్యసించిరి. ఇంగ్లాండువా రిపుడును సానుభూతిని చూపియే యున్నారు. మనకిపుడు వారు కొంతయధికారము నిచ్చుచున్నారు. కాన మనము ఆ యధికారమును సరిగనుపయోగించి ఈ దేశమునందున్న అవశ్యకపాత్రములను అధిక సంఖ్యాకులగు కార్మికులతోడ్పాటువలన బాగుగా నుపయోగమునకు తేవలెనని ముఖర్జీ గారనిరి. పిమ్మట గా॥ సురేంద్రనాథ బెనర్జీగా రుపన్యసించిరి. మాంటేగూ చెమ్సుఫర్డు ప్రభువుగార్లు సవరణపద్ధతులకు హేతువులు. వారిరిపోర్టు చాల శ్లాఘనీయము. అది దోషముగాని వరమని యేల మనము నుడువవలెను. దానియందు సవరణ కావలసియున్న మిత్రభావముతో తెలుపవలెను. ప్రభుత్వమువారి పట్ల ప్రతికూలభావము సహకారముగా మారవలెనని బెనర్జీగారు నుడివిరి. నాడియా మహారాజాగారు దానిని బలపరచిరి. సభ్యులందరును ఆ తీర్మానము నంగీకరించిరి.

పిఠాపురమునుండి ఒకరిట్లు వ్రాయుచున్నారు:—ప్రస్తుత మహాసంధిగ్ధకరణములో గవర్నమెంటువారు తగు నేర్పాటులను చేసిననే తప్ప, ప్రజలు మిక్కిలి క్షోభపడి పోవుట తటస్థించును. సుమారు పది సంవత్సరముల క్రితము ధాన్యపుధర బ 1-కి రూ 7లు పైగా పెరిగినప్పుడు కాకినాడ వర్తకులు బర్మానుండి సుమారు మూడులక్షల బస్తాలకు పైగా ధాన్యమును, బియ్యమును తెప్పించిరి. అంతలోనే హఠాత్తుగా దిగిపోవునట్లు ధరలు దించి నిల్వదార్లు కూడ సరకుల నమ్ముటకు ప్రారంభించిరి. వెంటనే ధర తగ్గినది. అందువల్ల ప్రజలకు సౌఖ్యదాయకమయినది. కావున గవర్నమెంటువారు ఏవిధముగనో ప్రయత్నించి బర్మా, బంగాళా యిలనుండి అధమము రెండులక్షల బస్తాలధాన్యమైనను ఈ జిల్లాలోని మార్కెట్టులకు త్వరలోచేరు నవకాశములు కల్పింపవలసియున్నది. రైలువేగనులు ఇతరజరుగుపనుల నుపయోగములో నున్నవని చెప్పుటవల్ల ప్రయోజనము లేదు. ఇది అన్నిటికంటె ముఖ్యమైనదనిగా గవర్నమెంటువారు ఎంచవలెను. ఇచ్చటి నిల్వదార్లను బలవంతపెట్టి తక్కువ ధరలకు అమ్మునట్లు చేయుట ప్రయత్నించుటంత ప్రయోజనకారి గాదు.

ప్రకటన.

స్మాల్ కాజుకోర్టు:—మదాసు.

స్మాల్ - కాజు - నెం - 5512 ఆఫ్ 1918.

కే. యస్ - భద్రయ్య— వాది

కే: యస్. ఆర్. వెంకట్రామయ్యశెట్టి— ప్రతివాది.

పయివాది, పయి ప్రతివాది పయినీ, రూ 32-14-0 లు ఖర్చులతో సహా రాబట్టుకొనుటకు తెచ్చిన పయి వ్యాజ్యము 6-9-18 తేదిన ఛీఫ్ జడ్జిగారియొద్ద విచారణకు వేయబడియున్నది.

వి॥ వేం॥ రా॥ శర్మ,

26-8-18 వాదివకీలు

నోటీసు.

మహారాజ రాజశ్రీ, ప్రొద్దుటూరు మునసఫుకోర్టు

అసలు నెం. 439 ఆ 1918 సంవత్సరం

వాదులు:— 1. వల్లంకొండు పెద్ద వెంకటసుబ్బయ్య 2. చిన్న వెంకటసుబ్బయ్య వైశ్యు, వ్యాపారం సాకిను ప్రొద్దుటూరు.

ప్రతివాది:— పద్మనాభుని పాపయ్య కులం కోమటి వ్యాపారం సాకిను కలికిరి తాలూకా మదనపల్లె - మదనపల్లె డిస్ట్రిక్టు మునసఫుకోర్టు యిలాకా.

యీ ప్రతివాది పై కోర్టులో 1918 సం॥రం అసలు నెం 439 ఆ గల దావాను వాదులు ఘన వల్లంకొండు పెద్ద వెంకటసుబ్బయ్య వగైరా రు. 188-1-3 లకు దాఖలు చేసియున్నారు. సెప్టెంబరు నెల 20 తేదికి వాయిదా వేయబడియున్నది. ఆదినం ప్రతివాది కుద్దుగా గాని వకీలు ద్వారాగా గాని హాజరు కానియెడల యెక్సపార్టి చేయబడును అని తెలియచేయుడమైనది. [1601]

ప్రొద్దుటూరు 29-8-1918. — శ్రీనివాసరావుగారు. వాది వకీలు.

యావద్భారత ప్రత్యేకదేశీయ మహాజనసభా సమావేశము.

-:o:-

శుక్రవారము నాడు మూడుతీర్మానములు మాత్రమె ఆమోదింపబడెను. ఆనాడు విషయనిర్ధారకసభ దీర్ఘకాలము జరిగినది. రాజభక్తిని తెలుపు తీర్మానము మొదటిది. వెనుకటి కాంగ్రెసుసభలో స్వపరిపాలనమును గూర్చి చేయబడిన తీర్మానమును స్థిరపరచునది రెండవది. ఈరెండు తీర్మానములను అధ్యక్షులే యుపపాదించిరి. భారతీయులు స్వపరిపాలనమున కర్హులను మూడవతీర్మానమును అనిబిసెంటమ్మగారు రుపపాదించిరి. మూడుతీర్మానములును గూడ నంగీకరింపబడినవి.

విషయనిర్ధారకసంఘము.

ఈనెల 30-వ తేదీని విషయనిర్ధారకసంఘ సమావేశము ఉదయము 7-30 కు ప్రారంభమైనది. ఆసభ ముగిసినపిమ్మట 2-3 గంటల విశ్రాంతితో మహాసభ మరల ప్రారంభమై రాత్రి 10 గంటలవరకును జరిగినది. పైని వివరింపబడిన 3 తీర్మానములు ఆమోదింపబడినవెనుక మరల విషయనిర్ధారకసభ జరిగినది. "ఒకజాతివారికిని ఇంకొకజాతివారికిని ఎట్టిభేదమునుగాని నిరూపించు శాసన ముండగూడ దనునది ముఖ్యమగు తీర్మానము. ఆంగ్లసామ్రాజ్యవాసు లగు భారతీయులలో నెవ్వరికిని స్వాతంత్ర్యప్రాణవిత్తవాక్లేఖనసమాచర్యా స్వాతంత్ర్యములు బహిరంగ న్యాయస్థానవిచారణ లేకుండ తొలగింపబడగూడదు. ఆంగ్లదేశమునందువలె లైసెన్సును గొనజాలినవా రందరికిని ఆయుధధారణ స్వాతంత్ర్య ముండవలెను. ఆస్వాతంత్ర్యము న్యాయస్థానమువారుతప్ప ఇతరు లెవరును తొలగింప గూడదు. పత్రికాస్వాతంత్ర్యము సమగ్రముగా నుండవలెను. వానికి లైసెన్సను ధరావతులు నుండగూడదు. తక్కిన దేశములవారికివలెనే తప్ప ఇతరత్రా భారతీయులకు దెబ్బలశిక్ష విధింపబడగూడదు" అను తీర్మానము 30-వ తేదీని విషయ నిర్ధారకసంఘమున నామోదింప బడినది.

సంస్కరణములను గూర్చిన తీర్మానము విషయమున 30-వ తేదిని నిర్ధారణ తేలలేదు. "సంస్కరణములను సద్భావముతో సూచించిరి. కొన్నిసూచన లభివృద్ధిదాయకములు గాని తక్కినవి అసంతృప్తికరములను" తీర్మానము చర్చింపబడినది. మార్పులను సూచించుటలో చాల చర్చ జరిగినది. శాంతి, క్రమము, నెమ్మది అను శీర్షికల క్రింద నిరంకుశాధికారుల కార్యనిర్వాహకవర్గముల అధికారము క్రింద కొద్దివిషయములు మాత్రమె యుండవలెనని హెచ్చుమంది తలంచిరి. సేన, నౌకాదళము, విదేశహిందూదేశసంస్థానవిషయములు శాసనసభల పరిశీలనము క్రిందకు రాగూడదని నిశ్చయింపబడెను. వానిని గూర్చిన ఆర్థికపత్రముల చర్చ విషయమున నభిప్రాయభేద మధికముగా కలిగినను చివరకు సమాధానము కలిగినది. 31 వ తేదీ యుదయమున మరల విషయనిర్ధారక సమావేశము జరిగినది. "స్టేటుకౌన్సిలు నెత్తివేయవలెను. దాని నెత్తివేయనిచో సగముమంది నియోజితసభ్యు లుండవలెను. కార్యనిర్వాహకవర్గమువా రుపపాదించిన తీర్మానమును సామ్రాజ్య శాసనసభవారు తిరస్కరించినచో కార్యనిర్వాహకవర్గమువారు దానినిగూర్చి యొక వత్సరమువరకు తాత్కాలిక నిబంధనలను చేసి పిమ్మట మరల నుపపాదింపవచ్చును. సభకు మొత్తము సభ్యులలో 100 కి 40 మంది రావలెను. వచ్చినవా రందరు వోటుల నియ్యవలెను. నియమిత నియోజిత సభ్యులందరు నంగీకరించినచో శాసన మంగీకరింపబడదగును."

మహాసభా సమావేశము.

30-వ తేదీని ద్వితీయదిన మహాసమావేశము జరిగినది. మధ్యాహ్నము గం 3-25 ని॥ కు సభ ప్రారంభమైనది. మహిళామణులు ప్రారంభమున వందేమాతర గీతములను పాడిరి. సంగ్రహముగ పైని వివరింపబడిన రీతిని మొదటి రెండు తీర్మానములు నామోదింపబడిన పిమ్మట మూడవ తీర్మానమును అధ్యక్షు నానతిప్రకారము అనిబిసెంటమ్మగారు రుపపాదించుచు దీర్ఘగంభీరోపన్యాసము నొసంగిరి.

భారతీయు స్వపరిపాలనము.

మనదేశమున గలిగిన మార్పును గూర్చి వారు నివేదికమున పేర్కొనిరి. అందులకు యుద్ధమే కారణమనిరి. "యుద్ధమున విజయ మింకను చాలదూరముగా నున్నది. విజయము కలిగినగాని భారతీయుల రాజకీయ వాంఛితములుసిద్ధింపజాలవు" అని వ్రాసిరి. దీనిని దేశీయు లందరును గమనింపదగును. స్వపరిపాలన మొసంగినగాని విజయము చేకూరజాలదను విషయమును అధికారులుగూడ గ్రహింప వలెను. విజయమునకును ఇండియా వాంఛితములకును దృఢసంబంధము కలదుగాన ఇండియావాంఛితము లెంత శీఘ్రముగ నెరవేరిన నంత శీఘ్రముగా విజయము చేకూరగలదు.

భారతీయుల అర్హత

మనకు నియోజకులు లేరు. మనకు సహనము లేదు. నియోజకుల కధిక మగు నధికారము కలుగవలసి యున్నది. హెచ్చు సంఖ్యవారి తీర్మానమును తక్కువసంఖ్యవా రంగీకరించు స్థితి మన దేశమున లేదని నివేదికమున వారు వ్రాసిరి. అవి అనుభవము వలన కలుగవలెనుగదా. అట్టి అనుభవము మనకు స్వపరిపాలన మియ్యకున్న నెట్లు కలుగును. గాన వారి వాదము సరిలేదు. ఈదినవానికే గాని ఈత రాదు. ఈత రాదు గాన నీట దిగవల దనిన ఈత ఎట్లు వచ్చును. వీరు చేయున దిదియే. మొదటిచార్లసు రాజును వధించిన పిమ్మట ఇంగ్లాండు ప్రజ లధికారమును గ్రహించిన సమయమున వారిలో విద్య నేర్చినవారు బహు స్వల్పముగా నుండిరి. వ్యవసాయకులకు విద్య రాదు. నిజమే. స్వపరిపాలన మొసంగుడు. మేము వారికి విద్య నేర్పెదము. విద్యయనగా చదువుట వ్రాయుట గాదు. లోకజ్ఞానము వ్యవహారిక జ్ఞానము. అది స్వాతంత్ర్యముగల జాతులలో ప్రవర్ధితమగును. మనదేశమున జనసామాన్యము లోకజ్ఞానవిరహితము గాదనుటకు చరిత్రయే సాక్ష్యము. ఇండియాదేశమునందలి ప్రజాపరిపాలన విధానమునే తొల్లిపాశ్చాత్యులు గ్రహించి అవలంబించిరని సర్ హెన్రీమెయిను గారు వ్రాసిరి. సర్ థామసుమన్రోగారి కాలమువరకును మనదేశమున గ్రామములందు స్వపరిపాలన ముండెను. క్రీస్తుశకమునకు పూర్వము 400 సంవత్సరములకు వెనుక ప్రస్తుతమువలెనే గ్రామస్థులు ఓట్ల నిచ్చుచుండిరి. ఇందులకు రాగిశాసనములు శిలాశాసనములు చరిత్రలు మున్నగు నిదర్శనము లెన్నియో కలవు. పూర్వకాలమున రాజులకు కార్యనిర్వాహక ప్రజాసంఘములుండెను. అట్టి సభాభవనములు బీహారులో నింకను కలవు. గ్రామములలోనే గాక ప్రజాపరిపాలనము ప్రత్యేకసంఘములందును, ప్రభువర్గములందును రాజపరిపాలనమునందును సామ్రాజ్యమునందును గూడ నుండెను. ఒకరాజు సరిగా పరిపాలింపనిచో అతని తొలగించి వేరొకని నియమించుపద్ధతి కలదు. గాన గ్రామస్థులు వోట్లు పద్ధతి నెరుగరని మారిసు గారు నివేదికమున వ్రాసిన వ్రాత నిరాధారము.

ప్రత్యేకసంఘము లధికముగ నున్నవి. వర్ణాభిమానమున్నది. దొరతనమువారు కాపాడవలెనని వారు నుడివిరి. ఒక దేశములోని పామరుల ఆవశ్యకతలను ఆదేశీయులకంటె విదేశీయులు బాగుగా గ్రహింపగలుగుదు రనుట ఎట్లు విశ్వసనీయమగును. లండను నగరమున పశ్చిమదిశనున్న ప్రభుకుటుంబముల వారికి సందుగొందులలోని నిరుపేదలతో నెట్టి సంసర్గమును లేదు. గాన వారు గ్రహింపజాలరు. మన దేశములో నిట్టి విభేదములేదు. ఒకజాతిలో ధనికులు పేదలు నందరును సమానులే. ఒకకుటుంబమువారు వివాహమును జరిపిన ధనికులగు బంధుగులను పేదలగు బంధుగులను గూడ పిలిచెదరు. ఈదేశమున సంపన్నతావనీపకతలనుబట్టి విభేదము లేదు. దీనిని విజయరాఘవాచారి గారు నిరూపించిరి. వారికి భోజన ప్రతిభోజనములు కన్యాదాన ప్రతిగ్రహణములు నున్నవి. కొందరు విద్య నేర్చుకొనిరి. కొందరు విద్యావిహీనులుగ నున్నారు. ఆంగ్లదేశమున కేగి బారిస్టరుపరీక్షనిచ్చి వచ్చినంత మాత్రమున స్వగ్రామమున వ్యవసాయము చేయుచున్న తండ్రిని తమ్ములను తల్లిని అతడు పరిత్యజించునా? వారి కోరికలను గ్రహించు శక్తి క్షీణించునా? రక్తసంబంధము తొలగునా? తొలగదు. గాన భారతీయులు స్వపరిపాలనమున కర్హులు. కాంగ్రెసుసభ ప్రారంభమైన సంవత్సరమునుండియు విద్య వ్యాపింపవలెను. పరిశ్రమలు విస్తరింపవలెను. పారిభాషిక సభలను వ్యాపింపజేయవలెను. బీదల కాదాయపు పన్నును తగ్గింపవలెను. ఉప్పుపన్ను తీసివేయవలెను అని మన నాయకులు కోరుచునే యుండిరి. ఈ కోరికలను నిరంకుశాధికారులు ఎన్నడును కోరలేదు.

ఢిల్లీ, సిమ్లాలలో నిరంకుశాధికార మంచి రాష్ట్రీయములలో తగ్గించిన ప్రయోజన మేమి? గాన నచట గూడ నిపుడే మార్పు కలుగవలెను. రాష్ట్రీయములలో 5 వత్సరములు మితిపెట్టిన ఇండియా దొరతనమున 15-20 వత్సరములు మితిపెట్టుడు. గాని అచట గూడ ప్రజాపరిపాలనము నేర్పరుపుడు. మేము సంతసముతో గ్రహించెదము. తప్పులను చేయుటవలననే సమర్థత గలుగును గాన తప్పులు చేయుటకే మాకవకాశ మిండు. మేము బిడ్డలము గాము. పురుషులము. మేము ఆటవికులము గాము. బహు పురాతన కాలమునుండియు నాగరకతకు వాసిగాంచిన జాతికి చేరిన వారము. పాశ్చాత్యదేశము లంధకారమునన్నపుడే మా దేశమున విజ్ఞానము వికాసవంతముగానుండెను. నాగరకతయందు నైశ్వర్యమునందు వ్యాపారమునందుగూడ ఇండియా దేశ మగ్రగణ్యతను బడసినది. మీరు స్వాతంత్ర్య ముండగూడదు. మీరు స్వాతంత్ర్యమున కర్హులుగారు. మీరు పాలితులుగానే యుండవలెనని యొకదేశమువారింకొక దేశమువారినిగూర్చి నుడువుట కవకాశములేదు ఇంగ్లాండు వారైన బ్రిటనువారైన అమెరికావారైన మరెవరైననుగూడ నట్లన నర్హులుగారని నేను ఖండితముగా నుడివెదను. ఆ ప్రశ్న ఇండియాదేశమున దేశీయమహాజనసభలయందు దేశీయులచే పరిష్కరింపబడదగినది గాని విదేశములందు రణరంగములందు పరిష్కరింపబడదగినది కాదు. ఒక దేశమున కింకొకదేశము స్వాతంత్ర్యము నిచ్చుట ఎన్నడును జరుగలేదు. ప్రతిదేశమును అర్హతవలన స్వయముగానే స్వాతంత్ర్యమును బడయవలెను. అని అనిబిసెంటమ్మగారు నుడివిరి.

యాకూబాధ ముజుందారుగారును బరకతాలీగారును సయ్యదు హుస్సేను గారును తీర్మానము నను వదించిరి. తీర్మానమేకగ్రీవముగా నంగీకరింపబడినది. సాయంకాలము 5 గంటలకు నాటికి సభ ముగిసినది. వెంటనే విషయనిర్ధారకసభ ఏర్పడినది.

-:o:-

బెంగాలీపత్రిక:—హసను ఇమాముగా రచ్చటచ్చట ప్రతికూలభావమును తీవ్రముగా వెల్లడించినను మొత్తము మీద నిష్పాక్షికముగా నుడివిరి. నివేదికమును వ్రాసినవారు సద్భావముతోనే వ్రాసి రని నుడువుచు మరల ప్రజలయందు నమ్మకము లేదని ఇమాముగారు నుడువుట సమంజసమని తోచదు. అట్టి దేదియును లేదని మాంటాగూగారు స్పష్టముగా నుడివి యున్నారు. ఇండియాదొరతనమును గూర్చి లోపము లున్నవి దానిని గూర్చి ఇమాముగారధికముగా నుడివిరి గాని రాష్ట్రీయ ప్రభుత్వములను గూర్చి నివేదికమునందు చాల హెచ్చుగా సదుపాయము సూచింపబడినను దానిని గూర్చి ఇమాముగా రేమియును ప్రశంసింపకుండుట అసమంజసము.

ఏలూరునుండి ఒకరిట్లు వ్రాయుచున్నారు:—1-వ తేదీ ఉదయము ఏలూరులోని పెద్దబజారునందు కొందరు గుమికూడి దుకాణములను దోచుకొనెదమని బెదరించిరి. అంతలో, ప్రభుత్వాధికారు లా ప్రదేశమునకు వచ్చి ముఖ్యముగా ప్రజలకు కావలసిన వస్తువులను వర్తకులు తక్కువ ధరలకు అమ్మునట్లు ఏర్పాటు చేయుదుమని వాగ్దానము చేసి, వారిని శాంతపరచిరి. వర్తకులు ఇందుకు సమ్మతింపనియెడల మరునాటి ఉదయము జనులు తమ యిష్టము వచ్చినట్లు చేయుటకు సంసిద్ధులై యున్నారట. కలెక్టరుగారైన కాంబెలుదొరగారికి 2-వ తేదీ తద్విషయమును గూర్చి తంత్రీవార్త పంపబడియె. ఉదయమునకు ఏలూరునకు వచ్చి తగు ఏర్పాటులు చేయ నున్నారు.

పెరోన్‌కు పోవు ముఖ్యస్థానమును ఆస్ట్రేలియనులు పట్టుకొనుట

లండన్, సెప్టెంబరు 1:—(ఉదయం 12-20) గతరాత్రి బ్రిటిషువా రిట్లు ప్రకటించిరి:—అపరిమిత ధైర్యముతోడను, శ్లాఘనీయమగు సమరోత్సాహముతోడను రాత్రికాలమందు ఆస్ట్రేలియనులు అద్భుతముగ పోరి పెరోనికు త్తరముగ నున్న సెంటుక్వెంటిన్ కొండను, గ్రామమును ఆస్ట్రేలియనులు పట్టుకొనిరి ఫ్యూయిల్లాకోర్టును గూడ వశపరచుకొనిరి. 15 వందలకంటె ఎక్కువగ శత్రువులను బందీకృతులుగ జేసిరి. మానష్టములు స్వల్పము ఆస్ట్రేలియనులకు వారు పార్శ్వమందున్న ఆంగ్లేయ సైన్యము నేటియుదయమున జయప్రదముగ బోరి మేరియర్క్స్ అడవిని స్వాధీనము జేసికొనిరి. తూర్పుగను ఉత్తరముగ నున్న ఉన్నత ప్రదేశమునుగూడ బట్టుకొనిరి చాలమంది శత్రువులనుగూడ బందీకృతులుగ నొనర్చిరి. రోజంతయు శత్రువుల ప్రతియుద్ధమును ప్రతిఘాత మొనర్చుచుండిరి. బాపూమ కాంబ్రయిరస్తా కడ్డముగ శత్రువులు తీవ్రముగ మమ్ము ముట్టడించిరి. కాని గొప్ప నష్టములతో వాటినన్నిటిని ప్రతిహత మొనర్చితిమి. ఈప్రాంతమందు రెయిన్‌కోర్టు లెస్ బాపూమును పూర్తిగ వశము జేసికొన్నారము. కొన్నిఫిరంగులను శత్రువులను మావశము జేసికొన్నారము.

వాలుకస్—వ్రాకోర్టు నకుమ కొన్ని స్థలములను అభివృద్ధి జేసికొంటిమి. ఈప్రాంతమందు శత్రువులు అతిఘోరముగ ప్రతియుద్ధముగ జరుగుటచే గొప్ప యుద్ధము తటస్థించినది. అంత ముఖ్యమగు మార్పు లెవ్వియు కలుగలేదు. ముందుకు బోను ఉత్తరముగ కనేడియనులు అర్రాను కాంబ్రెరస్తాకు దక్షిణముగ జయప్రదముగ పోరిరి. శత్రులకు చాల నష్టములను కలుగజేసిరి. 15 మరఫిరంగులను బట్టుకొనిరి. సెన్సీ స్కార్పనది మధ్య ట్రెంక్వీనుది ముఖముగ 1500 గజములు ముందు కేగినారు.

ఆంధ్రపత్రిక

1918-వ సం॥ సెప్టెంబరునెల 3-వ తేది

మంగళవారము.

కాంగ్రెసుసభా తీర్మానములు

అవసరదేశీయ మహాజనసభా కార్యక్రమము గత సోమవారమున ముగిసెను. విషయ నిర్ణయ సభలో చర్చయే మూడుదినములు జరిగెను. మితవాదులలో స్వల్పసంఖ్యాకులు దప్ప మిగిలిన దేశబాంధవు లెల్లరును దేశీయమహాజనసభలో పాల్గొనిరి. 5000 మందికి పైగ ప్రతినిధులును, 500 వరకు ప్రేక్షకులును సభకు వెడలిరనియు, అంత్యదినమున ప్రేక్షకులసంఖ్య యింకను అతిశయించెననియు దెలియుచున్నది. డిసెంబరు నెలలో సెలవుదినములందు జరిగెడి మహాసభకు వెడలుట సుకరము. అటులగాక, అవసరమగు పనులుండు దినములలో, వ్యయప్రయాసల కోర్చి దూరప్రదేశములకు వెడలిన భారతీయుల పట్టుదల, వారి దేశాభిమానప్రాశస్త్యమును వెల్లడించుచున్నది. ఎవరెన్ని చెప్పినను, జాత్యభిమాను లెవరును దేశీయ మహాజనసభపై నభిమానమును విడువజాలరు. కాంగ్రెసు మహాసభయొక్క నిరంతరాందోళనము వలననే, దేశమునం దింతటి ప్రచండసంచలన మిుదయించుటకు సాధ్యమయ్యెను. ఇందువలననే, అధికారులు ప్రజాశయములను సంతృప్తిపరుప ప్రయత్నించుట గలిగెను. కాంగ్రెసుసభా ప్రయత్నములు చిగిర్చి, పుష్పించి, ఫలప్రదము లగుచున్న తరుణమున, ఆసభను విడనాడుట కృతఘ్నతాసూచక మనుటకు సందియము లేదు. కాని, అదృష్టవశమున, అట్టి కార్యమునకు బూనుకొనినవారి సంఖ్య అత్యల్ప మనియు, హిందూదేశపు హృదయము కాంగ్రెసుసభపై మక్కువ జూపుచున్నదనియు, బొంబాయి సభాకార్యక్రమము సువ్యక్తపరచినది. మితవాదులును, జాతీయ వాదులును, మొదలగు ననేక శాఖలు కాంగ్రెసునందు పాల్గొనుటచే, సంస్కరణ తీర్మానములు రాజీమార్గ మవలంబింపక తప్పదయ్యెను. ఈ తరుణమున స్వయం నిర్ణయసూత్రము ననుసరించి, ప్రజలు తమ వాంఛలను దృఢముగ వ్యక్తపరచుటయు, ప్రభుత్వము వారందు కొడబడుటయు, భావ్యము. మిత్రమండలివారు సమరము జరుపునది, స్వయంనిర్ణయ సూత్రమును నిలువబెట్టుట కని పలుమారు ప్రకటింపబడినది. అనాగరికులగు ఆఫ్రికాజాతులకు గూడ నీ సూత్రమును వర్తింపజేయ మిత్రమండలివా రిష్టము జూపుచున్నారు. అట్టితరి, హిందూదేశమునెడ్ల వారన్యథా ప్రవర్తించెద రని నమ్ముటకు వీలుండదు. కాంగ్రెసు సభవారు లక్ష్మణపురమునందు ప్రజాశయములను సువ్యక్తపరచిరి. అందు, మితవాదులను జాతీయవాదుల నొక వంకను, హిందూ మహమ్మదీయసంఘముల నొక వంకను, అధికారవర్గమువారిని వేరొక వంకను, సంతృప్తిపరచుటకు వీలగునటుల, నొక విధానమును నిర్మించిరి. రాజీకొఱకు చేయు ప్రయత్నములం దిచ్ఛాసూత్రము లంతగ పాటింపబడవు. కాని కాంగ్రెసు విధానమునందు ప్రజల సామర్థ్యమును గూర్చి శంక గన్పట్టదు. సమాధానము కుదురుట కొఱకు, ప్రజాశయములను కొంతవఱకు సంకుచితపఱచిన మాట నిజమే. ఇది యొక పెద్ద లోపముగ నెంచి, కాంగ్రెసు విధానము కార్యాచరణమునందు కొనసాగుట సాధ్యము గాదని, మాంటాగ్యూ చెలమ్సుఫర్డుగార్లు దానిని బూర్తిగ తిరస్కరించిరి. హసేను ఇమాముగారు దెలిపినటుల, మాంటేగూవిధానమునందు ప్రజాసామర్థ్యముపై నవిశ్వాసము వ్యక్తమగుచున్నది. ప్రజల కోర్కెలకును, సంస్కరణ నివేదికకును, మూలసూత్రములందే భేదము గన్పట్టుచున్నది. సంస్కరణనివేదికయందు ప్రజల యసామర్థ్యమున కొకవంకను, సంస్కరణప్రదానావశ్యకత కొక వంకను, సమన్వయము గుదుర్ప ప్రయత్నింపబడెను. ఫలిత మేమైనది? సంస్కరణసూచనలు విమార్గమును ద్రొక్కెను, విపరీతాకారము దాల్చినవి. స్వయంనిర్ణయసూత్రమే ప్రాపంచికవ్యవహారములం దవలంబనీయమగుచో, కాంగ్రెసు మహాసభ ప్రజలకోర్కెలను దృఢముగను నిస్సందేహముగను వెల్లడింపవలసి యుండును. హిందూదేశము నెడ్ల సానుభూతిని జూపుచున్న లేబరుపక్షము వారు, సంస్కరణనివేదిక నంగీకరించుటచే, భారతీయులందుకు భిన్నముగ మనుష్యుల లాభకరముగ నుండదని అనేకులు దలచవచ్చును, కాని సాంఘికవాదుల పత్రిక యగు హెరాల్డుపత్రిక వ్రాయుటలో, సంస్కరణ విషయ నిర్ణయమున భారతీయుల యభిప్రాయమే గణనార్హమనియు ఆంగ్లేయ ప్రజల యభిప్రాయమును ప్రాధాన్యముగ దీసికొని లాభము లేదనియు స్పష్టముగ దెలిపినది. ఈ పత్రికావాక్యముల నిట నుదహరించెదము. "ఈ సూచనలు, భారతీయులకపుడమున దేశీయమహాజనసభవారు నివేదించిన కోర్కెలను, ప్రభుత్వమువారిచే నొసగబడిన ప్రత్యుత్తరముగ భావింపవలయును. అన్ని జాతులకును స్వయం నిర్ణయసూత్రము వర్తింపవలయునని మనము గోరుచున్నారము. అందుచే నీ సూచనలు స్వపరిపాలనమునకు మార్గము జూపునో లేవో నిర్ణయించుటకు భారతీయులే అర్హులు. ఆంగ్లదేశీయు లీ సూచనల గూర్చి ఎటుల దలంచుచున్నారో దెలిసికొనవలయునని మా కాతురత లేదు. వీటిని అంగీకరించుటకు గాని, నిరాకరించుటకుగాని, భారతీయులకే వదలివేయ వలయు నని మా యభిప్రాయము. స్వాతంత్ర్యముపొందుటకు జరిగెడి పోరాటములలో, భారతీయులెల్ల రేయభిప్రాయమును దెలిపెదరో దానికే చేయూత నొసగెదము. ఏలనన, తమకు స్వాతంత్ర్యము వలయునని ఎవరు గోరుచున్నారో, వారట్టి స్వాతంత్ర్యము నితరుల కొసగుటకు సంసిద్ధులై యుండవలయును."

పై వాక్యములను పరికించిన, భారతీయుల భావిదశ వారి హస్తములందే గలదని గ్రహింపవీలగును. భారతీయు లైకకంఠ్యముగ తమ దృఢనిశ్చయమును దెలిపిన, దానిని సఫలము గావించుటకు న్యాయస్వాతంత్ర్యప్రియు లగు ఆంగ్లప్రజలు వెనుకంజవేయబూనరు. కాంగ్రెసు విధానమునందు గోరబడిన స్వపరిపాలనావిధానము ఆంగ్లదేశపు పద్ధతి నవలంబింపని మాట నిశ్చయమే. కాని, పాల్‌మాలు గెజెట్టుపత్రికలో హారేంద్రనాథ మైత్రగారు వ్రాసినటుల "హిందూదేశము, విచక్షణగావింపకుండ ఆంగ్లదేశపు స్వపరిపాలనా పద్ధతి నవలంబింపవలయు నని కోరుటలేదు. ప్రాచీన సాంప్రదాయముల ననుసరించు సహకారయుత సంయుక్తరాజ్యాంగ పద్ధతి ననుసరించి పరిణామమును గాంచ గోరుచున్నది. తన సాంఘిక, ఆధ్యాత్మికాశయముల ననుసరించి హిందూదేశ మభివృద్ధి గాంచవలయును. ఆంగ్లదేశ మీయాదర్శములను, గ్రహింపకుండ, ఎటుల సాయము గావింపగలుగును? పాశ్చాత్యదేశముల వారు వర్ణవిభేదము నాశనము బొందవలయు నందురు. దాని స్థానమున దేని నుంచెదరు? పాశ్చాత్యదేశములందలి తరగతిభేదములు ధనముపైనను, అధికారముపైనను ఆధారపడి యున్నవి గాని విద్య, శీల, ఆధ్యాత్మికజ్ఞానముపై నాధారపడి యుండలేదు. వర్ణప్రతిష్ఠాపనముచే, హిందూదేశము వివిధజాతుల సమ్మేళనసమస్యను పరిష్కరించినది. పాశ్చాత్యదేశ మీసమస్యను, వినాశపద్ధతులచేత సాధించినది. పాశ్చాత్యదేశమునందువలెనే, హిందూదేశమునందు సంస్కరణము లవసరములే. కాని ఎవరియిల్లు వారు చక్కబెట్టుకొనుటకు స్వాతంత్ర్యము లేనిది సంస్కరణ మెటుల సాధ్యమగును? బాలాంరాయి నిచ్చుటకు నిది యొక కారణము........హిందూదేశపు తత్త్వమంతయు సమన్వయసహకారములపై నాధారపడియున్నది. పోటీపద్ధతి ననుసరించి యుండలేదు. అందుచే, సాంఘాతికసామ్రాజ్యభావము (Federated Empire) హిందూదేశమున సహజముగ పెంపొందియున్నది. పాశ్చాత్యదేశమునం దింతకు పూర్వము సామ్రాజ్యాదర్శము ప్రబలియుండెను. సాంఘాతికాదర్శము అమెరికాయందును, వలసరాజ్యములందును గన్పట్టుచున్నది. ఈ యాదర్శమే హిందూదేశమునకు చాలియుండును. సంయుక్తమగు బ్రిటీషు కామనువెల్తునందు సమానస్థానము బడసి ప్రపంచాభ్యుదయమునకు కృషిసల్పుట కవకాశము లభింపవలయు ననియే, హిందూదేశము వాంఛించుచున్నది."

స్వయంనిర్ణయమును దృఢముగ గోరుటకు, రాష్ట్రీయ మాండలిక సభలే ప్రధానపుడు, దేశీయమహాజనసభ కదిసాధ్యపడదని ఎల్లరకును దెలిసిన విషయమే. మితవాదులకును, జాతీయవాదులకును, మహమ్మదీయులకును సమాధానము గుదురవలసి వచ్చినపు డట్టి కార్యము కొనసాగనేరదు. అన్ని పక్షములకును సమాధానము గుదిర్చి, తరుణవయస్కులను వృద్ధనాయకులను నేకాభిప్రాయమునకు దెచ్చిన గౌరవము పండిత మదనమోహన మాలవ్యాగారిదని చెప్పనొప్పును. కాంగ్రెసునుండి చీలిపోయినవారిని వెనుకకు మరలించుటకు వారు చేసిన ప్రయత్నములు వారిప్రఖ్యాతి నతిశయింపజేసెను. ప్రజల ప్రాథమిక స్వత్వము లిటీవల ప్రతిఘటింపబడుచున్నవి. వాక్స్వాతంత్ర్యము, పత్రికాస్వాతంత్ర్యము మొదలగునవి, అధికారుల నిరంకుశేచ్ఛపై నాధారపడియుండుట తటస్థించినది. నిర్బంధశాసనములు క్రమక్రమాభివృద్ధిని జూపుచున్నవి. న్యాయస్థానముల విమర్శనమునకు లోబడియుండక పోవుటచే, ప్రజలు తమ యభిప్రాయములను నిర్భయముగ వెలిబుచ్చుటకు వెఱచుచున్నారు. ఇట్టి పరిస్థితులు కొనసాగునేని, సక్రమాభివృద్ధికి భంగముగలిగి దేశములో నలజడి హెచ్చుట నిశ్చయము. సంస్కరణనివేదికయందు ప్రాథమికస్వత్వములు సంరక్షింపబడు ననియు, నిర్బంధ విధానము దొలగింపబడు ననియు, నభయమొసగబడలేదు. సంస్కరణములు దేశమునకు ప్రసాదింపబడినను ప్రసాదింపబడకున్నను, జనుల ప్రాథమికస్వత్వములు సంరక్షింపబడనిది, అభివృద్ధి కవకాశ ముండదు. అందుచే ప్రాథమిక స్వత్వములను ప్రసాదింపవలయు నని దేశీయ మహాజనసభవారు తీర్మానించుట, సంభావ్యముగ నున్నది. ఈ తీర్మానమును కాంగ్రెసు సభలో బెట్టించుటకై కడుశ్రమలకు లోనయిన

సేలం విజయరాఘవాచార్యులు గారు దేశీయుల స్తుతికి పాత్రులని చెప్పనగును. అన్ని శాసనములును, భారతదేశములో నుండెడి ప్రజలకు సమానముగ వర్తింపవలయు ననియు, న్యాయస్థానములందు విచారణ జరుగనిది హిందూదేశవాసు లెవరును నిర్బంధము ననుభవించుటకు వీలు లేదనియు, ప్రతి భారతీయుడును ఆంగ్లదేశము నందువలెనె ఆయుధముల ధరించుట కర్హుడనియు, పత్రికలకు లైసెన్సు గాని సెక్యూరిటీ గాని కోరజనదనియు, బ్రిటీషువారు అందఱికును వర్తించు విధుల ననుసరించి తప్ప, భారతీయసైనికుల కెవరికిని దెబ్బల శిక్ష విధింపగూడ దనియు, ప్రతిపాదించిన తీర్మానము సర్వజనాంగీకారము బడసెను. 1916-17-వ సంవత్సరములో జరిగిన కాంగ్రెసు విధాన సూత్రములు తిరిగి యామోదింపబడెను. ప్రజల యసామర్థ్యమును గూర్చి నివేదిక గ్రంథకర్తల యభిప్రాయము తిరస్కరింపబడెను. రాష్ట్రములందును, హిందూదేశప్రభుత్వమునందును, సంస్కరణము లొక్కమారే ప్రారంభింపబడవలయునని, స్పష్టపరుపబడెను. కాంగ్రెసువిధానమును బలపరచుచు గావించిన తీర్మానమున కొకవంకను, మాలవ్యాగారిచే మార్పులు గోరబడిన తీర్మానమునకు వేరొకవంకను సమన్వయము గావించుట కష్టసాధ్యమే యయినను. రాజీపై జరిగెడి నేకార్యక్రమమునందును తర్కసూత్రములను నిష్కర్షగ నవలంబించుటకు వీలుండదు. పండిత మదనమోహన మాలవ్యాగారి సంస్కరణములలో మార్పుల గోరు తీర్మానమును ప్రతిపాదించుట సమ్మోదావహము. ప్రథమమున నివేదికగ్రంథకర్తల సదుద్దేశములు ప్రశంసింపబడినవి. ఈవిషయమై అభిప్రాయభేద ముండుటకు వీలుండదు. సామ్రాజ్యప్రభుత్వమునందు సేన, నావికాదళము స్వదేశసంస్థానాధీశులతో సంబంధములు, విదేశవ్యవహారములు రిజర్వుడు శాఖలలో నుండునటుల గోరబడినది. ప్రాథమికస్వత్వములకు భంగము గలుగకుండ శాంతికి సంబంధించిన వ్యవహారములు రిజర్వుడు శాఖలో చేర్పబడినవి. శాసనాధికారమంతయు శాసనసభ కొసగబడినవి. రిజర్వుడు శాఖలలో శాసనసభ అవసరమగు శాసనములను గావింపజేసి, రాజప్రతినిధిగారు ఒక సంవత్సరము అమలులో నుండునటుల రిగ్యులేషను మూలకమున కార్యము జరుపుకొన వచ్చును. ఫ్రాటు జేయువారిలో నలువదిమంది యంగీకరింపని గాని అట్టి రిగ్యులేషనును శాశ్వతముగ నమలులో నుంచుటకు వీలుండదు. స్టేటుకౌన్సిలుతో నిమిత్తము లేదని కాంగ్రెసుసభవారు తెలుపుట సమంజసముగ నున్నది. కాని అది యుండునెడల, అందలి సభ్యులలో సగముమంది నియుక్తసభ్యులుండవలయునని తెలుపబడినది. రెండవసూచన జేయుటచే, మొదటిసూచన బలము దగ్గుచున్నది. శాసనసభ్యులలో 150 మంది సభ్యు లుండవలయు ననియు, వారిలో నైదింట నాల్గువంతులు నియుక్త సభ్యు లుండవలయు ననియు, సభాధ్యక్షుడును ఉపాధ్యక్షుడును ఎన్నికచే నియమింపబడవలయు ననియు, సంపూర్ణ బాధ్యతాయుత ప్రభుత్వము 15 సంవత్సరములలో నొసగబడవలయు ననియు, తీర్మానము గావింపబడెను. ఈ సూచనలు విశాలవంతములుగ నున్నవనుటకు సందియము లేదు. రాష్ట్రములలో గ్రాండుకమిటీ నిర్మాణ మావశ్యము లేదని దెలుపుచు, ఒకవేళ యీ కమిటీ యుండుచో సగముమంది సభ్యులు నియుక్తసభ్యు లుండవలయు నని తెలుపుటచే, తీర్మానపు పటుత్వము కొంత దగ్గుచున్నది. గ్రాండుకమిటీని తొలగింపవలయు నని నిష్కర్షగ దెలిపిన యుక్తముగ నుండెడిది. లా, జస్టిసు, పోలీసు శాఖలను రిజర్వుడు శాఖలలో 6 సంవత్సరములకును ఉంచవలయు నను తీర్మానము లాభకరము గాదు. ఆంధ్రరాష్ట్రీయసభవారీ విషయములు వెంటనే ప్రజాయత్తములు గావలయు నని స్పష్టపరచియుండిరి. ప్రభుత్వ కార్యదర్శిసభను దీసివేయవలయు ననియు, దేశమున కార్థికస్వాతంత్ర్యము నొసగుట అత్యవసరమనియు తీర్మానించుట దేశాభ్యుదయమున కనుకూలముగ నున్నది. మొత్తముమీద సంస్కరణములలోని మార్పు లన్నియు దూరదృష్టిని, విశాలభావములను సూచింపుచున్నవి. మంత్రులనిప్పటి నుండియు ప్రజలకు బాధ్యులగ జేయవలయు ననియు, మంత్రుల కుచితస్థానము నీయమనియు గోరుటయు లాభకరమని గ్రహింప నగును. సామ్రాజ్య, రాష్ట్రీయప్రభుత్వముల ధనవిభాగమువిషయమై ఈ సభవారు ఢిల్లీసభవరకును నిలిపియుంచిరి. సామ్రాజ్య ప్రభుత్వమువారు రాష్ట్ర ప్రభుత్వముల యభిప్రాయముల నీవిషయమై కోరియుండిరి.

కాంగ్రెసు సభా తీర్మానములలో ప్రజాశయములు కేంద్రీకృతము లయినవి. అన్ని పక్షములవారికిని సమన్వయము కుదిరినది. మహమ్మదీయ సమావేశమునందు గూడ దాదాపుగ నిట్టి తీర్మానములే గావింపబడెనని, నేటి తంత్రీవార్తలు దెలుపుచున్నవి. ఈ తీర్మానములు కార్యరూపము దాల్చునటుల ప్రయత్నించుట భారతీయుల విధియైయున్నది. తీర్మానముల గావించుటతో సంతృప్తి జెందిన లాభముండదు. వీటిని సంస్కరణవిధానములో జొప్పించునటుల జేయుట పరమధర్మము. ఒకవేళ అట్టి ప్రయత్నములు సఫలముగాంచలేనిచో, దేశమంతయు గలసి కార్యసానుకూలమునకు నెట్టి ప్రయత్నముల గావింపవలయునో నిర్ణయించి, ప్రజలలో కార్యోత్సాహము బురికొల్పుట కాంగ్రెసుసభవారి విధియై యున్నది. కాంగ్రెసు సభాతీర్మానములలో కాంగ్రెసునుండి చీలిపోయినవా రాక్షేపింపదగిన తీర్మాన మొక్కటియు గనబడదు. కావున ప్రభుత్వమువారు కాంగ్రెసు సూచనలను సంపూర్ణముగ నంగీకరించి, ప్రజల కృతజ్ఞతకు పాత్రులయ్యెదరు గాక!

పోలీసువారి సమ్మెకట్టు.

—:o:—

లండను నగరమునందు పోలీసువారి సమ్మెకట్టు సంభవించుట విచిత్రముగనున్నది. తమ జీతములను వృద్ధిజేయుమని, పోలీసువారు గోరి, పని మానివైచిరి. ప్రధానమంత్రియగు లాయడుజార్జిగారు వారి మొరల నాలకించి, వారమునకు 13 షిల్లింగుల వంతున వేతనాభివృద్ధి గావించి, వారలనెల్లర సంతృప్తిపరచిరి. వెంటనే వారందరును పనిలోనికి వచ్చిరి. లండనునందు ప్రధానమంత్రి నయితము, కొలదిజీతగాండ్ర మొఱల నాలకించి, వారిని సమాధానపరుపబూనెను. కాని మద్రాసులోని ట్రాంవేకంపెనీ వారు తమ నౌకరుల జీతమును వృద్ధిజేయుటకు నిరాకరించుటచే, వారలే గాక పౌరు లనేక కడగండ్లు బడుచున్నారు. ఇంకను సమాధానము గుదురలేదు. ఇంగ్లండునకును, హిందూదేశమునకును, పరిపాలనా పద్ధతులందు తారతమ్య మెంతవరకు గలదో, యీ చిన్ని నిదర్శనమె తెలుపగలదు.

లండను టపా

ఇండియాపత్రిక యిటుల వ్రాయుచున్నది.

"పోస్టు మాస్టరు జనరలుగారు, శత్రు ప్రయత్నములవలన, జూను 14, 27 తేదుల మధ్యను హిందూదేశమునకు బంపబడిన ఉత్తరములు మొదలగునవి సముద్రగత మయ్యెనవి, దెలుపుచున్నారు. వాటిలో నీ పత్రికాసంచికలు గూడ నున్నవి. సముద్రగత మగు సంచికలను మేము తిరిగి పంపలేమని మా చందాదార్లకు దెలుపుచున్నాము. కాగితముల ధర యధిక మగుటచేతను, తగినంత కాగితము లభింపకుండుటచేతను, మే మీ విధముగ దెలుపవలసివచ్చెను."

త్రాగుడు.

అల్కహాలుకు సంబంధించిన సారాయములను 1919-వ సంవత్సరము జూను 30 వ తేది నుండియు విక్రయింపగూడదని, అమెరికాదేశమందలి సినేటువారొక శాసనము గావించిరని రూటరు దెలుపుచున్నాడు. పాశ్చాత్యదేశములందు త్రాగుడును మాన్పుట కిట్టి ప్రయత్నములను గావింపుచుండగ, హిందూదేశమునందు త్రాగుడును నిషేధించుటకు, తగిన చర్య దీసికొనకుండుట శోచనీయము,

స్థానిక వార్తలు

—::(o)::—

తపాలు నోటీసు:— కొలంబోమీదుగ పంపబడు దక్షిణఆఫ్రికా తపాలు ఈ నెల 6 వ తేదీ సాయంకాలము 6 గంటలకు చెన్నపురి జనరలు తపాలాఫీసులో గట్టిపేయబడును.

సద్విషయ భక్తజనసభ:— రేపు బుధవారము రాత్రి 8 గంటలకు చూళలో అవధానం పాపయ్యారువీథిలో 92 వ నెం॥ ఇంటియందు మణ్ముఖం పిళ్లెగారి వలన పెళ్లియమ్మయారు తిరుక్కల్యాణం కాలక్షేపము జరుపబడును. ప్రవేశముచితము.

సర్ జాను వాల్యాలిటు గారి నియామకము:— వీరిని సంస్కరణ సంఘాధ్యక్షునిగా నియమించుట చాల సమంజసమని చెన్నపురిలోని సౌతు ఇండియను లిబరలు ఫెడరేషను, జమీందారుల భూస్వాముల సంఘము, ఇస్లామియా లీగు, ద్రవిడసంఘము, ఆదిద్రవిడసంఘము, మున్నగు సంఘముల వారు ఇండియామంత్రికి తంతివార్త నంపిరి.

ఎం॥ వి॥ ఎన్॥ సుబ్బారావుగారు ఎం. ఏ. (ఆనర్సు):— విజయనగరము ప్రథమతరగతి కళాశాలలోను కాకినాడ కళాశాలలోను ఇంగ్లీషుభాషలో సహాయపండితుడుగానున్న ఎం. వి. ఎన్. సుబ్బారావుగారు చెన్నపురి పచ్చయప్ప కళాశాలలో అసిస్టెంటు ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీషుగా నియమింపబడిరని తెలుపుటకు సంతసించుచున్నాము. ఈ రోజుననే సుబ్బారావుగా రుద్యోగములో ప్రవేశించిరి.

"స్వరాజ్యసంఘము":— రాజద్రోహము క్రింద కేసుచేయబడి ప్రస్తుతము విచారణలో మధురానగమందుంచబడిన డాక్టరు వరదరాజులు నాయుడుగారిని కాపాడుటకొరకు జందాలను నిధులను జమచేయు నిమిత్తము నేటి సాయంకాలము 6 గంటలకు తిరువళిక్కేణిలో రాజధాని కళాశాల భవనముల కెదురుగ సముద్రపు ఒడ్డున నొక బహిరంగసభ జరుగును. ఉపన్యాసకులలో ఉన్నవ లక్ష్మీనారాయణ బార్. ఎట్. లా. గారు సుబ్రహ్మణ్యము శివా గారు మున్నగువారు కలరు. శ్రీమాన్ జి. హరిసర్వోత్తమ రావు ఎం. ఏ. గారు అగ్రాసనాధిపత్యము వహింతురు.

రెండవ యుద్ధఋణము

వెయ్యిరూపాయలకు లోపు చందాలు, మెద్రాసుబ్యాంకు లోను గల మొత్తములు కాక ఈ దిగువ కనపఱచిన మొత్తము ఆయా వివరములుగ రెండవ యుద్ధఋణమునకు వసూలైనది.

	లక్షలు
స్వతంత్ర రాజ్యములు	10.02
పబ్లిక్కుబాడీలు, సంఘములు, ఉద్యోగులు	7.19
యూరోపియనులు 50.44 యూరోపియనులు కానివారు	41.94
మొత్తము.	109.59

మదరాసు బంకు
యుద్ధ ఋణపత్రములు
ఇప్పుడు అమ్మకములో నున్నవి.
సొమ్మునకు ఎంతమాత్రమును భయములేదు
రాబడి పన్ను ఇవ్వ నవసరము లేదు.
యుద్ధ ఋణపత్రము లున్నవారు
ఎల్లప్పుడును మదరాసు బంకునుండి
సదుపాయమైన వడ్డీమీద
(1197) ఋణము తీసుకొనవచ్చును.

ఐరోపా మహాసంగ్రామము

(రైటరు ఏజన్సీ.)

ఇంగ్లండు

లండనులో పోలీసువారి సమ్మెకట్టుట

లండను, ఆగస్టు 30:—బోస్ట్రీటు, వెస్టుమినిస్టరు, మున్నగు పేటలలోని పోలీసు వారు పెక్కువందలమంది సమ్మె కట్టి 29 వ తేదీరాత్రి 12 గంటలకు పని మానివేసిరి. వారమునకు ఒకపౌనువంతున ఇదివరకున్న జీతమును హెచ్చింపవలెను. 100 కి 12½ వంతున బోనసు నియ్యవలెను. కనిస్టేబుల సంఘమును పరిగణింపవలెనని వారుకోరిరి. స్ట్రాండు పేటలోనివారు వాటర్లూవంతెనవద్ద సమావేశమై బోస్ట్రీటుకు వెళ్లిరి. తక్కిన చోట్ల గూడ నిట్టే ఆర్భాటములు జరిగినవి. స్పెషలు కనిస్టేబులు తాత్కాలికముగా పనిచేయుచున్నారు. సమ్మెకట్టిన వారు తక్షణము పనిలోచేరిన అనుకూలముగా పనిచేసెద మని దొరతనమువారు తెలిపిరి. ఇదియే లండనులో పోలీసు కావలా లేని మొదటిదినము. ఆదినము తొందరలులేకుండ గడచినది. ప్రజల రాకపోకల కిబ్బంది కలుగ లేదు. జనసమ్మర్దము గల తావులలో స్పెషలు కనిస్టేబులుండి ఏర్పాటులను చేసిరి. విమానములదాడి మున్నగునవి కలిగినచో తాము వెంటనే పనిలో ప్రవేశించెదమని సమ్మెకట్టిన వారనిరి. స్పెషలు కనిస్టేబులను వేళాకోళము చేసిరి. ఎక్కువజీతమును బోనసును కావలెనని లండను పోలీసువారు కోరిరి. 30 వ తేదీ రాత్రి చాలమంది వీధులలోనికి వెళ్లిరి. 11 వేలమంది సమ్మెకట్టలేదు. నేడు జనరలు స్మట్సుగారు పోలీసువారి ప్రతినిధులతో మాట్లాడిరి. రాత్రి పోలీసువారు పెద్దసభచేసి ప్రతినిధులను ప్రధానమంత్రి యొద్దకు గాని జనరలు స్మట్సుగారి యొద్దకు గాని పంపుటకు నిశ్చయించిరి. 31 వ తేదీని ప్రతినిధులు లాయడు జార్జిగారితో మాటలాడిన పిమ్మట సమ్మె తీరినది. వారమునకు 13 షిల్లింగులు జీతము హెచ్చింపబడినది. అందరును పనిలో చేరిరి.

పోలీసు సంఘమును పరిగణింప వీలులేదుగాని పోలీసు సిబ్బందికి గల యిబ్బందులను తొలగించుట కధికారివర్గము నేర్పరచెద మని లాయిడు జార్జిగారనిరి. అందరును వెంటనే పనిలోచేరిరి. సర్. ఎడ్వర్డు హెన్రీగారి స్థానమున లెఫ్టినెంటు జనరలు సర్ నెవిలు మెక్రీడిగారు పోలీసు కమీషనరుగా నియమింపబడిరి. హెన్రీగారికి బారొనెట్సీ యియ్యబడినది.

జర్మనీపై దాడి

లండను, ఆగస్టు 31:—వాయుమంత్రి వర్గమువా రిట్లు ప్రకటించిరి:—ఆగస్టు 30 వ తేదీని కాన్స్టాన్సు రైలుస్టేషనును, శత్రువిమానస్థానమును ముట్టడించితిమి. విమానస్థానముల పాకలపైనను రైలువేపైనను సూటిగ బాంబులుపడెను. విమానయుద్ధమునందు ఒకశత్రువిమానమును ధ్వంసముచేసితిమి. మన విమానములన్నియు తిరిగివచ్చినవి. కార్లాఘున్సు, తయొన్విల్లి స్థానములందు స్టేషనులపై ముట్టడి సలిపి అనేకములగు పెద్ద (శత్రు) విమానములతో యుద్ధము సలిపితిమి. ఈయుద్ధమునందు ఒకశత్రువిమానమును ధ్వంసముచేసి ఇంకొకవిమానమును నిరుపయోగపఱచి నేలగూల్చితిమి. 4 బ్రిటిషు విమానములు కనబడుటలేదు.

ఫ్రాన్సు

2000 గజములు ముందుకుసాగుట.

లండన్, ఆగస్టు 30:—(సాయం 3 గం.) నేటి యుదయము బ్రిటిషువారు మరల ముందుకు బోవుటకు ప్రారంభించిరి. బుల్లికోర్టు, స్కార్పునది మధ్యనున్న 7 మైళ్ళ రణరంగమున 2000 గజములవరకు లోనికి చొచ్చుకొని పోయిరి. బ్రూకోర్టు క్వెంటు పంక్తికి ఒకమైలు లోపుగ ప్రవేశించిరి. దీనికి రయిన్కోర్టు లెజు కాగ్నికోర్టు చాల సామీప్యమున నున్నయది.

హిండెన్బర్గు పంక్తినిదాటుట

లండను, ఆగస్టు 30:—బెయిలూలు స్వాధీనమాయెనని రూటరు తెలుపుచున్నాడు. దక్షిణముగ 3 మైళ్లదూరములో నున్న నూటిబూముకూడ వశీకరణమైనదని తెలియుచున్నయది. బుల్లికోర్టుకు దక్షిణముగనున్న హిండెన్బర్గు పంక్తిని దాటిరి. సోముకి దక్షిణముగ పరాసువారు ముందుకేగిరి. ఇపుడు బూరిసోయిసన్సు నడుమనున్న ఉన్నతప్రదేశమునంతను స్వాధీనపరుచుకొనిరి. చావిగ్నికి తూర్పుగనున్న 159 వ కొండను బట్టుకొనిరి. బ్రిటిషు కావలిసైన్యములు పెరోనిని సమీపించినవని తెలియుచున్నయది. ఎంటరుపిగ్నికి. ఉత్తరముగనున్న ప్రదేశమునుచేరిరి. భయచీసు కుత్తరముగగూడ ప్రవేశించిరి. బాపూముకు 3 మైళ్లు తూర్పుగనున్న ఫ్రెమికోర్టును వశపఱచుకొంటిమి.

పెరోనీరక్షకస్థానములను బ్రిటీషువారు వశపరుచుకొనుట

లండన్, ఆగస్టు 30:—కొంబులును క్లెరీసరు పోవీలు బ్రిటిషువారి వశమగుటచే యుద్ధముమిగులజయకరముగ జరుగుచున్నయది. పెరోనీ రక్షకస్థానము లన్నియు బ్రిటిషువారి స్వాధీనమైనవి. పెరోనీ పేటలలో యుద్ధము జరుగుచున్నదని వార్తాపత్రికలు దెలుపుచున్నవి. ఇచట బ్రిటిషువారు గొప్ప సైన్యములతో బోరుచున్నారు.

జర్మనులు తమ తిరోగమనమును సమర్థించుకొనుట

లండన్, ఆగస్టు 30:—సుప్రసిద్ధ జర్మను సాంగ్రామిక లేఖరి కెప్టన్ వాన్ సాల్జుమాను వాసిస్ఛె జ్యాటింగు పత్రికయం దిట్లు వ్రాయుచున్నాడు:—మేము శత్రువులను ఘోరారణ్యమునకు గొంపోవుచున్నారము. అపుడు వీరికి ఆహార పదార్థముల విషయమై అపరిమిత మగు సంకటము కల్గును. ఎవ్విధమునైనను వీరు ఆహార పదార్థ కష్టమును తొలగించుకొనజాలరు. శత్రువులను చెల్లాచెదరులుగ జేయవలెనన్న ఫాచు సేనాని జర్మనులకు ఇట్టి కష్టమునే కలిగించి యుండవలసినది. కాని అట్లు చేయలేదు. జనరలు ఫాచుగారి కున్నంత సైనిక సంపత్తి మనకున్న యెడల ఈ సరికి మనము ప్యారిసు నగరములో ప్రవేశించి యుండెడివారము. ప్యారిసులో ప్రవేశించుటయే గాక ప్రపంచమునంతను గూడ స్వాధీనము జేసికొని యుండెడివారము మన కార్యము ధర్మమైనదని నిశ్చయించు కాలము సమీపించుచున్నది. మనకు జయము గల్గును.

జర్మనీలో బ్రిటిషువారిదాడి.

లండను, ఆగస్టు 30:—కొలోనులో 40 మంది హతులైరనియు వీధులన్నియు మానిహీము దగ్గర నాశనమైనవనియు ఇటీవల మొన్న నేజరిగిన వైమానికదాడివలన బైజెన్, కాబ్లెంటి జిల్లాలోనున్న రంగుపనులు అన్నియు ధ్వంసమైనవనియు జర్మనీ నుండి వచ్చిన బాటసారులు తెలుపుచున్నారు.

జర్మనులు బ్రిటిషు టాంకుబండ్లకు ప్రతిక్రియను గనిపెట్టిరని కోయిలు నెస్చెవాలకు జ్యాటింగుపత్రిక తెలుపుచున్నది.

కనడావారి యంగబలము

ఒట్టావా, ఆగస్టు 30:—కనడాలో పంటలను పండించుటకు ఇంకను ప్రత్యేకముగ వ్యవసాయమునందు తరిఫీదు చేయబడినవారు వేనవేలుగ నున్నవారని తెలియుచున్నది.

రణరంగమునకు పోయిన వారికంటె ఎక్కువగ పండించగలవా రున్నారనికూడ తెల్పియుచున్నది. మొత్తముమీద 5,044,034 మంది నమోదు జేయబడిరి.

విమానయుద్ధము.

లండను, ఆగస్టు 30:—గతవారపు విమాన కార్యములను వార్తాప్రచారక సంఘమువారు ప్రచురించిరి. యుద్ధరంగమునందు శత్రుస్థానములపై 200 టన్నుల కంటె అధికమగు బాంబులు వేయబడెను. జర్మనీదేశముపైనను 17 పర్యాయములు దాడిసలిపి బెల్జియముతీర ప్రదేశమునుగూడ ననేక పర్యాయములు ముట్టడించితిమి. కొన్ని స్థానములను ఒకదినమున మూడుపర్యాయములు ముట్టడించితిమి. ఈస్థానములు యూరపునందంతటను అతి బలీయము లగునవి. కడచిన 3 మాసములందును జీబ్రగు బ్రూజను, ఆస్టెండులమీదను 195 పర్యాయములు దాడిసల్పితిమి. మాన్హీముపై ఇటీవల సలిపినదాడియందు బ్రిటిషువిమానములు ఇండ్లకప్పు లంతటి దిగువగ నెగురుచు శత్రువులకు భీతి గలిగించి జర్మను రక్షణ తంత్రస్థానములు నిర్జీవములగు నట్లుచేసెను.

లండను, ఆగసు 30:—విమాన కార్యముల గురించి జనరలు సర్ డగ్లస్ హేగుగా రిట్లు ప్రకటించిరి:—మేము 11 శత్రు విమానములను ధ్వంసముచేసి 10 విమానములను నిరుపయోగపఱచి నేలగూల్చితిమి. 9 బ్రిటిషువిమానములు కనబడుటలేదు. మేము బ్రూజను నౌకా నిర్మాణస్థానములు మున్నగు ప్రదేశములపైన యుద్ధరంగమున కావల రైలువేలమీదను 15½ టన్నుల బాంబులను వేసితిమి. వాతావరణము బాగుండనందున రాత్రియందు విమానకార్యము సాధ్యము కాలేదు.

ఖైదీలు.

లండను, ఆగస్టు 30:—రూటరు విలేఖరి బ్రిటిషురంగమునుండి యిట్లు తెలిపెను:—నేటి యుదయము సోమునదిపై మన స్థానమును వృద్ధిచేసికొని మన పురోగమన స్థానమునంతను బలపఱచుకొంటిమి. జర్మనులు నూతన ఫిరంగి బలమును గొనివచ్చిరి. కాని తమ ఫిరంగి దళములను గొల్పొలె నిచ్చగింపలేదు. మే మొక ఫిరంగుల సమూహస్థానమును బట్టుకొని కాంబిల్సుయొద్ద 60 మంది ఖైదీలను 15 మిల్లీ మీటరుల ఫిరంగి నొకదానిని 4 యుద్ధఫిరంగులను మారిపాసుయొద్దను పట్టుకొంటిమి.

జర్మనుల యొప్పుదల

లండను, ఆగస్టు 30:—జర్మను వాయువార్త యిట్లు తెలుపుచున్నది:- మేము మాకుపర్యాయములు బొయిరీనోటర్ డేం స్థానమును పట్టుకొంటిమి. కాని శత్రువులు డాంపియర్ బెల్లాయి నెస్లీబోలో సుజాయి అను స్థానములను దాటివచ్చిరి. నోయనుస్థాన మిప్పుడు మన యుద్ధరంగముఖమున నున్నది.

లాయిడ్ జార్జిగారు—బ్రిటిషువిజయము.

లండను, ఆగస్టు 30:—బ్రిటిషు విజయమును గూర్చి అర్లాండో గారి అభినందనములకు ప్రత్యుత్తరమిచ్చుచు లాయిడ్ జార్జిగారు ఇట్లు చెప్పిరని వార్తాప్రచారకసంఘమువారు ప్రకటించుచున్నారు:—మార్షలు ఫాచుగారి నాయకత్వమున కనేక నమస్కృతులు. మిత్రమండలి జనరలుయొక్కయు జర్మను సేనల యొక్కయు అపరిమితోత్సాహమునకు కూడ అభినందనములు. జర్మను సేన లిప్పుడు తిరోగమనము సల్పుచున్నవి. ఈమహావిజయము జర్మనుసేనా నిరంకుశత్వపు అంతమున కారంభముగ నుండును.

శత్రు ప్రతియుద్ధములు

లండను, ఆగస్టు 30:—రూటరు విలేఖరి పరాసురంగమునుండి గురువారము సాయంత్రము పురోగమనము సల్పుచు ఇట్లు తెలిపెను. నేటిదినము జర్మనులు సేనారంగమునందంతటను ప్రతియుద్ధము సలుపుచుండిరి. అనేక స్థానములను వారు పట్టుదలతో గాపాడుచున్నారు. వీలైనప్పుడు వెనుకకుపోవుటయే వారియుద్దేశము. జనరలు డొబెనేగారిసేన నెసిల్సుకు దక్షిణమున మొయిజ్ కోరు ప్రాంతమునను పూర్తిచేయబడని నెసిల్సునోయను కాలువయొద్దను పురోగమనము సల్పుచున్నది. జనరలు హాంబర్టుగారిసేన బోరెయిన్సు సర్మేజా అను స్థానముల నాక్రమించుకొనెను. జనరలు మాంజిన్సుగారిసేన మాంటు సెంటుమైమనునుండిసానీవలకునుగల కొండలకెదురుగనిలిచియున్నది. వారుటార్టియర్సు అనుస్థానము నాక్రమించుకొని జూవిగ్నీకి సమీపమున నున్నారు. యుద్ధపు పరివర్తనము సోమునది కుత్తరమున జరుపబడు పురోగమనముపై నాధారపడియుండును. నోయనుపురమును జయించినవెనుక పరాసు పదాతిదళములు మాంటుసెంటు మైమను కొండ దక్షిణముఖము నొద్దకు వచ్చిరి. కొన్నిదళములు ఎయిలెట్టినదినిదాటి (అమెరికనులతో కలసి) జూవిగ్నిపీఠభూమిపై శత్రువులకు ఒత్తిడి గలిగించుచున్నారు. శత్రువు లీ స్థానముల ప్రాముఖ్యము నెఱిగి ఎంత నష్టము గలుగనున్నను వానిని రక్షించుటకు బూనుకొని బలవంతము లగు నూతనసేనలను (గార్డులదళముతో సహా) చేర్చుచున్నారు.

ఆ విలేఖరుడే రాత్రియందు తంతివార్తనిచ్చుచు ఇట్లు తెలిపెను. జర్మను ప్రతియుద్ధములందు విశేషము లగు నూతన ఫిరంగిదళములు పాల్గొనెను. సోమునది కుడిగట్టునున్న మార్కోయినుఅను స్థానముపై జర్మనులు సలిపిన యుద్ధము తీవ్రసంకరమైన వెనుక వ్యర్థపఱుపబడెను. రోయిలీగ్రాండు రోయిలీ పెటిటు, క్వియ్యూరీ (నెసిల్సుకు 2 కిలోమీటరుల దూరము) లయొద్ద శత్రువుల ప్రతిఘటనము బలవంతమై యుండెను. మన ఫిరంగిదళములు శత్రువుల బలీయస్థానములను ధ్వంసము చేసెను. రెండురోజులను క్వియ్యూరిస్థానమును నేటిసాయంత్రము పరాసులవశమయ్యెను. ఇంకను దక్షిణముననున్న బ్రూయిలు, మొయిజ్కోను స్థానములుగూడ వశమయ్యెను. కరగోళముల యుద్ధము జరిగినవెనుక పరాసువారు క్రెస్నాయి అడవియందు బ్రవేశించిరి.

మహోయుద్ధము.

లండను, ఆగస్టు 30:—రూటరు విలేఖరి బ్రిటిషురంగమునుండి నేటిసాయంత్రమున నిట్లు తెలిపెను:—బ్రిటిషు రంగమున నుత్తర దక్షిణములందు ముఖాముఖి యుద్ధము జరుగుచున్నది. యుద్ధఫిరంగులు యుద్ధరంగమున కమితశీఘ్రముగ వెళ్లుటయు, కష్టములగు రోడ్లమీదను గుండ్లచే చెడిన భూమిపైనను విశేషబరువులను మోసికొని పోవు సైనికుల శీఘ్రతయు ఆశ్చర్యకరములుగనుండెను. తృతీయదళము నేటియుదయమున జరిపిన యుద్ధము జయప్రదముగ నయ్యెను. మేమిప్పుడు సరిగ క్వీంటుడ్రోకోరుపంక్తికి 300గజములదూరమున నున్నాము. ఈ పంక్తి హిండెన్బర్గుపంక్తికంటె బలీయమైనది. ఇందుకందకములను, మరఫిరంగులతోను నిండియుండిన ర పంక్తులు గలవు. ...లతో సురక్షితమై యుండెను. రయక్కోరుకోటయొద్ద తీవ్రమగుయుద్ధము జరిగెను. ఇదియే క్వీన్టుడ్రోకోరుపంక్తిని కాపాడునది. పశ్చిమలాంకస్, లండనుదళములు ఈరంగపు కుడివైపుస్థానములందు జొచ్చిరి. 1914-వ సంవత్సరమునుండి ఇట్టివిజయమెన్నడును జూడలేదు. బెపామునకుతూర్పున మనపంక్తి పగలంతయు కొంత ప్రతిఘటనమును భరించుచు చెదరక పురోగమనము సలిపెను. ముఖ్యమైన వాల్జువాకోరు గ్రామము మన వశమైనది. బోర్లకోరు, ఫ్రెమికోరు, డాక్కోరులయొద్దతీవ్ర యుద్ధము జరుగుచున్నది. మార్వ్యలుయొద్ద మనసైనికులు మరఫిరంగిస్థానములను తొలచి వేయుచున్నారు. టాంకులును మహోకార్యములను సల్పుచున్నవి. వానిని చాలస్వల్పముగ నుపయోగించుచున్నాము. ఫ్లాండర్సునుండి సంతోషకరములగు వార్తలు వచ్చుచున్నవి. లిస్ రంగమునందు జర్మనులు బెల్యూలు పురముపై షెల్లులను గురిపించుచున్నట్లు తెలియుచున్నది. అనగా శత్రువు లాపురమును వదలివేసిన ట్లూహింపవలెను. వాతావరణము యుద్ధమున కనుకూలముగ నున్నది. సేనారంగమునందు జర్మనుల తిరోగమన మెంతయో ఖైదీలు చెప్పజాలకున్నారు.

పరాసు పురోగమనము

లండను, ఆగస్టు 31:-(ఉద 3-50) పరాసువారిట్లు ప్రకటించిరి:— మిగిలియున్న శత్రుదళములను దునార్డు కాలువ కుడిగట్టు మీదికి పాఱదోలి కాటిగ్ని, సెర్మేజా అనుస్థానముల నాక్రమించుకొంటిమి. పురోగమనము నింకను సాగించి కాటిగ్ని బోరెయిన్సులయొద్ద కాలువనుదాటి షెవిల్లి అనుగ్రామమును 88-వ కొండను వశపఱచుకొని జెన్విరి అను ప్రదేశమునకు వచ్చితిమి. ఇంకను దక్షిణమునందు నోయను ఉత్తరమునను తూర్పునను అతి తీవ్రమగు యుద్ధము జరిగెను. హాప్లినుకోరు మాంటుసెంటు మైమను స్థానములు మాస్వాధీనమునందున్నవి ఈ యుద్ధమునందు అనేక వందలమంది ఖైదీల పట్టుకొంటిమి. అయిను ఎయిసీనదులకు నడుమను యుద్ధము తీవ్రముగ జరిగెను. ఎయిలెట్టినది కుత్తరముననున్న పాంప్సుఅను స్థానమును సాయిసన్సు కుత్తరమునగల హావిగ్ని కప్పీను అను స్థానములను పట్టుకొని క్రూవీపరిసరముల జేరితిమి. 29-వ తేదిని మనవైమానికులు 40 టన్నుల బాంబులను వేసిరి. 20 శత్రువిమానములు నేలగూల్పబడెను.

ఫిరంగియుద్ధము

లండను, ఆగస్టు 31:—(మధ్యా 4-0) పరాసువారిట్లు ప్రకటించిరి:—దునార్డుకాలువ ప్రదేశమునను నోయనుకుత్తరమునను ఎయిలెట్టి ఎయిసీనదులకు మధ్యను తీవ్రమగు ఫిరంగి యుద్ధము జరిగెను.

విశేషమగు నొత్తిడి

లండను, ఆగస్టు 31:—(ఉద 12-20) నిన్నటిరాత్రి బ్రిటిషువారిట్లు ప్రకటించిరి:—బెపామునకు తూర్పునను ఉత్తరమునను తృప్తికరముగ యుద్ధము జరుగుచున్నది. శత్రువులు విశేషమగు నొత్తిడిని గలిగించిరి గాని ప్రయోజనము లేకుండెను. ఈరంగమున విశేషభాగమునందు తీవ్రయుద్ధము జరిగెను. శత్రువు లనేకము లగు తీవ్రప్రతియుద్ధములను సలిపిరి. బెపామునకు పశ్చిమముననున్న రయక్కోరు డాక్కోరు పురములందు బ్రవేశించితిమి. ఇచ్చట శత్రువులతో తీవ్రయుద్ధములు సలిపితిమి. ఫ్రెమికోరు వాల్జువాల్కోరుస్థానముల నాక్రమించుకొని ఖైదీలను పట్టుకొని బోగ్నిపురపు పడమటిపరిసరములను జేరితిమి. శత్రువులు ఎకూస్టుసెంటు మెయినుస్థానమును మొండిగ సంరక్షించుకొనుచున్నారు. ఇచ్చట మనసేనలు శత్రువుల కమిత మగు నొత్తిడిని గలిగించి ఖైదీలను పట్టుకొనిరి. బుల్లికోరు, హెండికోరులయొద్ద శత్రువుల ప్రతియుద్ధతీవ్రతవలన ఈ స్థానముల పశ్చిమపరిసరములకును ఈ గ్రామములమధ్య నున్న జర్మను కందకస్థానముల యొద్దకును వెనుకకు పోవలసివచ్చెను. అక్కడ మనఫిరంగుల అగ్ని శత్రువుల యుద్ధము సాగకుండునట్లు చేసెను. కెనేడియనులు అరాసు కాంబ్రీరోడ్డునొద్ద శత్రువులను ముట్టడించి హెండికోరు హాకోరులకు నడుమనున్న శత్రుసంరక్షణ స్థానములను వశపఱచుకొని హకోరుగ్రామము నాక్రమించుకొని అనేకవందలమంది ఖైదీలను పట్టుకొనిరి. బెపామునకు దక్షిణమున శత్రువులకపరిమితమగు నొత్తిడి గలిగించి కొంతస్థానము నాక్రమించుకొంటిమి. క్లెరీకి తూర్పునను ఈశాన్యముననుగూడ పురోగమనము సలిపి 300 మంది ఖైదీలను పట్టుకొంటిమి. లీస్ రంగమునందు వెనుకకు పోవుచున్న శత్రువులను వెన్నంటిపోవుచున్నారు. మేము బెల్యూలు అనుస్థానము నాక్రమించుకొంటిమి.

కెమ్మెలుకొండ బ్రిటిషువారి స్వాధీనమగుట.

లండను, ఆగస్టు 31:—కెమ్మెలుకొండ మరల బ్రిటిషువారి స్వాధీనమాయెనని తెలియుచున్నది.

బ్రిటిషుపురోగమనము.

లండను, ఆగస్టు 31:—బ్రిటిషువారిట్లు ప్రకటించిరి.—రాత్రియందు ఆస్ట్రేలియనులు క్లెరీకి తూర్పుస్థానములనుండి శత్రువులను పాఱద్రోలి అనేకు లగు ఖైదీలను మరఫిరంగుల ననేకములను పట్టుకొనిరి. ఈస్థానమునొద్ద మన పురోగమనము సాగుచున్నది. నిన్నటిమధ్యాహ్నము ఇంగ్లీషుసేనలు అరాసు కాంబ్రేరోడ్డు కుత్తరమున జయప్రద మగు యుద్ధముసలిపి సెంటుసెర్విన్సు స్థానమను బలీయస్థానమును, ఎటర్పిగ్ని (సెన్సీనది కుడిగట్టున) స్థానమును ఆక్రమించుకొంటిమి. లిస్ రంగమునందు లెకోటు అనుస్థానమును వియల్లి షాపెల్లుగ్రామమునుండి లెస్ట్రెముకుఱకునుగల లావినదిభాగమును పట్టుకొంటిమి. వియల్లిషాపెలుగ్రామమును లెస్ట్రెముగ్రామమును మాస్వాధీనమునందున్నవి. మేము డోలియటుఅను స్థానమును సమీపించుచు బెల్యూలుస్టేషనును వశపఱచుకొని దానికి తూర్పుననున్న మాంటిడిలిల్లి అనుకొండను స్వాధీనపఱచుకొంటిమి. మేము బ్రెనోటరు అనుగ్రామమును ప్రవేశించి కెమ్మెలుకొండ కుత్తరమున కొంతస్థానమును వశపఱచుకొంటిమి.

బ్రిటిషు విజయములు.

లండను, ఆగస్టు 31:—బ్రిటిషు శిబిరములందున్న రూటరు విలేఖరు డిట్లు నేడు తంతినంపినాడు:—ఆగస్టు 21-వ తేదీనుండి బ్రిటిషువారి మూడవ పటాలము 100 ఫిరంగులను 18 వేలమంది శత్రువులను వశపఱచుకొనెను.

మొదటి పటాలము ఆగస్టు 26 వ తేదీనుండి 4 వేల శత్రువులను, 26 ఫిరంగులను స్వాధీనముజేసికొనెను. బాపూముదగ్గర న్యూజీలండర్లు 9 పొట్టిఫిరంగులను బట్టుకొనిరి. మా కావలి సైనికులు బెయిలూలుకు 2 వేల గజములు తూర్పుగ నున్నవారు.

యుద్ధరంగమును వర్ణించుట

లండన్, ఆగస్టు 31:— అరాసుకు తూర్పుగను సాయిసన్సు కుత్తరముగను ముఖ్యమగు యుద్ధము జరిగినది. ఈ రెండు ప్రదేశములయందును జర్మనులు మొదటితరగతి సైన్యములతో అతిఘోరముగ పోరి మాసైన్యముల నెదుర్కొనిరి. కాని ఫాచు సేనాని వీరిని పరాజితులుగ జేయగల్గునా యను విషయమును జూడవలసియున్నయది. అట్లు చేయగల్గినచో ఈ సంవత్సరము ఏదో ఒకటి నిశ్చయ మగునట్లు జేయుటకుద్దేశించుచున్నట్లు తెలియుచున్నది. క్వీంటునుండి సెంటుక్వీంటు గుండా లాసెకీ సెంటుగేబిల్ కొండవరకు వ్యాపించియున్న హిండెన్బర్గు పంక్తిని కాపాడుటకై జర్మను ముఖ్యసేనాని నిశ్చయించుకొన్నట్లు సూచనలు గాన్పించుచున్నవి. ఈపంక్తిని ఛేదించుటకు మ్యాంగిను సేనాని తన సైన్యముతో ప్రయత్నించుచున్నాడు. పడమటిభాగమున జర్మనులకు ఇదియే ముఖ్యస్థానము. ప్రస్తుతపు రణరంగమునకు తూర్పుగను ఉత్తరముగనున్న ప్రదేశములందు గూడ పోరు జరుగుటకు అవకాశములు గానిపించుచున్నవి. శత్రువులు ప్రబలముగ ప్రతి యుద్ధమును జేసెడ రనుటకు కూడ అవకాశము గలదు. పి. వ. హిండెన్బర్గు మాసైన్యములను అన్నిప్రక్కలనుచుట్టు ముట్టుటకు ప్రయత్నించుచున్నాడని నుడువదగును. కాని ఆయన అట్లు గలమకొన కుండినను, మేము డ్రూకర్టు క్వీంటు ముఖమునకు తిరిగినచో ఆశ్చర్యకర మగు తిరోగమనమును మనము చూడవలసి యుండును.

శత్రు మిత్రమండలివారి పరపతి.

లండన్, ఆగస్టు 31:—మిత్రమండలివారి నాణ్యములు ఎక్కువ వెలకు అంగీకరింపబడుచున్నవి. జర్మనుల నాణ్యము తక్కువ వెలకు తీయబడుచున్నవి. ఇదియే శత్రువులకు పరపతి తగ్గుచున్న దనుటకు దృష్టాంతము.

అర్మీనియనులు తురుష్కక్రౌర్యము

ఆగస్టు, 30-వ తేదిని ఇస్పహానునుండి లెప్టినెంటు టి. డబ్ల్యు. హేగు (బ్రిటిషు కాన్సలుజనరలు)ఇట్లుతంతినంపినాను:- తురుష్కుల క్రూరకృత్యములకు దాళజాలక అర్మీనియనులు తర్కినుండి పారసీకమునకు పారిపోయిరి. ఎంత ఎదిరించి తురుష్కులతో పోరినను వీరికి మందుగుండుసామగ్రి లేకుండుటచేతను అలసిపోవుట చేతను పారిపోవలసి వచ్చెను.

19-వ తేదీని వాన్నుండి దక్షిణముఖముగ హామదానుకు రెండువేల అర్మీనియనులు పోయిరి. మిగిలినవారిని రక్షించుటకు అర్మీనియను శ్రేయోభిలాషులందరు ప్రార్థితులు. వీరిసహాయమునకై ధనము తత్క్షణము కావలసి యున్నది.

పరాసువారి పురోగమనము సాగుచునేయున్నది.

లండన్, ఆగస్టు 31:—హాంబరుటు, మాంగిన్ సేనానుల సైన్యములు యుక్తివంతమైన విజయములను బడసెనని పరాసు శిబిరములయందున్న రూటరు విలేఖకుడు శుక్రవారము మధ్యాహ్నమున తంతి నంపినాడు. ఉత్తరమున అసంపూర్తిగనున్న కాల్వను పరాసువారు దాటిరి. నోయిను కుత్తరముగ రెండుమైళ్ళ దూరములో నున్న జెస్క్రీ మెపీలోయిలకు పైనున్న కొండలంగమందున్నచో విల్లీని ఆక్రమించుకొనినవి. నిన్న నోయిను బట్టుకొనిన పిదప ప్రాంతీ అశ్వాక దళపు బారకీముల చుట్టూ నగరమునకు ఉత్తరముగ గొప్ప యుద్ధము జరిగినది. ఇచట జర్మనులు ప్రబలముగ సైన్యములను గూర్చుకొని తమ సైన్యములను నిలుపుకొనిరి. చే గోళములచే ఈ స్థానములను వశపరచుకొనవలయును. నిన్నటి మధ్యాహ్నమందు శత్రువులు నోయనులో మరల ప్రవేశించుటకు ప్రయత్నించిరి. కాని పరాజితులైరి. సెయింటు సిమియను సమీపించి పరాసువారు సాయంత్రమగు సరికి తమ విజయమును అభివృద్ధిచేసికొనిరి. శతఘ్నులతో 45 నిమిషములు పోరిన పిదప సెటీయునగరము 9 గంటలకు సెంటు సిమియను కొండ ముట్టడించ బడినది.

శత్రువుల ముఖ్య పంక్తులలో ప్రవేశించుట.

9-30 గంటలగుసరికి శత్రువుల ముఖ్యపంక్తులను వశ్య పరచుకొంటిమి. మధ్యాహ్నమగుసరికి శిఖరము నెక్కిరి. ఇయ్యది సహజముగ ప్రకృతి నిర్మితమగు కోటవలె శత్రువులకు ఉపయోగకరముగనుండెను. దీనిని నమ్ముకొని తమ పంక్తులను రక్షించుకొనుటకు జర్మనులు నిశ్చయించుకొనిరి. కాని ఇయ్యది పరాసువారి వశమయ్యెను. పూర్తిగాని కాల్వను, ఓయిజాకొండలను ఇదివరకు జర్మనులు తమస్వాధీనములో నుంచుకొనిరి కాని ఇప్పుడు పరాసువారు వీనిలో జొరుచుకొని ప్రవేశించిరి హామ్ నుండి బెర్లిన్ పోటునకునున్న రస్తా ఒకటిమాత్రము శత్రువుల స్వాధీనములో నున్నది. ఈరస్తాగుండా పడమటనున్న డెబని సైన్యముల నెదుర్కొనుటకు వీరికి సౌకర్యముగనున్నది కాని దక్షిణభాగమందున్న శత్రుసైన్యములను ఓయిజాశిఖరములనుండి ముట్టడించవచ్చును. తమజనులను మాబారినుండి తప్పించుటకు 39 గురు జర్మనులు ప్రయత్నించిరి. కాని నోయినుదగ్గర వీరు పరాసువారి స్వాధీనమైరి.

యుద్ధము తీవ్రముగ జరుగుచునేయున్నది.

డెబెన్నీ, హాంబర్టు, మాంగిన్ సేనాను లాక్రమించుకొనిన రణరంగములందంతటను యుద్ధము తీవ్రముగ జరుగుచునేయుండెనని శుక్రవారమునాడు రూటరు విలేఖకుడు తంతినంపినాడు. పరాసువారి దక్షిణపార్శ్వమున జర్మనులు అతిమొండిగ నెదిరిపోరుచున్నారు మధ్యభాగములందు అంతకంటె ఎక్కువగానున్నది. మరల ప్రతిఘటనము అతిభయంకరముగ నున్నది. తిరోగమనము గావించుచున్న తమ సైన్యములను కాపాడుకొనుటకు ఇట్లు అతిభయంకరముగ ఎంతటి నష్టమునకైన నోర్చుకొని పోరుచున్నారు. జూవిన్నీ దగ్గరనున్న పీఠభూములలో కొంతభాగమును మాంగిన్ సేనాని ఆక్రమించుకొనెను.

స్థలములు వశమగుట

ఘోరయుద్ధము జరిగిన పిదప ఎయిలెట్టెకి దక్షిణభాగమందున్న చాంప్సుచుట్టు నున్న వంతెనలను మాంగిన్ సేనాని స్వాధీనముగ జేసినాడు. హాప్లిన్ కోర్టుసెంటు సిమియను దగ్గర మధ్యాహ్నమందు కలిగిన విజయములను హాంబర్టు సేనాని నిశ్చలముగ నిలబెట్టుకొనచుండెను. పూర్తిగాని కాల్వమీదను టన్నెలు అడవి ప్రదేశమునందు డెబని సేనాని సైనికులు చాల జాగ్రత్తతో ప్రవర్తించుచున్నారు. కాంపేగ్నిని బట్టుకొన్నారము. భవుకైను అడవి మూఖముగ ముందుకేగినారము.

శత్రుపంక్తులలో చొరబడుట

లండన్, ఆగస్టు 31:—మాంటిమెయిలో నున్న శత్రు పంక్తులలో చొరబడి శత్రువులకు గొప్ప నష్టమును కలుగజేసితిమనియు 25 మందిని బందీకృతులుగ జేసినార మనియు ఇటలీవారు తెల్పుచున్నారు.

అమెరికా

వాషింగుటన్, లండన్ ఆగస్టు 31:—యుద్ధబుణ లాభముమీద 100-కి 80 డాలర్లు పన్ను విధింపబడినవి. పెద్ద రాబడులమీద గొప్ప అదనపు పన్నులు విధింపబడినవి. ఇట్లు విధించుటకు 24 కోట్ల రూపాయల యుద్ధబుణాదాయపు చట్టమును వాషింగుటను రిప్రజెంటేవు సభవారు అంగీకరించిరి.

జర్మనీ

హిందూదేశము జర్మను సామంత రాజ్యములలో జేర్చబడుట.

లండను, ఆగస్టు 27:—మార్నింగుపోస్టుపత్రికా విలేఖకుడు జూరిచ్చినుండి ఇట్లు జర్మను వార్తాపత్రికలనుండి కొన్ని సంగతులను క్లుప్తముగ దెలుపుచున్నాడు:—

ప్రజలకు అథైర్యము కలుగకుండుటకై గొప్పప్రయత్నములు జర్మనీలో జరుగుచున్నవి. హిందూదేశమును జర్మనీ సామంతరాజ్యములకు జేర్పబడునని ప్రకటించి ప్రజలకు ఉత్సాహమును కలిగించుచున్నారు.

భారతీయులకు సహాయము చేయుటకు ఇంతకన్న మంచి సమయము జర్మనులకు చిక్కదని పూర్వాచార పరాయణ పత్రికయగు నూజెయుస్కీజ్యాటింగు పత్రిక నొక్కి చెప్పుచున్నది. సౌకర్యములు లేకుండగ బాధపడుచున్న భారతీయులకు సానుభూతిని జూపవలయునని స్టటుగర్టు న్యూసు టాగిబ్లాటు పత్రిక వ్యక్తీకరించుచున్నది. కొంతవరకు జర్మనీ, ఇండియాలకు యుద్ధసంబంధమున మైత్రి గలదని జూపుటకు ప్రయత్నించుచున్నది.

జర్మనీ, ఎస్థోనియా, లండన్ ఆగస్టు 31:— ఎస్థోనియాలో అప్పుడే జర్మనులు తమ యధినివేశ స్థాపనాపద్ధతులను అవలంబించుచున్నారు. పాఠశాలలు జర్మనుపద్ధతుల ప్రకార మేర్పరుపబడెను. ఈ దారిలో సంగీతము నిషేధింపబడినది.

లాట్వియాలోను తదితరప్రదేశములయందును తమ ప్రతినిధులను ప్రత్యేకముగ నియమించెదమని బవేరియా స్యాక్సనీ రాజ్యమువారు తమ ఉద్దేశ్యములను తెలియజేసినందులకు వోసిస్చి జయిటింగు పత్రిక తీవ్రముగ వారిని ఖండించుచున్నది.

తమ పాటూనియము లేనిది మనకుగడవదని జర్మనులు ప్రగల్భములు పల్కుచున్నారు కాని వారికి గర్వభంగము కల్పనిప్పుడుగ అనేకలక్షల టన్నుల పాటూనియము సోడియము నస్కాచిలాక్ లోనని టొరంటోనుండి తంతివచ్చినది. సర్ జోసెఫు జోనసుగారి సర్ బిరుదమును చక్రవర్తిగారు తీసివేసిరి. ఈయన సామ్రాజ్యమునకు శాసనమునకు విరుద్ధముగ ప్రవర్తించుటచే వీరికిశిక్ష విధింపబడినది.

రష్యా

జపానీయులు శత్రుకూటములను ప్రతిహత మొనర్చుట.

టోకియో, ఆగస్టు 30:—జపాను సరిహద్దులలో నున్న శత్రుల సైన్యము 8 వేల కాల్బలము. వీరికి 14 యుద్ధఫిరంగులు, మరికొన్ని యితర ఫిరంగులు గలవు.

ఆగస్టు 23 వ తేదీని శత్రువులు దక్షిణపార్శ్వమున జపానీయులపై తలపడిరి. కాని ఆ ప్రయత్నము వ్యర్థమయ్యెను. వామపార్శ్వమున జెక్కులు ఎదిరి పోరిరి. సహాయసైన్యములు వచ్చుటచే వారితిరోగమనము చాలింపబడెను. 24 వ తేదీని మాసెయిజినా ముఖముగ మేము అభ్యుదయమును ప్రారంభించినారము. క్రమముగ కొంతదూరము పోయినపిదప శత్రువులను ఉత్తరముగ పారద్రోలితిమి. షిమకోఫా కుత్తరముగ నున్న ఉన్నతప్రదేశమును మేము ముట్టడించుటకు ప్రారంభించితిమి

మాస్కో, పెట్రోగ్రాడులలో నున్న తటస్థప్రతినిధ్యుద్యోగులను విశ్వత లేకుండగ బోల్షివికులు బంధించుచుండుటచే వారిప్రతినిధులు సోవియట్ప్రభుత్వమువారికి తెలియజేయుచు అయ్యది అన్యాయమని తమయసమ్మతిని జూపుచు వారికి అయ్యది తగదని తెల్పిరి. విదేశములయందున్న బోల్షివికులను గూడ తాము పరిభవించి బంధించెదమని బెదిరించుచున్నారు.

జారుపిట్చని బోల్షివిక్కులు కాల్చివేసిరని నిశ్చయమైనది.

ఫిన్లాండు సింహాసనము

లండన్, ఆగస్టు 31:—స్వామాదధికారమునకు విశేషముగ నిర్బంధములను కలుగజేయుటచేతను ఏకరాజ్యపరిపాలనా స్థాపనమునకు అందరును అంగీకరింపక పోవుటచేతను మెక్లెన్బర్గ్ స్వెరిన్ ప్రభువు డ్యూక్ అడాల్ఫ్ ఫెడరిక్ గారు సింహాసన మక్కరలేదనెనని స్టాకుహోమునుండి తంతి వచ్చినది.

వృత్తాంతములు

—:o:—

మధ్యరాష్ట్రముల శాసనసభ:—ఈనెల 11 వ తేదీని సంస్కరణములను గూర్చి చర్చించుటకు సభాసమావేశము జరుగును.

బొంబాయిలో గడ్డి:—దొరతనమువారి పరిశీలనము క్రింద గడ్డిని విక్రయింపవలెనని బొంబాయి దొరతనమువారు ప్రకటించిరి

లోకమాన్యతిలకుగారి నీరాజనము:— ఢిల్లీనగరమున జరుగు కాంగ్రెసు సభాధ్యక్షునిగ బొంబాయి రాష్ట్రీయసంఘమువారు లోకమాన్యతిలకుగారిని సూచించిరి.

ఒరిస్సాలోని తలచేరు రాజావారు తమప్రజల బీదస్థితినిజూచి కనికరము గలవారై 32 వేల రూపాయల విలువగల ధాన్యమును రిమిషను ఇచ్చిరి. దానిని వారు టకావీపద్ధతి ప్రకారమిచ్చిరి. ఒరిస్సా జమీందారులందట్టి ధర్మకార్యములు ప్రస్తుతమందు లేవట.

పత్రికాధిపతికి శిక్ష:—సింధుదేశమున హైదరాబాదులో ప్రకటింపబడుచున్న "హిందూ" అను వారపత్రికలో అచటి మేజస్ట్రేటును నిందించుచు వ్యాసములు ప్రకటింపబడినవని పత్రికాధిపతిపైని కేసుచేయబడగా వానికి 3 నెలలు విడి ఖయిదును రు 500 లు జుర్మానాయును విధింపబడెను.

కలియుగార్జున గుండవరపు అప్పారావుగారు:—వీరు నిన్నను (2-వ తేదీ సోమవారము) బెజవాడకు వెళ్లిరి. బెజవాడ పౌరులు రైలుస్టేషనునొద్ద ఘనముగ స్వాగత మొసగి బాండు మేళముతోను ఊరేగింపుతోను పురమందిరమునకు గొనిపోయిరి. అచట అప్పారావుగారి ధనుర్విద్యాప్రావీణ్యము నభినందించుచు సన్మానపత్రమును సమర్పించిరి. 3-వ తేదీ రాత్రి మైలవరము నాటకశాలలో అప్పారావుగారు ధనుర్విద్యాప్రదర్శనమును జరిపెదరు. (తంతివార్త.)

ఈక్రింద నుదాహరింపబడిన పేర్లవారు కేంబ్రిడ్జి పట్టప్రదానపరీక్షలో కృతార్థులైరి.— ఆర్. రే, కె. ప్రసాద్, ఏ. సి. బెనర్జీ, డబ్ల్యు. ఆర్. పండిత్, సి. ఎల్. ప్రాశిభా. వి. ఎస్. బైడ్, హెచ్. ఏ. జైవా, జె. వి. సేత్, వి. జి, ఎఫ్. అకిఫ్, ఆర్. ఎస్. బెనర్జి, ఎస్. సి. త్రిపతి, కె. ఆర్. కనికరు, ఏ. సి, మున్షి, వి. జి. భట్, ఆర్. ఎస్. ఇనామ్దారు, కె. సి. మహేంద్ర, హెచ్. ఏ. జైవా, వి. జే. హెచ్. ఆరిఫ్, ఏ కె. బానుగార్లు ఎల్ ఎల్.బి డిగ్రిపొందిరి. ఆర్. పి. దత్తుగారు ఆక్సుఫర్డు 'గ్రేట్సు' పరీక్షలో మొదటి తరగతిలో కృతార్థులైరి. (ఇండియా)

ఈ క్రిందివారు న్యాయశాస్త్రపరీక్షలో కృతార్థులైనట్లు ఆక్సుఫర్డులో వెల్లడిచేయబడినది.

జ్యూరిస్ప్రూడెన్సు రెండవతరగతి కె. కే. మీనన్ మూడవతరగతి మహబూబుఅలి, రెంభురెరాన్ నవబాద ఎం. ఎస్. ఏ. కె. సయ్యదు ; నాల్గవతరగతి శంకరశెరాన్.

ఫిజికలు ఏన్త్రోపాలజీ— వసంత కె. మల్లిక్కు.

కల్చరలు ఏన్త్రోపాలజీ—కమలం ఎస్. పన్నికార్ ;

సోషలు ఏన్త్రోపాలజీ— వసంత కె.

మల్లిక్కు, వాడకర్ కె. ఆర్. మిచాన్, బి. ఏ.

(ఇండియా,)

సామ్రాజ్యశాసనసభ

రానున్న సభలో నుపపాదింపబడుటకు మరి రెండు తీర్మానము లంగీకరింపబడినవి. రాష్ట్రముల్లలోని జమీందారీ-ఈనాం గ్రామములలోని రైతుల ఆర్థికస్థితిని విచారించుటకు అధికారులును అనధికారులును సభ్యులుగాగల సంఘములను రాష్ట్రీయ దొరతనములు ఏర్పరచి నివేదికలను పంపునట్లు ఇండియా దొరతనమువారు వారికి వ్రాయవలెనను తీర్మానమును గో॥ ఖపర్డేగారు ఉపపాదించెదరు. పంజాబు దొరతనమువారి వేసవి నివాసమును సిమ్లానుండి మార్చవలెనను విషయమున ఇండియా కార్యాలయమువారికిని లార్డు కర్జను ప్రభుత్వమువారికిని జరిగిన యుత్తరప్రత్యుత్తరములను ప్రకటింపవలెనని గో॥ చందాగారు ఉపపాదించెదరు.

THE INDIAN NATIONAL CONGRESS.

THE SPECIAL SESSION.

AN UNPRECEDENTED SUCCESS.

(FROM OUR OWN CORRESPONDENT.)

Absolute Unanimity.

BOMBAY, August 30.

(Delayed in Transmission.)

When the Congress reassembled this afternoon resolutions were passed expressing loyalty and satisfaction at the success of the Allies, (2) Reaffirming the principles of the Congress League Scheme as opposed to those of the Chelmsford-Montagu one, and declaring that nothing less than full self-government would enable the Indian people to take their rightful place in the empire. Mrs Besant moved a resolution declaring that similar and simultaneous advance both in the Provinces and the Government of India was indispensable.

Mrs. Besant.

Mrs Besant said that Mr Montague's assumption that the Indians had not yet acquired the qualities which fitted them for self government, was untenable and historically false. The past history of India shows that the masses took keen and intelligent interests in their own affairs. India was fit to rule herself. She knew her own difficulties, grievances and needs more than anyone else. Educated India was more fitted to protect the wants of India than those with alien blood, alien customs and alien ways of thinking. It should be remembered that all suggestions and recommendations for the removal of grievances had gone out of the Congress pandals and not from officers or bureaucrats.

Rai Jadunath Muzumdar in seconding the resolution repudiated the assumption of India's unfitness for responsible government and said that if India's fitness was called in question he could easily prove that England herself was unfit for self-government.

Khan Bahadur Nawab Sarfraz Hussain Khan, Mr. Barkat Ali and Mr. Syed Hussain supported the resolution which was carried unanimously. The Congress will meet again to-morrow at 10-30 A. M.

Third Day's Proceedings.

More Resolutions.

Declaration of Rights.

BOMBAY, August 31

The Congress assembled this morning at 11-30 A. M. The attendance of the previous days was maintained The proceedings were characterised by the same enthusiasm as on the opening day of the Congress.

The Hon'ble Pandit Gokarnath Misra moved the following resolution:—The Government of India shall have administrative authority on matters directly concerning peace, tranquility and defence of the country subject to the following Declaration of Indian rights:—That the statute to be passed by the Parliament should include the declaration of the Rights of the people of India as British citizens, [ ] that all Indian subjects of His Majesty and all the subjects naturalised or resident in India are equal before the law, and there shall be no penal nor administrative Law in force in the country, whether substantive or provisional or of a discriminative nature [ ] That no Indian subject of His Majesty shall be liable to suffer in liberty, life, property, free speech or in the right of association, or in respect of writing, except under sentence by an ordinary court of justice and as a result of a lawful and open trial. [c] That every Indian subject shall be entitled to bear arms subject to the purchase of a license as in Great Britain and that the right shall not be taken away, save by a sentence of an ordinary court of justice. [ ] That the press shall be free and that no license nor security shall be demanded on the registration of a press or a newspaper. [e] That corporal punishment shall not be inflicted on any Indian serving in the army or navy, save under conditions applying equally to all other British subjects.

Unfulfilled Pledges.

Pandit Gokarannath Misra, in moving his resolution condemned strongly the policy of internment and the abuse of the Defence of India Act. The promise that was given at the time of passing the Defence Act was not kept. The Defence Act was never intended to intern innocent men, but in practice, the Defence Act was being used for that purpose. He earnestly appealed for the liberty of the press and speech. He earnestly urged that Indians should be entitled to bear arms, which was an inalienable right of every man. The speaker, referring to corporal punishment, condemned it as disgraceful and said that the conditions which applied to the British subjects should also apply to Indian subjects.

Other Speakers.

Mrs. Sarojini Naidu, seconding the resolution, said that the right of bearing arms was not only the right of every Indian but of every human being. She ridiculed England's talk of freedom of small nations when she denied India freedom to realize the dream of liberty. She appealed to the audience to be determined to assert their human dignity, and to be true to their old traditions. It was their duty to establish a spirit, an idea, a legacy of freedom for unborn generations.

The resolution was supported by Mr. Rambhuja Dutt Chaudhury of Punjab, Mr. T R Venkatrama Sastry of, Madras, Dwarkanas Jamnadas of Bombay, Mr. Vyas of Berar, Mr. Venkata Rao of Madras, Kesavaprasad Sinha of Gaya and Sirish Chatterjee of Bengal The last speaker made pointed reference to the findings of the Rowlatt Committee which were based on C. I. D reports and said that further repressive legislation was suggested by the Committee. The country should not submit to that sort of thing.

The resolution was carried unanimously.

Fiscal Autonomy.

Mr. C P. Ramasami Iyer of Madras moved the following resolution . That this Congress is strongly of opinion that it is essential for the welfare of the Indian people that the Indian legislature should have the same measure of fiscal autonomy which the self-governing dominions of the Empire possess. In proposing the resolution, Mr. Ramasami Iyer said that without fiscal autonomy there was no hope for the economic development of India. Economic development was as essential as political development and economic development was impossible without the development of Indian trade and industry. Without fiscal autonomy, Indian trade and industry could never advance. This lack of fiscal autonomy was responsible for the capture of Indian trade and commerce by the westerners. Unless India had control over her tariff and customs, India would be nowhere in the coming economic struggle of the world.

The Hon'ble Abdul Kasim of Bengal, in seconding the motion, said that India, which was one of the most prosperous countries in the world, was now a prey to frequent famines and the only way to remedy the present economic evils was to grant fiscal autonomy for India.

Mr. M. Subedar of Bombay, in supporting, said that fiscal autonomy would solve the problem of poverty of the masses.

Mr. Ranga Iyer of Lucknow also supported the resolution.

Mr. Mochi Govindjee Seth, who followed said that he and others like him who belonged to the commercial community, were obliged to take part in politics because of the grievances under which they were suffering, due to fiscal inequity.

Congress to sit on 4th Day.

The President then announced that, as the Congress leaders and delegates were to attend the sitting of the All India Muslim League, the Congress stood adjourned till to-morrow morning at 8 A.M.

The most important resolution of the special session of the Congress, namely, the one on the Montagu-Chelmsford reform proposals, will be moved in the Congress to-morrow. The resolution has not yet been finally drafted, and the subjects Committee has been still considering what its final form should be. The Subjects Committee had, till five sittings, and about eighteen hours in all have been devoted to the consideration of the reform proposals. The Subject Committee meets again this evening.

The members of the Council of the Moslem League are attending the meetings of the subjects Committee.

Pandit Madan Mohan Moves the Resolution on the Reforms.

Full Responsible Government Demanded in 15 Years.

BOMBAY, September 1.

The Congress reassembled this morning the attendance of yesterday being fully maintained. To day being Sunday there was considerable increase in the number of visitors The Hon'ble Pandit Madan Mohan Malaviya moved the following resolution on Mantagu Chelmsford reform proposals:—That this Congress appreciates the earnest attempts on the part of the Right Hon'ble the Secretary of State and His Excellency the Viceroy to inaugurate a system of Responsible Government in India and while it recognises that some of the proposals constitute an advance on the present conditions in some directions it is of opinion that the proposals are disappointing and unsatisfactory and suggests the following modification as absolutely necessary to constitute a substantive step towards Responsible Government.

Government of India.

(1) That a system of reserved and transferred subjects similar to those proposed for the provinces shall be adopted for the Central Government. (2) That the reserved subjects shall be foreign affairs (excepting relation with colonies and the dominions), army, navy and relations with Indian ruling princes and subject to the declaration of the rights already passed, matters directly effecting peace, tranquility and defence of the country; that all other subjects shall be transferred (3) The allotments required for reserved subjects should be the first charge on the revenues. (4) The procedure for the adoption of the budget should be on the lines laid down for the provinces. All legislations shall be by bills introduced into the legislative assembly provided that in the case of reserved subjects the legislative council does not pass such measures as the Government may deem necessary, the Governor-General-in-Council may provide for the same by regulations such regulations to be in force for one year but not to be renewed unless 40 percent of the members of the assembly present vote in favour of them. There shall be no Council of State but if the council of state is to be constituted at least half of its total strength shall consist of elected members and that procedure by certification shall be confined to the reserved subjects. At least half the number of Executive Councillors (if there be more than one) in charge of reserved subjects should be Indians. The number of the members of the Legislative Assembly should be raised to 150 and the proportion of elected members should be four-fifths. The president and the Vice-President of the Legislative assembly should be elected by the assembly. The Legislative assembly should have power to make or modify its own rules of business and they shall not requires the sanction of the Governor-General. There should be an obligation to convene meetings of the council and assembly at stated intervals or on the requisition of certain proportion of members A statutory guarantee should be given that full responsible government should be established in the whole of British India within a period not exceeding 15 years.

Provincial Executives.

There should be no additional members of the executive government without portfolios, (2) From the commencement of the first reformed councils the principle of the responsibility of ministers to the legislature shall come into effect. The status and the salary of ministers shall be the same as that of the members of the Executive Council. At least half the number of the Executive Councillors in charge of reserved subjects (if there be more than one) should be Indians. The budget shall be under the control of the legislature subject to the contribution to the Government of India and during the life time of the reformed councils to the allocation of a fixed sum for the reserved subjects and should fresh taxation be necessary it should be imposed by the Provincial government as a whole for both transferred and reserved subjects.

Legislature.

While holding that the people are ripe for the introduction of full provincial autonomy the Congress is yet prepared with a view to facilitating the passage of the reforms and to save time otherwise lost in controversy to leave the departments of law police, and justice (Prisons excepted) in the hands of the executive government in all provinces for a period of six years. Executive and judicial departments must be separated at once. The president and the Vice-President should be elected by the council. The proposal to institute a grand committee shall be dropped. The provincial legislative council shall legislate in respect of all matters within the jurisdiction of the provincial Government including law, justice and police, but were the government not satisfied with the decision of the Legislative Council in respect of matters relating to law, justice and police it shall be open to the government to refer the matter to the Government of India. The Government of India may refer the matter to the Indian Legislature and the ordinary procedure shall follow. But if grand committees are instituted this Congress is of opinion that not less than half the strength shall be elected by the legislative assembly. The proportion of elected members in the Legislative Council shall be fourfifths. Whenever the legislative assembly, the Council of State or the Legislative Council is dissolved it shall be obligatory on the Governor-General or the Governor as the case may be to order the necessary elections and to resummon the body dissolved within a period of three months from the date of dissolution. No dissolution of the legislature shall take place by way of appeal to the electorate and the reason should be stated in writing countersigned by ministers

Parliament and India Office.

(A). The council of India shall be abolished and there shall be two permanent under-secretaries to assist the Secretary of State for India, one of whom shall be an Indian. (B) All charges in respect to the India Office establishment shall be placed on the British estimates. (C) No financial or administrative powers in regard to the reserved subjects should be transferred to the provincial governments until such time as they are made responsible regarding them to the electorates and until then the control of Parliament and the Secretary of State should continue. (D) The committee to be appointed to examine and report on the present constitution of the Council of India shall contain an adequate Indian element.

The proportion of Mahomedans in the Legislative Councils and the legislative assembly as laid down in the Congress-League Scheme must be maintained. Women possessing same qualifications as are laid down for men in any part of the scheme shall not be disqualified on account of sex. This Congress is of opinion that consistently with the Imperial interests the government of this country should have complete freedom in all fiscal matters and that the question of provincial contributions to the Imperial exchequer be referred to the provincial Congress committees for opinions to be placed before the next Congress at Delhi.

EQUAL RIGHTS FOR WOMEN.

Mrs. Sarojini Devi

Moves a Resolution

BOMBAY, September 1.

After the reform resolution Mrs. Sarojini Naidu moved a resolution claiming equal rights for women with men for franchise. It was seconded by Srimati Anusuya Sarabhai and another lady. The Hon'ble Pandit Madan Mohan Malaviya suggested postponement of the resolution till the next Congress. The resolution was then put to the vote and carried several delegates voting against.

The I. C. S. 50 Per Cent Appointment Claimed.

The following resolution was then put from the Chair and carried: That this Congress is of opinion that the proportion of annual recruitment to the Indian Civil Service to be made in India should be 50 per cent to start with, such recruitment to be by open competition in India and by selection from persons already appointed to the Provincial Civil Service

Army Commissions.

The next resolution which was on Army Commissions ran as follows: —This Congress places on record its deep disappointment at the altogether inadequate response made by the Government to the demand for grant of commissions to Indians in the Army and is of opinion that steps should be immediately taken so as to enable the grant to Indians at an early date of at least 25 percent commissions in the army, the proportion to be gradually increased to 50 percent within period a of ten years.

Pandit Rambhuj Dutt in moving the resolution said he resented the distrust in them shown by the Government.

The resolution was seconded and passed.

The Rowlatt Committee.

A resolution condemning the recommendations of the Rowlatt Committee was then moved by Mr C. R. Das. The mover in the course of his speech said that he did not deny the existence of a revolutionary party in this country but history showed that the evil could not be eradicated by repressive measures Self government was the only remedy.

The Government did not investigate the causes of the revolutionary movement. The Committee had come to conclusions in which the names of Messrs B. C. Pal and Tilak were loosely used. He asked why did not the Committee go a step behind to enquire into the causes that led the speakers and writers to use depreciating expressions with regard to bureaucratic actions? He pointed out that under the cover of the Defence of India Act, which was a war measure, hundreds of people were sent to jail, In Bengal. The internment policy was a living crime and he welcomed the resolution. The resolution was seconded, supported and carried.

The Committees on Franchise & etc.

Mr. C. R. Das then moved that so far as the question of determining the franchise and the constituencies and the composition of the Legislative Assemblies is concerned, this Congress is of opinion that instead of being left to be dealt with by committees it should be decided by the House of Commons and be incorporated in the statute to be framed for the constitution of the Indian Government. In the alternative if a committee is appointed for the purpose the two non-official members of the committee should be elected one by the All-India Congress Committee and the other by the Council of the Moslem League while the co-opted non-official member for each province should be elected by the Provincial Congress Committee of that province,

Mr. B. Chakravarty seconded.

Pundit Malaviya opposed the first part of the resolution on the ground of the House of Commons having a large amount of other pressing business to attend to. Mr. Das having replied the resolution was passed.

Question of Transferred and Reserved Subjects.

The Last Resolutions

The Deputation to England

Resolutions on the question of transferred and reserved subjects and formation of Ajmere and Mewara and Delhi into a regulated province were then considered and carried.

The last resolution moved from the chair and carried was as follows:—That the President of the Special Congress and President of the Congress for the year and the Hon'ble Mr. G. M. Bhurgri, Dewan Bahadur P. Kesava Pillai and Mr. C. P. Ramaswamy Iyer, the General Secretaries of the Congress be constituted a Committee of Selection for the purpose of selecting the members of the Congress Deputation to proceed to England to press the Congress views on the British democracy.

A vote of thanks to the chair was then moved and the speakers paid tribute to the President for his tact, courtesy and impartiality.

Mr Hasam Imam in return thanked the members of the Reception Committee, the Chairman and the Volunteers. The President was then garlanded by the Chairman of the Reception Committee and the special session of the Congress came to a close with the singing of the Bande Mataram song and cheers for the King-Emperor.

Press Criticism

CALCUTTA, August 31.

In noticing the Congress Presidential Address, the "Bengalee" says: Mr. Hassan Imam's speech contains within a moderate compass, an examination of the salient features, of the reform proposal which in spite of occasional exhibitions of bias here and there is conceived in a spirit of fair-mindedness. After admitting the sincerity of the proposals. the President still harped upon the theme that they betray a distrust of the people especially in the face of the clear, distinct and emphatic denial given by Mr. Montagu himself to this charge. The President gave the place of honour, in his examination of the reform scheme, to the proposals regarding the Government of India which surely leave a great deal to be desired, and, as such, represent the most vulnerable point in the scheme, but we are afraid he did not render a necessary measure of justice to the proposals touching on provincial Governments which mark, indeed, a great step forward.

Mr. Tilak's Name Proposed for Presidentship of the Congress at Delhi.

BOMBAY, September 1.

At a meeting of the Bombay Provincial Congress committee Mr. B. G. Tilak's name was proposed for final recommendation for the presidentship of the ensuing session of the Indian National Congress to be held at Delhi and was carried by an overwhelming majority.

All-India Moslem League.

Special Bombay Conference.

The President's Speech.

BOMBAY, August 31.

The All-India Moslem League commenced their special sessions this afternoon at the Empire Theatre with a fairly good attendance. The adjournment of the Congress for a day enabled to swell the number of those present, Congress delegates having turned up to follow the deliberation of the sister organisation. At 2-15 P. M, the Presidential procession arrived in the hall, amidst loud cheering, and proceedings were opened with recitals from the "Quoran." Those who occupied the seats on the platform included, besides the Raja Saheb of Mahmudabad the president of the League and Sir Fazulbhoy Currimbhoy, Chairman of the Reception Committee, Mr. and Mrs. M. A. Jinnah Mr. Hassan Imam, President of the Congress, Mr. V. J. Patel, Chairman of the Reception Committee of the Congress, Mr. Nabiullah, Dr. Ansari, the Hon'ble Mr' Bhurgi, the Hon'ble Mr. Fazlul Haque, the Hon'ble Mr. A. Kasem, the Hon'ble Mr. Wazir Hussain, Mirza Mahomed Ali Khan, Nawab Sarfaraz Hussain Khan, Mrs. Anne Besant, Mr. Motilal Ghosh Mr. C. R. Das, Pundit Motilal Nehru, Mr. B. G., Horniman, Mr. Vijiaragavachariar, Pundit M. M. Malaviya and a number of other prominent congressmen. There were a few lady visitors present also. Both the leaders of the Congress and the League were received with cheers on their arrival, while the presidents of the League and the Congress and Chairman of the two Reception Committees were the recipients of loud and continued cheering. The Chairman of the Reception Committee Sir Fazulbhoy Currimbhoy then delivered his address of welcome in the course of his speech, he said :—"I have great faith in the good sense, in the tolerance, in the sense of duty which will actuate the men in whose hands the success of this experiment will lie, and I am confident that we shall not betray the trust which will be given us, and we shall prove in every respect when the time comes that the changes that we now demand are in no way premature.

Referring to Moslem interests, Sir Fazulbhoy said :—As a Bombay Musalman I wish to command the extreme sense of harmony that has actuated everybody in the Bombay Presidency and the very cordial relations that have been maintained here between the Musalmans and non-Musalmans of this province. These relations have been, so far, devoid of every bitterness of any description. Notwithstanding this, I wish that this Assembly should uphold, for a considerable period to come, separate representation for the purpose of legislative assemblies in the provinces and Imperial Legislative Council and the Council of State,

Referring to the question of general industrial progress he said:—I am not at liberty to disclose the conclusion, of the Industrial Commission, but I am confident that when these recommendations are published and when they have been definitely adopted by the Government of India, they will give every satisfaction to the people.

The Rajah Saheb of Mahmudabad occupied the Presidential Chair amidst loud applause and read his Presidential Address. After expressing the high honour bestowed on him the Raja Saheb said that they had met to consider the report on Indian constitutional reforms on which criticism was invited and as the recognised conduit of progressive Mohammadan opinion it was the duty of the All-India Moslem League to give expression to its considered judgment on it. The president then described how the placid life of India was stirred with the desire to help England in the present war and proceeded:—"But at the same time the question was as irresistable as it was natural as to whether the principles in defence of which and on account of the violation of which the Empire was draining its life blood were or were not being applied nearer home and whether it was a fact that in certain portions of the Empire the right of the people themselves to manage the affairs of their country was not yet conceded. It was not the war which brought the reflection to them. For years past as a section of the people of India which the report calls the "Intelligensia" has been crying itself hoarse over the denial of what is considers the primary. and inalienable right of every people, most of all of the people who belong to that commonwealth of nations called the British Empire, viz, to have a predominant voice and share in the Government of their own country He then referred to the Morley-Minto reforms which did not, he said, improve conditions very much. We may not agree with all its conclusions, but we cannot fail to be impressed by it. It has never beeh claimed for

The Congress-League Scheme

that it was complete in formulating the details of its proposals or that it was a model of draftsmanship, but any one reading it with care could not fail to discover that it rested upon and embodied certain vital principles. The Rajasaheb then quoted various declarations of British statesmen and Sovereigns as regards the vital principle. The fundamental principles on which the scheme is based, are, the speaker continued, that the representatives of the people of India should have power of regulating the policy of disposing of finances and controlling the executive, in their own country. With regard to the criticism of the Congress League scheme in the report he asserted that the deadlocks of which so much had been made were foreseen and provided against by the insertion of a veto and other devices. The speaker thought it would have been a wiser policy, if deference were shown to India's attempt at self determination. The more so as the attempt took the form of constitutional, ordered and evolutionary development. Then the proposals made by them could not have caused disappointment in the minds and it need not be denied they had fallen short of natural and legitimate expectations. The speaker then described how the Sydenhamites and Dr. Nair wanted the country to reject the proposals from a motive which was very different. He, however, submitted that it would be

A Suicidal Mistake

to reject the proposals. It would not advance the cause they had so much at heart. It would set back the clock. The speaker quoted three formulas upon which the proposals were based and these formulas and qualifying sentences and distrust in the capacity of the people, with which the August announcement was hedged, tend to mar, the speaker continued, the undoubted "bonafides" of the actual proposal. They make the Government of India practically unamenable to the influence of popular representatives. No definition has been given as to what will be the boundary line of responsibility for peace, order and good Government and when the definition is left undetermined as it has been, in the reform report, it is conceivable that the domain of things and of actions considered necessary by the Government for peace, order and good Government may become co-extensive with personal predilections and even idiosyncracies of the executive. It is necessary in my opinion, that the boundaries should be well defined as to what matters ordinarily relate to peace, order and good Government. The president criticised

The Bifurcation of Government

in the provinces. It would not lead to harmonious working. Then after five years Anglo-India and reactionary India would not fail to bring charges of serious maladministration with regard to the transferred subjects and consequently for a long time there would be no addition to transferred subjects. He strongly objected to the second chamber and Grand Committees, and disapproved of leaving the question of

Electorates

to a committee. The framers of the proposals had drawn rather an unusually dismal picture of Indian conditions but the speaker continued:—Your own responsibility for prevailing conditions in India could not be minimised. The electorates should be sufficiently broadbased to include all those who could be expected to be capable of using the vote in an ordinarily intelligent manner. The Rajah Saheb thought that the percentage proposed for the Indian Civil Service was not adequate. He deprecated the proposal to increase the pay of European members of the Civil Service· With regard to free trade he was of opinion that it was not suitable to India and he regretted that the report did not contain any proposals as regards the fiscal question. The speaker then referred to the Mahomedan electorate and said that it was absolutely essential to keep to the percentage agreed upon in that respect in the Congress League scheme. He criticised the attitude of the report in that respect, In concluding his address the Raja Saheb appealed to the government to meet the wishes of the Moslem community with regard to Mr. Mahomed Ali and his brother, and many others who were interned without any well-established cause.

When the Rajasaheb of Mahmudabad in his presidential address referred to Mahmmed Ali there was prolonged cheering in the hall.

The proceedings throughout were marked by enthusiasm. The observation in the speech of the Chairman of the Reception Committee, referring to special electorates and assuring English statesmen and the British Parliament that this was a matter between Mahomedans and other communities in India, and it was a matter which they would decide best without the intervention of anybody whatever from outside, was greeted with loud applause. Owing to his ill-health. The Raja Saheb was unable to read his address in full, and it was done for him by Mr. Syed Hussian.

The League stands adjourned till to-morrow.

South India

In Support of Sir John Hewett.

The following cablegram has been sent to the Secretary of State for India :—

South Indian Liberal Federation, Madras Zemindars Landholders' Association, South Indian Islamia League, Madras Dravadian Association, Madras Adi Dravida Jana Sabha urge Indian experience absolutely essential in the Chairman of the Reform Committee. Approve appointing Hewett.

Bombay

SIMLA, August 31.

General control of supply of grass throughout Bombay Presidency is notified.

A Newspaper Editor.

Sentenced for 3 Months.

BOMBAY, September 1.

A correspondent from Hyderabad (Sind) telegraphs :—Maharaj Lokram, editor of the "Hindu", a weekly published from Hyderabad (Sind) has been sentenced to three months simple imprisonment and to a fine of Rs. 500 by the Cantonment Magistrate on account of having printed and published defamatory articles against the local City Magistrate.

Calcutta

Indian Government Reform.

Bengal Aristocracy's Support.

An Influential Meeting.

CALCUTTA, August 31.

A Conference of the landed aristocracy of Bengal and leading men in the province was held at the Dalhousie institute on Friday evening to consider the reform scheme. It was a largely attended gathering, representing different classes and interests. Almost all the noblemen of Bengal and leading merchants, medical men, lawyers and others were there. The gathering consisted of Hindus and Mahomedans, Marwaries and Parsis who came there to support the scheme and expressed gratitude to the authors of the proposals.

Raja Peary Mohun Mukerjee, addressing the meeting said:—To those who have studied the history of British Indian administration, the attitude of England in regard to Indian aspirations and demands has always appeared to be one of sympathy and desire to help future developments. Now that a large measures of administrative power will be placed in our hands, let us, in exercise of those powers, so conduct ourselves as to make the vast unutilised natural resources of India, her inexhaustable resource of cheap labour and skilled industry of some of her races, a means for adding to the happiness and prosperity of our countrymen.

A Distinct Advance.

The Hon'ble Mr. Surendranth Bannerjee moved the following resolution:—That this meeting expresses its grateful thanks to H. E. the Viceroy and Governor-General and the Right Hon'ble the Secretary of State for the proposals formulated by them regarding Indian constitutional reforms in terms of the pronouncement of the Secretary of State in Parliament on the 20th August 1917. This meeting recognises them as a distinct advance upon the existing state of affairs, and a substantial step towards progressive realisation of responsible Government and welcomes the scheme in its general principles and subject to modifications in the light of such suggestions and criticisms as may be received from public bodies. When they had a boon be said let them have the manliness to call it a boon and criticise it with friendliness. The old policy of opposition to Government must give place to co-operation and it would be an unpatriotic and suicidal policy not to grasp the occasion.

Maharaja Kshaunesh Chandra Roy Bahadur of Nadia seconded the motion: which was carried without a single dissentient voice.

Simla

Imperial Legislative Council.

Two More Resolutions.

SIMLA, August 31.

In connection with the autumn session of the Imperial Legislative Council, two more resolutions have been admitted for discussion. Mr. Shukul will move:—This council recommends to the Governor-General in-Council that the Government of India be pleased to call upon the provincial governments to appoint committees, consisting of officials and non-officials, to enquire into the economic conditions of the agriculturists in a few typical Government, Zemindari and Inam villages or areas in the different provinces and submit the report.

Mr. Chanda will move:—This council recommends to the Governor-General-in-Council that the papers and correspondence that passed between Lord Curzon's Government and India Office, relating to the proposals for the transfer of the summer headquarters of the Punjab Government from Simla be published.

SIMLA, September 2

A Conference of the Directors of Civil Supplies likely to meet at Delhi in October.

The Great War.

(o)

(Reuter's Agency)

:o:

Western Front

French Advance Continues.

Many Positions and Prisoners Captured.

LONDON, August 31.—3-50 A. M.

A French communique says:—We threw back to the eastern bank of the canal Du-Nord the remaining enemy detachments and captured Catigny and Sermaize. Following up our advance we crossed the canal at two points before Catigny and Beaurains capturing Chevilly and hill 88 and reaching Genvry. Further south there was desperate fighting in the region north and east of Noyon. We hold Happlincourt and Mount St. Simeon, During these actions we captured several hundred prisoners The fighting between the Oise and the Aisne was also heavy. We captured the village of Champs north of the Aliette, also Chavigny and Cuffies north of Soissons and reached the outskirts of Crouy.

Twenty Enemy Aeroplanes Felled,

Our aviators on the 29th dropped fortyeight tons of bombs. Twenty aeroplanes were brought down.

Lively Artillery Duel.

LONDON, August 31.—4-0 P. M.

A French communique says: There was a lively artillery duel during the night in the region of Canal-Du-Nord, also north of Noyon and between the Ailette and the Aisne.

Admission of Captures.

London, August 30.

A wireless German official communique says:—We thrice recaptured Boiry-Notre-Dame, but the enemy's evening attack re-took it. The enemy advanced beyond Dompierre, Belloy, Nesle, Beaulieu, and Suzoy. Noyon now lies in front of our battlefront.

Strong Enemy Counter-Attacks.

The French Enter Quesney Wood.

London, August 30.

Reuter's correspondent at the French Headquarters wiring on Thursday evening, said:—To-day the Germans were counter-attacking along the whole line. They are holding stoutly many places, with a view to further retirement at a favourable moment. General Debeny's army, southward of Nesles, is progressing in the region of Moyencourt and Breuil, also towards and along the unfinished Neles-Noyon Canal. General Humbert's army captured Beaurains and Sermaize General Mangin's army is faced by a long rampart of hills from Mont St. Simeon to Chauny. This army is firmly established on the Laffaux plateau. It captured Tartiers and is close to Juvigny. The next step in the development of the battle depends upon an advance of the armies north of the Somme. After carrying Noyon, the French Infantry reached the southern slopes of Mont St. Simon. Some units crossed the Ailette in conjunction with Americans and continue to press the enemy on the plateau of Juvigny. The enemy, knowing the vital value of these positions, is evidently prepared to defend them at all costs, and is throwing in his best troops, including the Guards.

The same correspondent, wiring at night, said:—The German counter-attacks were supported by heavily reinforced artillery. The German attack on Morchain, on the east banks of the Somme, was driven back after a furious struggle. Enemy resistance was particularly stiff in the region of Rouy-le-Grand, Rouy-le-Petit, and Quimeury, two kilometres from Nesles. Our artillery pulverised a number of enemy strong points. The two Rouys and Quimeury fell this evening, likewise Breuil and Moyencourt further south. After fierce grenade fighting, the French entered Quesney Wood.

French Advance Continues.

Important Strategic Gains.

London, August 31.

Reuter's correspondent at French headquarters wiring a Friday afternoon says this morning highly important strategic gains were made both by General Humbert's and General Mangin's armies. Northward the French crossed the unfinished canal and occupied Chevilly on hills overlooking Meve valley and part of Genrry in two miles northward of Noyon. After yesterday's capture of Noyon there was heavy fighting northward of the city around the old cavalry barracks where the Germans had fortified themselves and which had to be carried by means of grenades. Yesterday afternoon the enemy tried to re-enter Noyon but was repulsed and the French then developed their success by the evening reaching the foot of saint Simeon forming the western limit of the great ridge overlooking the Oise and protecting the enemy's right. Mont St. Siemon was attacked at nine this morning after three quarters of an hour's artillery preparation.

Enemy Main Lines Pierced.

By 9-30 the main defences of this height had been carried and by the middle of the afternoon the French had reached the summit The French have the established themselves on a great natural rampart on which the enemy relied to guard his flank while withdrawing his front before the attacks of Generals Debeney and Rawlinson. The two main lines of defence which the Germans have been holding namely the unfinished canal and the Oise heights have been pierced. The enemy's only natural line of road is from Ham to Barlancourt. Along this front he would be able to face General Debeney's army from the west but his right would be open to attack from the Oise heights Thirtynine Germans who hid in cellars in order to escape their own people have surrendered to the French at Noyon.

Struggle Continues Violently.

The same correspondent wiring on Friday night said the struggle continues violently on the whole front of General Debeney's, General Humbert's and General Mangin's armies, The enemy's resistance is particularly fierce on the French right and diminishes towards the centre, then it again increases on the British front, the Germans evidently desiring at all costs to protect their flanks of the retreating line. General Mangin has gained a firm footing on the plateau at Juvigny.

Positions Captured.

The line then skirts the western edge of Juvigny passes the plateau north of Cuffies and rejoins the old line on the western outskirts of Crouy. After very fierce fight General Mangin enlarged the bridgehead around Champs on the right of the Ailette. General Humbert is firmly maintaining this afternoon successes at Happlincourt and St. Simeon, and General Debeney's men are very active in the region of Tunnel Wood on the unfinished canal. We have captured Campagne and progressed towards Chapitre Wood.

Violent Battle in Soissons Area.

French Forcing Enemy Back.

London, September 3 - 50 P. M.

A French communique says:—The battle continues with the extreme violence in the region of the Canal du Nord and north of Soissons. We progressed foot by foot successively carrying stubbornly defended centre of resistance. We carried Campagne on the east bank of the canal The enemy's resistance was particularly violent at the village of Chevilly which the Germans twice recaptured, but which finally remained in our hands. We captured two hundred prisoners We enlarged our gains north of Happlincourt and Orlincourt, carried by assault Juvigny and Briouy, and reached the western outskirts of Leury.

Vigorous Pressure Maintained.

LONDON, August 31.—12-20 A. M.

Last night's British communique says: The operations are proceeding satisfactorily east and north of Bapaume, despite increased resistance. Hard fighting has taken place on the greater part of this front, and the enemy has made a number of heavy counter-attacks. We entered Reincourt-wés-Bapaume and Dancourt, where we actively engaged the enemy all the day long. We captured Fremicourt and Vau'x-Vraicourt, securing prisoners, and reached the western outskirts of Beugny. The enemy is still obstinately defending Ecoust-St-Mein, though closely pressed by our troops, who have taken a number of prisoners. Determined counter-attacks by strong forces at Bullecourt and Hendecourt compelled us to fall back to the western outskirts of these places and to the German trench system between these villages, where our fire stopped the enemy's attack. The Canadians successfully attacked astride the Arras-Cambrai Road, captured the enemy's defences between Hendecourt and Haucourt, capturing Haucourt and taking several hundreds of prisoners. We maintained vigorous pressure south of Bapaume and gained ground We also progressed eastward and north-eastward of Clery, taking three hundred prisoners. We are closely following the withdrawing enemy in the Lys sector. We are in possession of Bailleul.

British Advance Continues.

Many Positions and Prisoners Captured.

LONDON, August 31—1-40 P. M.

A British communique says: During the night the Australians drove the enemy from positions eastward of Cleary capturing many prisoners and a number of machineguns Our advance in this locality continues. Yesterday afternoon English troops carried out a successful operation northward of the Arras-Cambrai road capturing the important strong point known as St. Serwins Farm, also Eterpigny on the east bank of the sensee river. On the Lys front, we hold Lacouture and the line of the Lawe river from Vielle Chappelle to Lestrem both of which villages are in our hands. We are approching Doulieut and have gained Bailleul station and the hill east of it known as Mont-de-Lille. We entered Branoutre and gained ground northward of Kemmel Hill.

More Prisoners.

LONDON, August 30.—4-25 P. M.

Reuter's correspondent at the British Headquarters says: This morning we extended our hold on the west bank of the Somme, along practically the whole line of our advance. The Germans have brought up fresh batteries, but are not prepared to risk their artillery overmuch. We captured a complete battery, also 60 prisoners at Combles and one fifteen millimetre howitzer and four field guns at Maurepas.

Open Warfare Continues.

Steady German Set-Back.

London, August 30.

Reuter's correspondent at the British Headquarters, wiring this evening, says: Both north and south of the Great British battle area, open warfare is becoming still more open. One of the most remarkable features is the promptness with which field guns gallop into action far forward and the marvellous celerity of the heavies in trundling towards the front across broken littered roads and shelltossed country. This morning's attack by the third army has been completely successful We are now actually within three hundred yards of the Queant-Drocourt Switch line, which is an even more elaborate obstacle than the original Hindenburg line. It consists of five distinct lines traversed by trenches and honeycombed with machinegun emplacements, and deep dugouts, widely wired. The most bitter struggle occurred at Riencourt, which is a bastion, guarding the famous Switch line. The West Lancs and Londoners penetrated further eastward in this region than we have yet been since 1914. Eastward of Bapaume, our line flowed steadily, though not uninterruptedly, throughout the day. The important townlet of Vaulx-Vraucourt was captured. We are fighting near Beaulencourt, Fremicourt and Dancourt, and clearing out the machinegun nests at Morval. Tanks are doing great work, although we are using them somewhat sparingly. Most interesting news comes from Flanders where, in the Lys salient the Germans are reported to be shelling Bailleul, which indicates that they have abandoned the town. Ideal fighting weather prevails. Prisoners are incredulous regarding the extent of the German set back all along the line.

A 2,000 Yards' Advance.

LONDON, August 30.—3 P. M.

Reuter learns that the British resumed the advance this morning and penetrated another two thousand yards on a front of seven miles, between Bullecourt and the River Scarpe The line reached to within one mile of the Brocourt-Queant switch line. The nearest point to this is Reincourt Lez Cagnicourt.

Hindenburg Line Crossed.

LONDON, August 30.

Reuter learns that Bailleul has been captured, also Nooteboom, three miles southwards. The Hindenburg line, south of Bullecourt, has been crossed. The French south of the Somme have made progress, and now hold all high ground between Bury and Soissons. They have captured Hill 159, immediately east of Chavigny. The British outposts are reported to be closed to Peronne. They have reached a point immediately north of Enterpigny, and are also north of Biaches. We hold Fremicourt, three miles east of Bapaume.

British Hold Peronne Defences.

LONDON, August 30.

PARIS.—Consequent on the British capture of Combles and Clery-Sur-Somme the battle is progressing excellently. The British hold all the defences of Peronne. Newspapers here report that fighting is taking place in the suburbs of Peronne, where the British are attacking in force.

British Capture Mount Kemmel.

LONDON, August. 31—4-5 P. M.

It is unofficially reported that the British have recaptured Mount Kemmel.

British Captures.

Prisoners and Guns Taken.

LONDON, August 31.

Router's correspondent at British headquarters wiring to-day says the British Third Army since August 21st has captured one hundred guns and eighteen thousand prisoners.

The First Army sine August 26th has taken four thousand prisoners and twentysix guns, the New Zealanders took among other things some five point nine howitzers at Bapaume. Our patrols are two thousand yards east of Bailleul.

Battle Position Discussed.

Important Points of Battle Front.

London, August 31.

Military writers in Paris and London continue to emphasise that the most important points on the battle front are east of Arras and north of Soissons. In both of these sectors the Germans continue to offer fierce resistance with first class troops and it remains to be seen whether Marshal Foch will press the attacks there at all cost. If he does the presumption will then be that he is aiming at a decision this year. The present indications are that the enemy High Command are prepared to stand a great deal in defence of the Hindenburg line which runs roughly from Queant, through St. Quentin to La Fere. St. Gabain hills, which General Mangin's army is threatening, constitute probably the greatest German bastion on the West front and make a pivot of supreme importance. However there are great posibilities in other parts both north and east of the present battle-front. There is also the possibility of a big enemy re-action. It is not inconceivable that F. M. Von Hindenburg who now commands may attempt an enveloping movement but that is not in his mind and we turn the Drocourt-Queant switch line then we ought to witness an amazing retreat

How Germans Explain the Retreat.

"Drawing the Enemy to a Wildernes."

London, August 30.

The following is another example of how the great German retreat is being explained for home consumption. Captain Von Salzmann, the well-known military writer in the "Vossische Zeitung," says:—We are drawing the enemy into a terrible wilderness, in order to hold him upon the given lines. His supply difficulties will then be almost insurmountable. Marshal Foch has hitherto not produced that disorder among the German armies which is essential for a break-through. If we had the enormous human material that Marshal Foch has, not only would we have been in Paris, but we would have captured the world The decision is approaching, in which the justice of our cause must triumph.

British Raids in Germany.

Cause Serious Damage.

London, August 30.

AMSTERDAM.—Travellers from Germany state that forty people had been killed in Cologne, entire streets devastated at Mannheim, and aniline works at Bigen and Coblentz utterly destroyed in the latest air raids.

Australians Capture Key to Peronne,

British Advance on Wide Front.

London, August. 1—12-20 A. M.

Last night's British communique says:—The Australians with great dash and enterprise carried out a daring and brilliantly executed night operation seizing the hill and village of Mont St. Quentin, north of Peronne, thereby taking possession of this important tactical feature commanding Peronne and the angle of the Somme river capturing Feuillaucourt and over fifteen hundred prisoners. Our casualties were light. The English on the

Australians left attacked this morning with complete success and captured Marrières Wood and the high ground east and north taking a considerable number of prisoners. We successfully repulsed counter-attacks all day long. We drove off with heavy enemy loss strong hostile attacks astride the Bapaume-Cambrai road. We in this neighbourhood completed the capture of Riencourt-les-Bapaume, taking a number of prisoners and a few guns. We slightly improved our positions at certain points between Vaux-Vraucourt and Bullecourt securing prisoners. Strong hostile counter-attacks in sector led to hard fighting. The situation is unchanged materially. Further to the north the Canadians, in a successful operation immediately south of the Arras-Cambrai road, inflicted many casualties and captured fifteen machine-guns. Between the Sensee river and the Scarpe we advanced our line fifteen hundred yards towards the Trinquis river.

Enemy Retires from Lys Salient.

The increasing demand upon the enemy's reserves due firstly to enormous casualties incurred in his massed attacks during the earlier part of the year and secondly to the heavy casualties of killed, wounded and prisoners inflicted upon his armies since July 18th by the Allies in a series of successful attacks, has compelled the enemy to withdraw from the Lys salient and yield without a blow positions of high tactical importance which he won at great cost. We are in possession of Kemmel Hill. We have reached the general line Oosttaverne-Lindenhoek-Lacreche-Doulieu and are approaching Estaires. We are closely pressing the enemy in his retirement and have taken a number of prisoners.

Enemy Counter-Attacks Defeated.

London, September 1.—1-20 P. M.

A British communique says:—The enemy last evening repeatedly counter-attacked our positions at Mont St. Quentin, but was repulsed on each occasion after severe fighting, leaving prisoners in our hands. We made progress towards Le Transloy and cleared out the enemy during the night from Longatte and Ecoust-St-Mein, taking a hundred prisoners. We took fifty prisoners northward of the Arras-Cambrai Road in a successful minor operation eastward of Haucourt. In the Lys sector our advance continues. We have crossed the Lawe River and are nearing the La-Bassee-Estaires Road.

Germans Admit Retreat.

LONDON, August 31.

A wireless German official message says:—We shifted our defence to a line running eastward of Bapaume to the northward of Peronne. The French have obtained a footing on the east bank of the Ailette.

Germans on their Retirement.

A wireless German evening official message says:—The English are following up our retirement via Kemmel, Bailleul, Neuf-Berquin, and across the Lawe. The French attacked this afternoon on both sides of Noyon and between the Oise and the Aisne.

Enemy Aerodrome Bombed.

LONDON, August 31.

The Air Ministry announces that aeroplanes on the night of the 30th attacked the aerodrome at Boulay and also bombed another aerodrome. Very good results were obtained, a fire being started at Boulay aerodrome. Ten tons of bombs were dropped. One British machine is missing.

British Aerial Activity.

Seventeen Enemy Machines Felled.

London, August 31.—11-35 P. M.

A British aviation communique says:—We destroyed twelve enemy aeroplanes and drove down five out of control. Four British machines are missing. We dropped 25 tons of bombs on Bruges docks, Zeebrugge mole being heavily attacked, besides a number of selected targets in the battle zone.

Aerial Activity.

German Defences Paralysed.

LONDON, August 30.—10-10 P. M.

The Press Bureau gives details of the week's air activity, which show that over two hundred tons of bombs were dropped on the enemy's organisations in the battle area alone. We also raided Germany seventeen times, and constantly raided the Belgian coastal area. Some places were visited thrice in a single day, notwithstanding that these places are the most strongly fortified in Europe. During the past three months we have conducted 195 raids on Zeebrugge, Bruges, and Ostend. The recent raid on Mannheim, when the British flew level with housetops, had a drastic moral effect and temporarily paralysed German defences.

LONDON, August 30.—11 P. M.

In a communique with regard to aviation, Field-Marshal Sir Douglas Haig says:—We destroyed eleven hostile machines and drove down ten out of control. Nine British machines are missing. We dropped fifteen and half tons of bombs on various targets, including the Bruges docks and many rail connections beyond the battle zone. Weather prevented flying at night.

Conflans Railstation Attacked.

LONDON, August 31.

The Air Ministry announces:—On the morning of the 30th August we attacked the railstation at Conflans and a hostile aerodrome. We obtained a direct hit on Hangars at aerodromes and Conflans railway. We destroyed an aeroplane in the course of fighting. All our machines returned. We carried out another attack against the stations of Conflans and Thionville, encountering a largely superior number of enemy machines. A fierce fight ensued, in which we destroyed one hostile machine and drove down another out of control. Four British machines are missing.

American Successes.

LONDON, August 1.—3-50 A. M.

An American communique says:—Northward of the Aisne we took Juvigny by assault, taking 150 prisoners. In Alsace we made a raid successfully penetrating enemy trenches and inflicting losses.

Italian Front

Enemy Lines Penetrated.

London, August 31.

An Italian communique says:—We penetrated deeply into the enemy's positions on Monte Asolone inflicting heavy casualties and taking twenty-five prisoners.

Siberian Front

Japanese Repulse Attacks.

The Allied Offensive.

LONDON, August 30.

TOKIO:—It is officially stated that the enemy's forces on the Japanese front number about eight thousand infantry. They have fourteen field guns, and some light and heavy guns. The attack on the Japanese right wing on August 23rd was repulsed, while on the left wing the Czechs resisted an attack. Their subsequent retirement was covered and stopped by reinforcements. We assumed the offensive in the direction of Spassko on August 24th and drove the enemy northward after severe fighting. We proceeded to attack on high ground north of Shimakofs.

Operations Suspended.

LONDON, August 31.

An undated telegram from Shanghai says the operations on the Ussuri front have been suspended owing to the broken bridge at the Ussuri station. Traffic is blocked and the transportation of men and supplies is difficult.

Great Britain

Policemen on Strike.

Marching Through Streets.

LONDON, August 30.

Several hundred policemen, belonging to Bow Street, Westminster, and other stations in the London suburbs struck at midnight last night, demanding an increase of one pound weekly, with a bonus of 12½ per cent and recognition by the constables' Union. Men in the Strand district assembled at Waterloo Bridge and marched to Bow Street. There were similar scenes elsewhere. A later message says that special constables are acting as substitutes.

The Government has promised the police sympathetic consideration, provided they return to duty.

London's first policeless day passed off with perfect order. Traffic was little affected. Specials, regulating traffic at crowded points, exchanged chaff with groups of strikers. The latter intimated that they would immediately resume in case of an air raid or other emergency.

Cause of the Strike.

London, August 30.

The Metropolitan Police have struck for higher pay and a War Bonus. Most of the City Police to-night are out, some eleven thousand are not striking. General Smuts interviewed the police representatives to-day. A mass meeting of the police to-night decided to send a deputation to-morrow to interview the Premier or General Smuts.

Strike Ended.

London, August 31.

The police strike was settled after Mr. Lloyd George had received a Deputation. The men will receive thirteen shillings weekly increase and resume duty immediately.

Potash and Sodium.

Immense Deposits Discovered.

London, August 31.

A telegram to the "Times" from Toronto says an immense deposit of potash and sodium sulphate amounting to many millions of tons has been discovered in Saskatchewan. This discovery is important in view of the boastings of Germany that we shall never do without her potash.

Decimal Coinage.

London, August 31.

A Royal Commission has been appointed under the chairmanship of Lord Emmott to investigate the advisability of adopting a decimal coinage in the United Kingdom

A Knight Degraded.

Sir Joseph Jonas.

London, August 30.

The Press Bureau announces that the King has degraded Sir Joseph Jonas from the degree of Knight Bachelor.

An Indian Flying Lieutenant Shot.

How Mr. Roy Met His Death.

CALCUTTA, August 31.

Lieutenant Indra Lal Roy (Royal Air Force) son of Mr. P. L. Roy, Additional Legal Remembrancer, has been killed in France. He was shot down over the German lines. He had a brilliant career at St. Paul's School, winning the senior scholarship and he also topped the list in the Flying Corps examinations. He has been in the Army since the outbreak of the War.

Man-Power of Canada.

Results of Registration.

London, August 30.

OTTAWA.—The registration of the Man-Power of Canada was taken on June 22nd. According to the interim report of the Registration Boards, several hundred thousand men are trained in agriculture, but are otherwise engaged. Registrations have demonstrated, beyond question, that there is an abundant supply of labour, experienced in farming, but at present employed in other occupations. In Ontario and Manitoba alone the board placed in the hands of the County Committees the names of over 140,000 men, all with some agricultural training, whose services were available as harvest hands, should they be required. If the cards from all parts of Canada were thoroughly scrutinised, they would probably prove conclusively that, in spite of the large number of men, who have left farms for overseas service, we should still have a force with which we could maintain production at the present level or even increase, if necessary. The registration totalled 5,044,034.

Mr. Lloyd-George on British Successes.

End of German Military Dominance.

London, August 30.

The Press Bureau announces that, replying to Senor Orlando's congratulations on the British successes on the western front Mr. Lloyd-George says:—"Thanks to the brilliant leadership of Marshal Foch and the Allied Generals and the splendid valour and enthusiasm of all Allied troops, the German armies are now in retreat. I feel sure that this success is the beginning of the end of the dominance of German militarism."

Central Powers

India as Germany's Vassal.

GERMAN NEWSPAPER'S HOPES.

India as Germany's War Ally.

LONDON, August 27.

A Zurich correspondent of the 'Morning Post' quotes extracts from German newspapers, showing that great efforts are being made in order to prevent the public losing heart. The cheering prospect is painted of adding India to Germany's vassal States.

The Conservative 'Suddeutsche Zeitung' declares that the fact cannot be too insistently proclaimed that this is psychologically the right moment, which perhaps will never return for Germany to hold out her hands to Indians.

The 'Stuttgart Neues Tageblatt' protests German sympathy with the 'tormented population of India' and seeks to show that Germany and India, to a certain extent, are war Allies.

Antidote to Tank.

London, August 30.

AMSTERDAM.—The "Koelnische Volkszeitung" notes with satisfaction that German tactics have found an antidote to the British battering weapon, the tank. The "Journal" calls the antidote "mobility."

Throne of Finland.

Refused by Duke Adolf Friedrich.

London, August 31.

A telegram to the "Times" from Stockholm says Duke Adolf Friedrich of Mecklenburg-Schwerin has refused the throne of Finland owing to the lack of unanimity in favour of the establishment of monarchy also owing to the stringent restriction of the Sovereign's authority.

Germany and Esthonia.

London, September 1.

Germany is already adopting her familiar method of colonisation in Esthonia. The schools have been Germanized and Esthonian music is forbidden.

Diplomatic Representation.

Attitude of German States.

London, August 31.

AMSTERDAM.—A manifestation of the intention of the German States notably Bavaria and Saxony to assert themselves individually by appointing their own diplomatic representatives at Sofia and elsewhere has evoked a strong rebuke from the "Norddeutsche Zeitung"

Allied And Enemy Credit.

Striking Testimony of Difference.

LONDON, August 31.

STOCKHOLM.—A striking testimony of the difference in Allied and enemy credit is afforded by the fact that a pound sterling is now seventy-five per cent. of its normal value, the dollar is seventy-seven, franc seventy, while the Austrian kroner is only thirty-five per cent. and the German mark fifty.

Turkish Cruelty To Armenians.

Appeal for Funds.

CALCUTTA, August 31.

The following telegram, dated the 30th August, has been received from Lieutenant Colonel T. W. Haig, British Consul-General at Ispahan.—Owing to the cruelty and oppression of the Turks, the surviving Armenians have fled from Turkey to Persia after offering a brave and successful resistance to the Turks, but through exhaustion and lack of ammunition, they were forced to retreat. Two thousand Armenians from Van left Hamadan southward on the 19th instant. We appeal to their comrades to do their duty in rescuing the remnant of these heroes. Funds are urgently needed.

Hoist with their own Petard.

LONDON, September 1.

GENEVA.—A meeting of representatives of eleven Rhine towns at Saarbrucken appealed to Government to reach an agreement with the Allies to cease air raids, meanwhile insurance rates in Rhineland are soaring.

Germany's Difficulties.

Chancellor's Gloomy Statement.

Striking Revelation of German Deprivations.

LONDON, September 1.

AMSTERDAM:—Count Hertling, addressing a deputation of students, gloomily depicted Germany's difficulties of food and clothing and her other manifold deprivations which rendered the future outlook anxious. Count Hertling complained that the Allies were animated with a hatred against Germany bordering on insanity, while Germany was endangering herself by the intensification of her internal antagonisms. An authoritative German military statement warns the people against "Ridiculous rumours" which are being spread in Germany, such as wholesale mutinies, betrayal of submarines, and suicide of F. M. Von Hindenburg. The whole statement is a striking revelation of the state of the German mind.

America

The Eight Billion Dollar Bill.

LONDON, August 31.

WASHINGTON.—The Committee of the House of Representatives has approved the Eight Billion Dollar War Revenue Bill, imposing an eighty per cent war profits tax and heavy supertaxes on big incomes.

Man-Power Bill Passed.

LONDON, August 31.

WASHINGTON.—Congress has passed the Man-Power Bill extending the draft age limits from eighteen to forty-five.

President Wilson's Stirring Proclamation

London, September 31.

WASHINGTON.—Immediately after signing the Man-Power Bill President Wilson issued a proclamation setting September 12th as the date of registration of all men between 18 and 45 not already registered nor in the service of the United States' army or navy. It is estimated that thirteen million more will register, although only those who are in good health and without dependents will be taken. President Wilson in his proclamation said:—"We solemnly purpose the decisive victory of our arms and deliberately devote a large part of the military man-power of the nation to the accomplishment of that purpose. It is the call of duty to which every true man of the country will respond with pride and with consciousness that in doing so he plays a part in the vindication of a great cause at whose summons every true heart offers its supreme service."

U. S. Collier Disaster.

Believed Sunk in Cyclone.

LONDON, August 31.

WASHINGTON.—Mr. Daniels has ordered the collier "Cyclops" to be struck off the navy register. The ship was last reported at Barbados on April 4th from South America bound for the United States. It is believed that she encountered a cyclone and sank. Fifteen officers, 221 crew and 57 passengers perished.

Russia

Tsarevitch Shot.

LONDON, August 30.

It is confirmed that the Bolsheviks have shot the Tsarevitch.

Indiscriminate Arrests.

Threat the Bolshevists.

LONDON, August 30.

AMSTERDAM.—A telegram from Kieff says the neutral representatives have notified the Soviet Government, protesting against the mass of arrests of officers in Moscow and Petrograd and threatening to rescind the right of sanctuary for the Bolshevist representatives abroad.

M. Lenin Shot.

Attempted Assassination.

LONDON, September 1.

A wireless Russian official message dated August 30th states that an attempt has been made on M. Lenin's life in Moscow. M. Lenin was hit twice, a bullet entering each shoulder. One lung is affected.

Shots Fired by Women.

LONDON, September 1.

AMSTERDAM.—A telegram from Moscow says that M. Lenin was leaving a meeting of labourers which he had been addressing on the evening of August 30th when he was stopped by two women who discussed with him the recent decree regarding the importation of foodstuffs into Moscow. During the interview a young girl belonging to the intellectual class fired three shots wounding M. Lenin in the shoulder and lungs. She was arrested. It is reported that her examination established that she is a social revolutionary. M. Lenin's condition is serious. Another account states that two women belonging to the social revolutionaries fired three times at M. Lenin.

General Brussiloff Imprisoned.

General Brussiloff has arrived in Moscow and has been imprisoned in the Kremlin on a charge of counter-revolutionary intrigues.

Bolshevik Commissary Assassinated.

London, August 31.

AMSTERDAM.—A message from Petrograd received here "via" Berlin states that the Commissary for Home Affairs, M. Unitski, has been assassinated. His murderers have been arrested.

LONDON, September 1.

AMSTERDAM.—A Moscow telegram via Berlin states that five thousand social revolutionaries have been sentenced to death.

LONDON, September 1.

COPENHAGEN.—A message from Petrograd announces that M. Lenin has succumbed to his wounds

A Significant Sign.

LONDON, August 31.

GENEVA.—The Allies Exchanges which have been decreasing for some time have suddenly risen on the Geneva Exchange, while Paris gains one franc 60 at 78 francs 80. Rome one franc 65 at 80 francs 15, and London 20 centimes at 20 francs 55. Berlin loses 45 centimes at 88 francs 20 and Vienna loses one franc at 37 francs 50

The Position on British Front.

London, August 30.

We hold Vaulx Vraucourt, also Vraucourt. The Germans hold Morval, Beaulencourt, and Ecoust St. Mein.

From Bullecourt the line runs through Hindecourt and Riencourt, thence eastwards to Lancoy Hill, eastwards through Pelvis and westwards to Flouvain. The whole of Greenland Hill is in our hands. Bailleul, which the Germans evacuated is in the Armentieres sector. The enemy holds Mont de Lille south-east of Bailleul.

Germans Still Retreating.

The Position East of Noyon.

LONDON, August 31.

PARIS.—After the capture of Noyon, French troops pushed on immediately beyond the town. No troops will remain there until the Engineers have cleared away all the infernal machines which the Germans have certainly placed there. General Ludendorff is still retreating everywhere and is being pressed by General Humbert between the Noyon-Ham and Noyon-Chauny roads. Despite the Germans' stubborn and violent resistance General Mangin has widened the threatening bridgehead near the village of Champs on the Ailette and has crossed the road from Soissons to Coucy carrying his Franco-American corps west of Crouy near the Soissons-Laon road. Though the Germans have brought there their finest units, including two divisions of Imperial Guards, it is certain that they have no chance of succeeding. Soissons is becoming still more freed. It is probable that the Germans will not maintain their present line.

Smart British Artillery.

A French Tribute.

London, September 1.

PARIS.—French experts pay tribute to the smartness of the British artillery in bringing up heavy guns over appalling country and entering into action on the old German positions with amazing rapidity.

Americans' Brilliant Operations.

London, September 1.

The Americans brilliant operations, culminating in the pitched battle and capture of Juvigny, increases the German danger of being outflanked in the Chemin-des-Dames with disastrous consequences. His army is still clinging to the line of the Vesle. The Allies are now within sight of the Chemin-des-Dames. The towers of Laon are also visible.

British Operations Reviewed.

Marvellous Transport Achievements.

London, Semtember 1.

Reuter's special correspondent at British headquarters reviewing the week's progress says:—The unanimous spirit at the front is one of calm confidence. Everything has gone excellently well. The great machinery of our initiative has continued to work perfectly. The smooth way in which transport facilities creep forward in the wake of our advancing line is a marvel of organisation. To-day broad gauge trains are carrying troops and stores into places which a week ago were in enemy occupation. Considering the extent and importance of our operations the net casualties have been very light. Some few units have undoubtedly had considerable losses, but taking our achievements in the past as a standard it can truthfully be said that the toll of victory has been very light. Moreover, a great proportion of the casualties are clean bullet wounds caused mainly by machine-gun fire. The Germans at Mont St. Quentin and Feuillaucourt surrendered freely. At least a thousand were captured. Victory was complete at eight o'clock in the morning and the Australians were breakfasting on the ground won.

German Troops Mutiny.

Enemy Strengthening Rhine Defence.

London September 1.

AMSTERDAM.—Dutch newspapers report that two German regiments from Russia refused to proceed to the Western front. One hundred and thirty were shot. Seven hundred guards at Munich mutinied and barricaded the barracks, but were finally obliged to surrender. Thirty thousand Krupp workers have been despatched to the front. The Rhine fortifications are being feverishly strengthened.

Spanish Steamer Torpedoed.

LONDON, August 31.

The Paris newspaper "Journal" reports from Madrid the torpedoing of the Spanish steamer "Alexandrine."

THE LONDON POLICE STRIKE

LONDON, September 1.

Mr. Lloyd-George said he was unable to recognise the union but favoured machinery for ventilating complaints. The entire force returned to duty an hour after the settlement.

A New Commissioner Appointed.

LONDON, September 1.

The Press Bureau announces that Lieut-General Sir Nevil Macready succeeds Sir Edward Henry as Commissioner of the Metropolitan Police. The King has conferred a baronetcy on Sir Edward Henry in recognition of fifteen years of distinguished service.

Great Fire at Stamboul.

London, August 30.

AMSTERDAM.—A message from Constantinople states that a fire, which broke out in Stamboul on August 27, destroyed 250 houses.

Egypt Honours Indian Princes.

London, August 29.

CAIRO.—The Sultan has conferred the Grand Cordon of the Order of the Nile on the Maharajah of Patiala and Sir Gunga Singh. [Maharaja of Bikanir]

Canada Stops Silver Exports.

London, August 28.

The Canadian Government has prohibited the export of silver except by license.

Mr. Arthur Playfair.

London, August 31.

The death is announced of the actor Mr. Arthur Playfair.

Somme Canal Crossed by the French.

London, September 1.—3-55 P. M.

The French communique says:—Operations continued during the night when our infantry detachments crossed the Somme canal east of Epinancourt. Further south we captured Rouy-Le-Petit and took 250 prisoners. In the region north of Soissons we captured Leury and reduced several centres of resistance which were strongly held by the enemy. We took one thousand prisoners.

The Threatened Cotton Strike.

London, August 30.

A deputation of cotton spinners privately conferred with the Ministry of Labour regarding the threatened strike. It is understood that men demanded the continuance of the Rota system, also payment for unemployment, and restriction of the number of spindles running.

Rubber Difficulties.

The Trade's Representation.

London, August 30.

A telegram from Weltevreden Java says.—Owing to increasing difficulties of the East Indian Rubber Trade the Rubber Growers here have decided to urge the fixing of minimum prices and licensing of export of rubber. They also request Government to support them in collaborating with rubber interests in Malay States and Ceylon.

Six Hostile Aeroplanes Destroyed

LONDON, September 1.

The British communique referring to aviation says:—We destroyed six hostile machines yesterday and drove down three out of control. Seven British are missing. Our aeroplanes dropped twelve and a half tons of bombs during day. Night flying was impossible.

LONDON, September 1.

The wireless German communique admits that enemy captured Juvigny.

Italian Aerial Activity

Pola Bombarded.

LONDON, September 1.

The Italian communique says: Our low flying machines bombed accurately important railway establishments at Franzensfeste. Our airships bombarded military works at Pola and station and depots at Prymolanno. We destroyed seven aeroplanes.

Torpedoing of a Spanish Steamer.

London, September 1.

MADRID.—The Minister for Foreign Affairs has informed the Cabinet of the torpedoing of the Spanish steamer "Atazmendi" bound for Spain with coal.

Future of German Colonies.

Captain Persius Very Pessimistic.

London, September 1.

AMSTERDAM.—Captain Persius writes in the "Berliner Tageblatt" pessimistically regarding the future of the German Colonies. He thinks that there is no hope that Kiaochau will ever be restored to Germany and Anzac opposition will prevent the return of Germany's possessions in the South Seas and New Guinea. Captain Persius says:—The only hope seems to be that Britain may consent on the conclusion of peace to restore German possessions in Africa, especially German East Africa, and that the Anglo-German agreement of 1913 may eventually be signed.

Riotous Scenes in London.

At A Pacifist Meeting.

LONDON, September 1.

Riotous scenes were witnessed in Plumstead yesterday accompanied by the wrecking of a pacifist meeting. Sticks and stones were freely used and there were numerous casualties.

Mr Ramsay Macdonald received a cut on the ear.

Eastward of Juvigny, enemy advanced as far as Twenty Serry. A later German official message says:—The English pressed us back in places between the Scarpe and the Somme.

The Italian Naval Communique.

LONDON, September 1-7-0 P. M.

The Italian Naval communique says:—Squadrons of sea planes dropped two and half tons of explosives on the Arsenal at Pols, causing very serious explosions and fires. It is believed that depots of Naphtha for submarines were damaged. British machines bombed camps and Magazines at Sancickanni-Di Medua and Ragusa greatly damaging the station railway and bridge. Since the 25th August large squadrons of seaplanes have uninterruptedly attacked Durazzo and dropped three and half tons of explosives causing fires in magazines, military works, and near quarters of Austrian command.

The American Labour Day.

The President's Message.

Governments are Servants not Masters of the People.

London, September 1.

WASHINGTON.—Mr. Wilson in a Labour Day message says:—This war is to make the world secure against every such power as German autocracy. It is a war of emancipation and not until it is won can men anywhere live free of constant fear or breathe freely while they go about their daily tasks and know that Governments are their servants not their masters. This is therefore a war of all wars which labour should support with all its power. Failure to win would imperial everything that Labour has striven for and held dear since the problem first dawned.

London, September 1.

Reuter's correspondent at French headquarters says.—Capured documents show that the German high command on July 1st owing to casualties in March and May offensive reduced their battalion strength to 880 but before the end of July General Ludendorff wanted a further reduction to 650 or as an alternative to make a battalion consist of three instead of four companies. All prisoners speak with evident sincerity of terrible losses to their units especially in recent battles.

London, September 1.—9. P. M.

The wireless German official message says:—After fluctuating fighting enemy recaptured Bullecourt and Ecoust.

Indian Telegrams.

FROM OUR OWN CORRESPONDENTS

(BY WIRE.)

The All-India Moslem League.

The Resolutions

BOMBAY, September 1.

The All-India Moslem League reassembled to-day at 12 noon, the Hon'ble Raja Saheb of Mahumabad presiding. The most important resolution of the League, namely the one on constitutional reforms was moved by the Hon'ble Mr Syed Wazir Hassan, seconded by the Hon'ble Mr Yakub Hassan of Madras and supported by the Hon'ble Mr Fazul Huq of Bengal, Mr. Syed Nabiullah and Mr. Barkat Ali of Lahore. The details of the resolution were almost similar to those of the Congress resolution with slight modifications here and there. The resolution was carried unanimously. The following is the full text of the resolution:—

The Full Text of the Reforms Resolution.

The All-India Muslim League affirms that the introduction of a system of responsible government should proceed simultaneously in the central as well as in the Provincial Governments. The All-India Muslim League while welcoming the report on the Indian Constitutional Reforms as the earnest attempt to liberalise the Indian political institutions and recognising that some of the proposals constitute an advance on the present conditions in the same directions, is of opinion that the recommendations as a whole are unsatisfactory and regrets that the scheme fails to appreciate the peculiar position of the Mussalmans of India and evinces a want of sympathy with their interests. The League is further of opinion that the following modifications and changes in the proposals are necessary to render the scheme of reforms a substantial step towards responsible Government.

(1) The proportion of Mussulmans in the Legislative Assemblies as laid down by the Congress League scheme must be maintained, including the priviso, which is necessary to safeguard their interests. (2) The measure of control that the Parliament and the Secretary of State exercise over Indian affairs should be relaxed as subjects are transferred to popular control from time to time, and in the case of reserved subjects the general and financial control of the Parliament and the Secretary of State should not be substituted by the control of the Government of India as long as the Government of India is not made fully responsible. (3) The Council of India should be abolished and the Secretary of State should be assisted by two under Secretaries, one of whom should always be an Indian. The establishment charges of the India offices should be placed on the British estimates. (3a) The Committee to be appointed to examine and report on the present constitution of the Government of India should contain an adequate Indian element. (4) There should be no Privy Council for India. (5) The Indian element in the Executive Council of the Governor General should not be less than half of the total number of members. In making such appointments the claims of Musalmans should be borne in mind. (6) Power may be taken for the appointment of Under Secretaries but the majority of these should be appointed from amongst the elected members of the Legislative Assembly. (7) The total strength of the Legislative Assembly should be 150, of whom four-fifths should be elected. The President of the Legislative Assembly should be elected by the Assembly. [8] The Council of State may be retained provided that the system of reserved and transferred subjects, similar to that proposed for the provinces, is adopted for the Central Government and that in the Legislature of India the certificate of the Governor-General-in-Council should not apply except to certain reserved subjects hereinafter mentioned. Reserved subjects shall be the Army, Navy. Foreign and political relations between the Government of India and other powers including declaration of war and entering into treaties and matters directly affecting peace, tranquility and safety of the country, and all other subjects shall be transferred. (9) The certificate of the Governor-General should not apply to matters other than reserved subjects and only in cases directly affecting the peace tranquility and a safety of the country. (10) If the Governor-General dissolves the Legislative Assembly, he shall summon a fresh assembly within three months of such dissolution. (11) The Governor-General-in-Council and not the Governor-General alone should have the power to pass ordinances. The budget in the Legislative Assembly should follow the same procedure as the provincial budget "Mutatis Mutandis." (12) Reserved subjects are to include only Law, justice and police (except prisons) and there should be complete separation of judicial and executive functions at once. (13) The status and salary of the ministers shall be the same as that of members of Executive Council, (16) Complete provincial autonomy should be assured by the terms of statute within six years, (15) No additional members shall be appointed without portfolios. (16) The League disagrees with the recommendations that additional member or members may be appointed to the *Provincial* Executive Councils by the Governor from among his senior officials for the purposes of consultation and advice only, (17) The Governor shall not have power to summon either part of his council separately. (18) Power may be taken to appoint Under-Secretaries provided that the Under-Secretaries so appointed shall be from among the selected members of the Legislative Council. (19) The Legislative Council shall consist of four-fifth elected and one-fifth nominated members. (20) The Legislative Council shall elect its own president and vice-president. (21) Re-transfer of transferred subjects to the list of reserved subjects in case of mal-administration shall only take place with the sanction of the Parliament. [22] The Legislative Council shall have the right to vote the salary of the Ministers, five years after the first Council. [22a] The status of Ajmere-Marwara and Delhi should be that of a regulation province and that popular Government and effective control in the affairs of other local governments shall be granted to their people [23] The percentages of recruitment in India of the public services, including the Indian Civil Service, should begin with 50 % and increase by $1\frac{1}{2}$ annually until the position is reviewed by the commission (24) The League objects to the time scale of promotion set out in the recommendation No. 68 of the report. (25) All persons either recruited in England or in India should receive equal pay. No allowances are to be granted to persons recruited in Europe for service in India or to those recruited in India for service in Europe.

The Rowlatt Committee.

After the above resolution was carried, the Hon'ble Maulvi Abdul Kaseem moved a resolution protesting against the findings of the Rowlatt Committee and against the aspersions cast in the report on the loyalty of the Musalman community. The resolution was carried.

Other Resolutions.

Besides resolutions expressing loyalty to the King-Emperor, praying for the success of the British arms, demanding fiscal autonomy protesting against the continued incarceration of some Moslem Leaders and authorising the Council of the League to arrange for a deputation to England to work in conjuction with the Congress Deputation, the President put from the Chair the following resolutions:—That the All India Moslem League reaffirms the principles of the reforms contained in the resolution relating to self-government adopted in their annual sessions at Lucknow and Calcutta and declares that the grant of self-goverument within the Empire is essential to strengthen the bond between England and India and also to satisfy the legitimate aspirations of the Indian people. (2) The All-India Moslem League enters its emphatic protest against the insinuation contained in the report on Indian Constitutional Reforms that the people of India are unfit for Responsible Government. (3) That the All-India Moslem League is of opinion that the Government of India shall have undivided administrative authority on matters directly concerning the peace, tranquility and safety of the country subject to the following declaration of Indian rights:—That the statute to be passed by Parliament should include a declaration of the rights of the people of India as British citizens.—(1) That all Indian subjects of His Majesty and all subjects naturalised or resident in India are equal before law and there shall be no penal or administrative law in force in India whether substantive or procedural of a discriminative nature, (2) That no Indian subject of His Majesty shall be liable to suffer in liberty, life, property or in respect of free speech or writing or right of association except under sentence by an ordinary court of justice and as a result of lawful and open trial. (3) That every Indian subject of His Majesty shall be entitled to bear arms, subject to the purchase of a license as in Great Britain and that the right shall not be taken away save by the sentence of an ordinary court of justice. (4) That the press shall be free and that no licence nor security shall be demanded on the registration of a press or newspaper. (5) That corporal punishment shall not be inflicted on any Indian subject of His Majesty serving in the Army or Navy save under conditions which apply equally to all other British subjects. With a vote of thanks to the President proposed by Sir Fazullbhoy Currimbhoy, the sittings came to a close.

Central Provinces

C. P. Council.

NAGPUR, August 31.

There will be a meeting of the Central Provinces Legislative Council on the 11th September for discussion of the list of provincial transferred subjects.

ఫ్రెంచివారు సోముకాలువను దాటుట

లండను, సెప్టంబరు 1:—మనవారు రాత్రియంతయు యుద్ధ సన్నాహము చేసికొని, ఇప్పుడొక్కటకు తూర్పుననున్న సోముకాలువను దాటితిమి. దక్షిణమున కొంతదూరము వెళ్లి యుదెపెటిటును స్వాధీనము చేసికొని 200 మంది ఖైదీలను బట్టుకొనినాము. సోమనదికి ఉత్తరముననున్న ప్రదేశమును సయితము ఆక్రమించుకొనినాము. ఇందువలన శత్రువుల కెంతయు నష్టము కలుగుచున్నది. ఇంకా వేయిమందికి పైగా సైనికులను వశపరచుకొంటిమని ఫ్రెంచి కార్యాలయమువారు ప్రకటించిరి.

కూలీల సమ్మెకట్టు

లండను, ఆగస్టు 30:—దూది యంత్రాగారములలో పనిచేయువారి తరఫున కొందరు కార్మికమంత్రివర్గము వారిని దర్శించి, కూలీల సమ్మెకట్టు విషయము మాటలాడిరి. వారు జీతము హెచ్చుచేయు విషయము, గంటల నిర్ణయము మున్నగు విషయములను గురించి చర్చించి, అవి కూలీలకు కార్యరూపమున బెట్టినగాని వారికి సంతృప్తి కుండదని చెప్పినట్లు తెలియుచున్నది.

వాయువిమానముల ధ్వంసము చేయుట.

లండను, సెప్టంబరు 1:—నిన్నటిదినము శత్రువుల విమానములను ఆరింటిని పట్టుకొని ధ్వంసము చేసితిమి. మనవారు కనబడిన శత్రువిమానములమీద అగ్నివర్షమును కురిపించుచున్నారు. వారి విమానములు ఇందువలన రాత్రులలో సంచారము చేయుటలేదు.

ఇటలీవారి వాయువిమానయుద్ధము.

లండను, సెప్టంబరు 1:—మా వాయువిమానములు ప్రాంజన్ పోర్టు ప్రదేశమున సంచారముచేయుచు బాంబులు వేయుచున్నవి. పోలాలోని మిలిటరివారి కార్యాలయములలో అగ్నివర్షము కురిపించి ధ్వంసము చేయుచున్నవి. ఇంతవరకు శత్రువులవిమానములు పదింటిని నాశము చేసితిమి అని ఇటలీవారు ప్రకటించుచున్నారు.

సోయిసన్సు ప్రదేశమున ఘోరముగు పోరు.

లండన్ సెప్టెంబరు 1:—సాయం 3-50 ఫరాసువారిట్లు ప్రకటించుచున్నారు. కనాలు దూనార్డుదగ్గరను, సోయిసన్సు ఉత్తరమునను యుద్ధము ఘోరముగ జరుగుచునే యున్నది. శత్రువులచే మొండిగ కాపాడబడుచున్న స్థానముల నన్నిటిని ఒకొక్కదానినే ఆక్రమించుకొని ముందు కేగుచున్నారము. కాల్వను తూర్పుగట్టుననున్న కాంపెన్నీని బట్టుకొన్నారము. ఔవిల్లీదగ్గర శత్రువులు అతిగాఢముగ మమ్ము నెదిరించుచున్నారు. ఈగ్రామమును జర్మనులు రెండుపర్యాయములు పట్టుకొనిరి. కాని చివరకు మాచే జిక్కెనది. 200 మందిని బందీకృతులుగ ఒనర్చినారము. హాప్లిన్ కోర్టు, అన్నెకోర్టుల కుత్తరముగ నూరు కలిగిన జయములను సంపాదించుకొన్నారము. జావిగ్నీ, బ్రోయీలను స్వాధీనము జేసి వశపరచుకొన్నారము. ల్యూరీ పడమటి సరిహద్దులలో ప్రవేశించినారము.

అమెరికను విజయము

లండను, సెప్టెంబరు 1:—ఉదయం 3-50. ఎయిను కుత్తరముగ దొమ్మిసల్సి జావిగ్నీ వశపరచుకొంటిమని అమెరికనులు దెలుపుచున్నారు. 150 మంది బందీకృతులుగ జేసిరి. అశ్వనులో జయప్రదముగ దాడిసల్పి శత్రుకందకములో చొరబడి వారికి అనేకనష్టములను కలిగించినారము.

రాయిగారి మరణము:— కలకత్తాలో అడిషనలు లీగలు రిమెంబ్రెన్సరు గానున్న పి. ఎల్. రాయిగారి కుమారుడు లెఫ్టినెంటు ఇంద్రలాలురాయిగారు ఆంగ్లదేశమున విమానదళమున చేరిరి. అతడు వైమానికపరీక్షయందు శ్రేష్ఠతమముగ నుత్తీర్ణుడై యుద్ధారంభముననే సేనలో చేరెను. ఇతడీటీవల ఫ్రాన్సులో రణనిహతుడయ్యెను.

రాజమహేంద్రవర వార్తలు.

(మా స్వకీయవిలేఖకుని యొద్దనుండి)

దోపిడి.

రాజమహేంద్రవరము, ఆగస్టు 30:—నేటియుదయము 9-10 గంటలమధ్యను బజారులో నలజడిపుట్టినది. దోపిడి జరుగనున్నదని కలకలము కలిగినది. జనులు సందులంబడి నడువసాగిరి. వరుసగా కొట్లన్నియు మూసివైచిరి. కొందఱు 100 మందిక్షకర్రలతో బజారులోనడిచి బట్టలదుకాణములకడకు వెళ్లిరి. వారితో ననేకులు చూచుటకు కూలినాలిజనము వెంటజనిరి. అందఱు కలియబడి తాళమువైచిన రెండుకొట్లు దోచుకొనిరి. ఒకకొట్టు బద్దలకొట్టు ప్రయత్నములో నున్నప్పటికి పోలీసువారు వచ్చి తుపాకులు పైకిప్రేల్చి, తుపాకు మొనలతో కొందఱిఁగొట్టి ఒక డజనుమందిని పట్టుకొనినారు. కొందఱు పారిపోయిరి. కొంతమందికి గాయములు తగిలినవి. పోలీసువారు బజారునంతను 'గాట్టు' నిలిచి జనసమ్మర్దమును తప్పించి బజారున సెవ్వరును నడువకుండ జేసిరి. జనులు 11 గంటలకు సందులంబడి పోవుచున్నారు. పట్టణమంతయు దలజడిగ నున్నది.

ఉపన్యాసములు.

ఇక్కడకు వారముదోజులలో మూడుపన్యాసములు మనవేదములనుగుఱించి యుపనిషత్తులనుగుఱించి నారాయణ అయ్యరుగారు (దివ్యజ్ఞాని) మా పురమందున నుపన్యసించుచున్నారు. నిన్నను శ్రీకృష్ణజయంతి యగుటచే మాపురమున ఋషిమతము సంఘమువారి ప్రాపున కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారు చింతామణి నాటకశాలలో కృష్ణుని చరిత్రను గుఱించి యుపన్యసించిరి. సాధూసింగ అనునాయన హిందీ భాషలో సెంటుపార్సిచర్చిలో క్రైస్తవమతమును గుఱించి యుపన్యసించి యుండిరి.

మద్రాసు మెయిలుకేసు.

ఈకేసు ముగింపబడి కడచిన సోమవారమునుండి మంగళవారమునకు వాయిదా వేయబడినది. మంగళవారమునాడు ఆర్గుమెంట్లు అయినవి. ప్రతివాదిగారు తమ ఆర్గుమెంటును వైప్రుచేయించుకొనివచ్చి యొకయుపన్యాసమట్లు గంభీరముగ నిచ్చియున్నారు. తదనుగుణముగ వాదులను మాట్లాడియున్నారు. ఆరోజునకు తీర్పుచెప్పక మరియొకనాటికి కోర్టువారలు వెట్టియున్నారు.

అబ్రాహ్మణసభ.

మాపురమందబ్రాహ్మణులు లేక బ్రాహ్మణేతరుల అవసరసభ ముందునెల 1-వ తేదీని కానున్నదని యనుకొనుచున్నారు. వీరు మాంటేగు చెమ్సుఫర్డు సంస్కరణపథకమున కమ్యూనల్ రిప్రెసెంటేషనుకూడ దయచేయవలసినది కోరుట యీసభ ముఖ్యోద్దేశమైనట్లు స్ఫురించుచున్నది.

కాలమహిమ.

వర్షములేమియు కనబడుటలేదు. పంటలులేవు. ఊడుపులు జరుగలేదు. ఇదియుతంయు మెఱకపూళ్ళకు చాల యనర్థకము. ఎప్పుడైన నొకచినుకు నొకజడి కొట్టినను, వేసంగివలెనున్నది.

నూయి దిగిపోవుట.

జాముపేటలో యొకనూయి దిగిపోవుటవలన ఒకమనిషి మృతినందెనట. ఇరువురకు విశేషముగ గాయములు తగిలినవట.

ప్రత్యేక గోదావరి మండలసభ.

కాకినాడనుండి విలేఖకు లొకరిట్లు వ్రాయుచున్నారు:—గోదావరిజిల్లాసంఘపు కార్యనిర్వాహకసభవారు చాలమంది జిల్లాలోనివారు గుంటూరునందు జరిగిన ఆంధ్రరాష్ట్రసభకు వెళ్లుదురనియును జిల్లాయొక్క అభిప్రాయములు తెలియజేయబడు ననియు నుద్దేశములతో ప్రత్యేకగోదావరిమండలసభ గావించుట యనవసరమని తీర్మానించి యుండిరి. కాని అట్లు వెళ్లియుండకపోవుటచే సెప్టెంబరు 21-వ తేదీని ప్రత్యేక గోదావరి మండలసభ యొకటి రాజ్యాంగ సంస్కరణముల గురించి అభిప్రాయములను వెలువరించుటకు కాకినాడయందు జరుపవలెననియు, అందుకై ఒక ఆహ్వానసంఘము ఏర్పాటు కావలెననియు, అట్టి సంఘమునందు జేరదలచినవారు రూ 1 లకు తక్కువకాని చందాయివ్వవలసియుండురనియు, ఆహ్వానసంఘము గోదావరిజిల్లా సంఘకార్యదర్శియును ఆంధ్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శియును ఏర్పరుపవలెననియు, న్యాపతి సుబ్బారావుపంతులుగారిని ప్రత్యేకగోదావరి మండలసభకు అధ్యక్షులుగ నుండుటకు కోరవలెననియు, కార్యనిర్వాహకసభవారు ఆగస్టు 28-వ తేది సాయంకాలము తీర్మానించిరట.

కాశీక్షేత్రమందు అనావృష్టిచేత బాధపడుచుండిరి. కాని ఆగస్టు 23-వ తేదిని ప్రారంభించి అపరిమిత వృష్టి అయినది. ఇంక నతివృష్టి అవునేమోయని భయముగా నున్నది. కాని ప్రతిసంవత్సరము ఈదినములలో గంగాప్రవాహము ఘట్టములపైకి పొంగివచ్చు చుండెడిది. ఈసంవత్సరము ఇంకను భాగీరథీ ప్రవాహము కొంచెమైనను రాలేదు. ఇందుచేతను ఉత్తరమునను వృష్టితక్కువని తోచుచున్నది.

ఒకరిట్లు వ్రాయుచున్నారు:—అనకాపల్లి విశాఖపట్టణములలో దోపిడి జరిగినట్లు విన్నపళాస గ్రామవాసులు గతనెల 27-వ తేది మంగళవారం సంతజరుగుచుండగ బ్రహ్మణతర్లా నుండి వచ్చుచున్న డిప్టి తహసీల్దారు వారిని మరికొందరు జవానను చూచి దోపిడి జేయుచుదురనే భీతితో సంతలోని వారందరు పటాపంచలై పారిపోగా కొంత నష్టము గలిగెను. 28 తేదీ ఉదయం సుమారు 9 గంటలప్పుడు జిల్లా కలక్టరువారు అశ్వారూఢులై వీథులలోనికి రాగా అట్లే తలంచి కోమట్లు తమ తమ దుకాణములను మూసికొనిరి. పైగ్రామములనుండి బియ్యము తీసికొని పోవుటకు బండ్లు విస్తారముగా వచ్చుచున్నారు. విశేషముగా రవాణా యగుటచే 11½ అడ్డలు యిచ్చె బియ్యం 9½ అడ్డలు అమ్ముచున్నారు. అన్నివస్తువులు అతిప్రియము. వర్షములులేవు. ధరలు జాస్తి వస్త్రములమాట చెప్పనక్కరలేదు. కర్పూరం, నల్లయిలు మాత్రం తగ్గలేదు. ప్రభుత్వమువారు యొద్దబత్తెము కరువు బత్తెము రెండు బత్తాలు యివ్వ ప్రార్థితులు.

AWARDED
GOLD MEDAL 490
IN THE
BARODA EXHIBITION
For its Sweet Lasting & Delightful Smell
TO
THE WORLD-RENOWNED
OTTO PARASTAN (REGD.)
Therefore, please just try and enjoy.

Prices:	½ oz.	1 dram.	½ dram.	Card.
	2-0-0	0-12-0	0-8-0	0-1-0

Sample Free on sending 3 annas postage Stamps.
—:O:—
ALSO, PLEASE TRY OUR
PARASTAN HAIR OIL (REGD.)
Free from mineral oils. Best for the Hair.
Prize Rs. 1, and Postage Extra.
ample Free on sending 1 anna postage Stamp.
The Parastan Perfumery Co.
No. 1, PYDHONIE, BOMBAY 3.

హనుమాన్ గ్లాసు సిమెంటు

దీనిని క్రొత్తగా బెంగుళూరువాస్తవ్యులు చక్రవర్తిగారు కనిపెట్టిరి. మేమే సోలు యేజంట్లము. ఇక జాడీలు, చిమ్నీలు, పింగాణీ గిన్నెలు బద్దలగునను భయమునకు నవసరము లేదు. పై నుదహరింపబడిన సిమెంటుతో అతికిన అతుకుకొనును. న్యూ ఇండియా కార్యాలయమువారు దీనిని వాడియున్నారు. దీని ఉపయోగమును చూచి అచ్చెరువొందిరి. ఒక అర్ధరూపాయకు ఒక బుడ్డి వచ్చును 100 గాజువస్తువులను అతుకవచ్చును. క్రొత్తవస్తువులను కొని సొమ్మును వృథగ పాడుచేసుకొనుటకంటె ఈసిమెంటును కొనుక్కొనుడు. ఒకమారు ఉపయోగించిన తరువాత దీని యావశ్యకత మీకే తెలియును. హిందూదేశమంతను బర్మా, స్ట్రైట్సు సెటిలుమెంటు, సింహళములలో సబు యేజంటులు కావలయును. ఏజంటుగ నుండగోరువారు యిట్లు వ్రాసికొనవలయును.

స్వదేశీ ఇండస్ట్రియల్ లిమిటెడ్,

బ్రాంచి: మధుర. కంజీవరం.

శ్రీ దాదాభాయి నౌరోజీగారి

స్వరాజ్య మంత్రోపదేశము, జీవితము.

1288

వెల 0-4-0 భారతీవేర్ హవుస్, ఏలూరు.

మలయచందనము

(1251) సెగరోగమునకు కుఠారము. మందు పుచ్చుకొనుచున్నట్లు ఎవరికిని తెలియదు. పత్యము లేదు. పిచికారీ మున్నగు కఠినచికిత్సల పనిలేదు. రుచ్యమైన మా మలయచందనము ఎఱుపు, తెలుపు, పచ్చ అను మూడు విధములు సెగరోగమును మూడు భూటలలో మాన్పును. డబ్బీ 1-కి 2-0-0

గంధర్వఫార్మసి, రాజమండ్రి.

అమృతార్ణవ అవలేహ్యము.

ఈలేహ్యము రక్తమునుశుద్ధిచేసి వీర్యమును హెచ్చించి [illegible] కలిగించి యుష్ణశమనము చేసి చేతి [illegible] మంటలు పోగొట్టును. మెదడును చల్లచేసి శరీరమునకు తేజస్సును కలిగించును. దీర్ఘవ్యాధులు, ఖేదము, తలనొప్పి, రొమ్మునొప్పి మొదలగువానిని తప్పక నివారించును.

219 అర్ధరాను డబ్బి 1-కి రు. 2—0—0.

వైద్యశాస్త్రి మణిశంకర్ గోవిందజీ,

ఆతంకనిగ్రహ ఔషధాలయము, 187, బ్రాడ్వే, మద్రాసు.

బాలురే వీరులు

విజయనగరరాజుల కథలు	0-3-0
చిత్తూరురాజుల కథలు	0-4-0
ఢిల్లీ చక్రవర్తుల కథలు	0-4-0
గోల్కొండ నవాబుల కథలు	0-2-0

ఈ చరిత్రలచే మన బాలురు వీరు లగుదురు.

883 మానేజరు, కళాభివర్ధని,

రామవరం, రామచంద్రపురం పోస్టు, గోదావరి జిల్లా

మంచి గుణముగల శాస్త్రీయౌషధములు

బృహత్ మంజిష్ఠాదిక్వాథ

రక్తమును శుభ్రపరచుటలో ప్రశస్తమైనది.

¼ పౌను సీసా రు 0—12—0.

చంద్రప్రభగుటి

మూత్రవ్యాధులయందు అమోఘముగ పనిచేయును. తులం 1-కి రు 1—0—0.

వాసవలేహము

దగ్గునకు మంచిమందు.

¼ పౌను సీసా రు 0—10—0.

న్యవహారములన్నియు నాంగ్లేయభాషలో జరుపవలయును.

జాండూ ఫార్మస్యూటికల్ వర్కుస్

ఆయుర్వేద యౌషధముల జేయువారు

బొంబాయి నెం 13.

The Zandu Pharmaceutical Works
388 The Ayurvedic Pharmacists.
Elphinstone Road, Bombay, 13

బహుమతులు

లీలావతీక సురేంద్రనగరమణి:—ఇందు స్త్రీల మనస్స్థైర్యము చాపల్యాదిగుణంబులు వర్ణింపబడినవి. రూ. 1-0-0

యశోధర:—ఇందొక యాతుడి తనమగనిపైఁగల యనురాగమునకై పడరానిపాటుపడి యున్నతస్థితికిదెచ్చును 0-12-0

మనోరమ:—మగడు వేటకేగి రాక్షసునొద్ద జిక్కికొనగతని సామర్థ్యంబుచే విడిపించి, స్త్రీల వెండ్లిచేయును. 0-10-0

జగదేకరంభ:—అన్నకై పడరానిపాటుబడి యున్నతస్థితికి దెచ్చు సామర్థ్యవతి కథ ... ... అ. 0-10-0

సహోదరవాంఛ:—తమ్మునకు బుద్ధిలేక కలహించినను అన్న సహింపగలయు ననుటను బోధించును. అ 0-4-0.

అత్తలార్భాటమున కోర్వనికోడండ్ర ప్రలాపము:—అత్తలు కోడండ్రను బాధించు విధములుగలది. అ. 0-2-0

మిత్రద్రోహము:—ఆపద్బంధుడగు మిత్రునిపై నిందమోపి కడకు తాను జిక్కికొన్న వానిని గురించిన నవల 0-8-0

586 కలయువారు:— కర్ణాట బుక్ డిపో.

6, వెంకటేశమేస్త్రి వీధి, సాహుకారుపేట, మదరాస్.

అమృతాంజనము డిపోవారి దివ్యౌషధములు.

	రు.		రు.
దంతచూర్ణము దంతములకు ...	0-8	[illegible] తైలము పెద్ద ...	0-12
శీఘ్రరసాయనము మాత్రలు అజీర్ణమునకు	1-4	రోగహారి [illegible] ...	0-8
దంతశూలవారి పండ్లపోటుకు ...	0-8	ఉబ్బసమునకు మందు సీసా 1-కి ...	1-8
వజ్రగుళికలు ధాతుపుష్టికి ...	1-0	కస్తూరిమాత్రలు పెద్దవి, మంచివి 50-కి	0-10
జ్వరహారి జ్వరములకు సీసా 1-కి ...	0-12	సుఖభోగి మాత్రలు ...	1-0
బాలశంకకు తైలము డబ్బి 1-కి ...	0-12	సుఖభోగి తైలము పుండ్లకు ...	1-0
కేశవర్ధని వెంట్రుకలకు సీసా 1-కి ...	0-8	విరేచనము కుమాత్రలు డబ్బి 1-కి ...	0-8
నేత్రాంజనము కంటివ్యాధులకు ...	0-4	గ్రహణి మాత్రలు డబ్బి 1-కి ...	0-8
కలరామాత్రలు వాంతిభేదులకు ...	0-6	శిరోవేదన మాత్రలు తలనొప్పులకు...	0-12
గజ్జితైలము గజ్జిచీడలకు డబ్బి 1-కి...	0-4	బాలింతపుండ్లకు నూనె సీసా 1-కి ...	0-8
పామకర్పూరము సీసా 1-కి ..	0-8	శగకు ద్రావకము సీసా 1-కి ...	1-0
చెలకు మందు సీసా 1-కి ...	0-4	కుసుమహారి మాత్రలు, కుసుమవ్యాధులకు	1-0
తామర తైలము; తామర, తీటకు ...	0-6	చుండుకు నూనె సీసా 1-కి ...	0-8
ఉష్ణపు తైలము డబ్బి 1-కి ...	0-4	సుందరితైలము, సుఖకాంతికి ...	0-8
సురతి ద్రావకము సీసా 1-కి ...	1-0	పగుళ్లకు తైలము కీళ్లపగుళ్లకు ...	0-6
కఫనారి శీతగట్టులకు దగ్గుకు ...	1-4	కర్ణశూలవారి చెవిపోటుకు ...	0-6
కఫనారి చూర్ణం ఉబ్బసములకు డబ్బి 1-కి	0-8	[illegible] మాత్రలు మలబద్ధమునకు ...	0-8
వాయువుపోట్లకు మందు ...	1-0	జంతుఘాతహారి ఎముడికలకు ...	0-8

అమృతాంజనము డిపో, మద్రాసు అండు బొంబాయి.

ఐవ్రెడీగా సహితిమైన డా॥ పి. డి.

సావంతుని వనౌషధి సారసపరిల్లా

అపరిశుద్ధపు రక్తమువలన జనించు జాడ్యములకు కిరీటమువంటి మందు. కురుపులను, మచ్చలను, గండమాలలను పుండ్లను, ప్రాతనొప్పులను అన్నివిధములవలన గలుగు చర్మరోగములను పోగొట్టును. (28)

మిక్కిలి శక్తివంతమైన రక్తశుద్ధికారిణి

వనౌషధి సార్సపరిల్లా గుణ మిచ్చుట నిస్సంశయము, జన్మాంతమైనను సంప్రాప్తించిన అన్నివిధములైన దోషములను పోగొట్టును. శరీరమునందలి పాదరసదోషములను, మలబద్ధకమును కార్యసంబంధమగు నొప్పులను పోగొట్టిరక్తమును స్వచ్ఛపరచును. శరీరారోగ్యమును కలుగజేయును. 16 రోజుల వరకుండుటకు 4 ఔన్సు బుడ్డిలో అమ్మబడును.

ప్రొప్రైటరు.— పి. డి. సావంత్,

144. ఫనసవాడి, నెం 2 బొంబాయి

Propritor : P. D. SAVANT,

Fanaswadi, No. 144, No. 2, BOMBAY

విజ్ఞాన చంద్రికా బుక్కుడిపో,

మౌంటురోడ్, మదరాసు.

ఇక్కడ తెలుగు పుస్తకము లన్నియు న్యాయమైన వెలకు దొరకును. క్యాటలాగు ఉచితము.

డాక్టరు. ఆచంట-లక్ష్మీపతి, బి. ఏ. ఎం. బి, సి. ఎం.

(946) మేనేజరు.

అమృతాంజనము

చక్కని డబ్బీతో సహా సీసా 1-కి వెల 0-8-0

ఆంధ్రోద్యమము.

మొదటి మైసూరాంధ్ర మహాజనసభయందలి సమస్త సంఘాధ్యక్షుల, సభాధ్యక్షుల, యుపన్యాసములు, వారి చిత్రపటములు, సభా తీర్మానములు గలవు.

వెల రూ 1-8-0. పోస్టేజి వేఱు.

ఆంధ్రపత్రికా కార్యాలయము, 7, తంబుశెట్టివీధి, మదరాసు.

ఇనాం! ఇనాం!

ప్రసిద్ధమైన గడియారములు

(1241)



ఈ చిన్నగడియారము మిగుల మేలైనది. చూచుటకు అందముగా నుండును. ఇండియా దేశమంతటను ప్రఖ్యాతి పొందియున్నది. ఈ నెలలోగా తెప్పించుకొను వారికి మేలైన ఫౌంటన్ పెన్ బహుమాన మిచ్చెదము. త్వరపడుడు. గడియారము ఒకటికి తోలుపట్టితో సహా రూ. 5-12-0. 4 సంవత్సరములు గ్యారంటీ.

మేలైన మంజేతి గన్ మెటల్ గడియారము 7-0-0

మేలైన ప్యాకెట్ గడియారము 8-8-0

రెండు సంవత్సరములు గ్యారంటి ఇవ్వబడును.

W.R. Triumph & Co, 24, Bunder St, Madras.

నీవు భాగ్యవంతుడ వగుటకు

నే నొక మార్గమును చూపవచ్చునా? అల్లయిన "ఇంద్రజాల మహేంద్రజాలము" ఈ అపూర్వ గ్రంథములో జర్మనీ గారడీ, యోగదృష్టి, సభకట్టు, పరకాయప్రవేశవిద్య, వాయువేగ మనోవేగము, హస్తలాఘవము, ఇంగ్లీషు ఇంద్రజాలము, క్రియాసాధనము, మంత్రశాస్త్రము, భూతవైద్యము, యంత్రములు, అమెరికావారి చీట్లపేక తమాషాలు, విచిత్ర వినోదవిద్యలు గలవు. ఇంతేగాక మనుష్యుని మాయము చేయుట, మామిడిచెట్టును పుట్టించుట, జీవముతో సమాధి యగుట, మనుష్యుని చంపి తిరిగి బ్రతికించుట, కళేబరము లేని తలకాయచేత మాటలాడించుట, కండ్లకు గంతలు కట్టుకొన్న చూడకుండా వస్తువుల పేర్లు చెప్పుట, భూమిపయిన గజము యెత్తున గాలిలో మనుష్యుని నిరాధారముగా నిల్పుట మొదలగు విచిత్రములు అనేకము లున్నవి. ఈ గ్రంథమును చదివిన నీవు అత్యద్భుతముగా మేజిక్ చేయగలవని గ్యారంటి యిచ్చుచున్నాను. డబ్బు సంపాదించుట కిది సులభమైన మార్గము. నెలకు పందలకొలది ద్రవ్యము ఆర్జించుకొనగలరు. ఈ నెల ఆఖరులోగా కొనువారికి మాత్రమే యీ గ్రంథమును రు 4 లకివ్వబడును. ఇతరులకు రు 15 లు. కలయువారు వెంటనే తమ దరఖాస్తుతో కూడా అడ్వాన్సుగా 1 రూపాయను మాత్రము మనియార్డరు ద్వారా యీ క్రింది విలాసమునకు పంపించినచో ఆ పరమరహస్యమైన గ్రంథమును మిగత రు 3 లకు వి. పి. గ పంపబడును. (394-984)

పి ఆర్. జనార్దనం నాయుడు, ఒంగోలు (గుంటూరు జిల్లా)

301 పాల్య్రపు వేంకటాచల 594

పండితులవారి సిద్ధౌషధములు.

లోకోపకారార్థమై కస్తూరిమాత్రల నిప్పుడైనను పరికింపుడు.

ప్రతి వత్సరమునను లక్షలకొలది సీసాలు విక్రయింపబడుచున్నవి.

ఇండియావారు మాత్రమే కాక; బర్మా, సిలోను, మలియాస్టేట్, గోవా, ఫీజి, ఐలెండ్, ఆఫ్రికా, మున్నగు ప్రదేశములవారు కూడ నీ సిద్ధౌషధమును ఉపయోగించుచున్నారు.

మహాభాగ్యము "ఒకేయొక లోకోపకార" కస్తూరిమాత్రల సీసా మీ యింట నున్న యెడల, నూటికి వైద్యుల సమయమును, సిరిక్షించి, పొరపెట్టుకొనుట తప్పిపోవును.

శీతలము, శీతవాతము, అజీర్ణము, పార్శ్వవాతము, జ్వరము, మాంద్యము, మలబద్ధకము, దగ్గు, గజము నొప్పి, బలహీనత, అనారోగ్యము, చెడ్డనీటినుండి గలుగు వికారము, చిన్నబిడ్డలకు గలుగు జ్వరము, దగ్గు, వాయువు, మరియు ననేక రోగములును, ఈ సిద్ధామృత సేవనచే నాశ్చర్యముగా పోయి సుఖము గలుగును.

వైద్యశాలలలో ననేకవిధము లగునట్టియు సుప్రయోగకరములను కర్నాటక మూలికలనుండియె యీ యౌషధములు తయారు చేయుచుందురు.



రిజిస్టర్డైన యీ వ్యాపార గురుతులు, ప్రతి సీసామీదను ఉండును; చూచి తీసికొనవలెను.

అనుపానక్రమము, ప్రతిసీసాలో గూడ యుండును. 260 మాత్రలున్న సీసా ఒకటింటికి, మాత్రమే.

6 సీసాల కొకసారి తెప్పించువారికి తపాల ఖర్చుతో చేరి రూ 1-6-0

12. సీసా లొకసారి కొనిన 2-12-0

36. సీసా లొకసారి కొనిన 8-0-0

నవ స్త్రీరోగములకు మాకడ్డ [illegible] దీయ సిద్ధౌషధములు దొరకును.

విలాసము:— [illegible]

విశేష కవసరమయినచో

యంత్రసంబంధమైనట్టిగాని కరగి పోతపోయునట్టి గాని పనులను గురించియు, [illegible] ఇనుపవాపాములు, పంపులు పంపుబుగ పంపబడిన రేకులు రోగముబుగా నున్నట్టి ఇనుపకమ్ములు ఇంకను వివిధమైన ఇనుప సామానులను గురించిన అన్ని విషయములను గుఱించియు ఈ క్రింది కంపెనీవారితో నే సంగతిసందర్భముల వలనా నాలోచించవలసినది. మేము సామానులను మిక్కిలి తక్కువవెలల కిచ్చుటలోను కోరిన వెంటనే వానిని వలసినచోట్లకు సరఫరా చేయుటలోను గొప్ప పేరు గాంచినవారము.

[illegible]— ది రిలయన్సు ఫౌండ్రీ

[illegible] ఇండియా ఇండస్ట్రియల్సు లిమిటెడ్, [illegible] నెం [illegible]

589 మదరాసు

([illegible] ఈ పత్రికపేరు కూడ [illegible] గోరుచున్నారు.)

Printed and Published by K. Nageswara Rao at the Andhra Patrika Press, 7, Thumbu Chetty Street, George Town, MADRAS.